
ఈనాడు

THE LARGEST CIRCULATED TELUGU DAILY

విజయవాడ 8-3-2018 గురువారం సిటీ సంపుటి 44 . సంచిక 207

రూ. 5-00 పేజీలు 18+20 www.eenadu.net


Vijayawada, Visakhapatnam, Hyderabad, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru, Mumbai, Delhi



మోదీజీ.. మీతో వేగలేం

కేంద్రంతో తెదేపా కటీఫ్

రాజీనామా





ఉద్దేశం నెరవేరనప్పుడు ఎందుకుండాలి

- ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మనల్ని కించపరిచేలా వ్యవహరించారు
- అందుకే వైదొలుగుతున్నాం
- అశోక్, సుజనాలతో గురువారం రాజీనామా చేయిస్తాం..
- ప్రధానికి చెప్పాలనుకున్నా అందుబాటులోకి రాలేదు
- కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది.
- రాష్ట్రంలో భాజపా మంత్రుల రాజీనామాలు వారిష్టం
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టీకరణ

‘మావి గొంతెమ్మకోర్కెలు కావు. మేం కోరుతున్న అంశాలు అన్యాయమైనవైతే చెప్పండి. న్యాయమైతే వెంటనే చేయండి. ప్రతి అంశాన్ని సమీక్షించండి. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే బాధ్యత తీసుకోవాలని కేంద్రాన్ని కోరితే.. మొండి వైఖరి అవలంబించడం సమాఖ్య వ్యవస్థ ఎలా అవుతుందో మీరే ఆలోచించాలి.

విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు ఇప్పటి ఆర్థిక మంత్రి, ఉపరాష్ట్రపతి ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ పోరాడారు. దాన్ని అమలు చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం? ఎందుకీ ఉదాసీనత?

దేశ రక్షణ కోసం వినియోగించే డబ్బులు కూడా మనమేదో ఇమ్మని అడిగినట్లు అర్థమొచ్చేలా అరుణ్‌జైట్లీ దిల్లీలో మాట్లాడారు. ఇది చాలా బాధాకరం, అవమానకరం. సమస్యను ఎలా పరిష్కరించాలనేది ఆలోచించకుండా, కేంద్ర రాష్ట్ర సంబంధాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది.

- ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామాకు నిర్ణయం
- ప్రత్యేక హోదాను కేంద్రం తిరస్కరించడంపై ఆగ్రహం
- ఎన్డీయేలో కొనసాగడంపై తరువాత నిర్ణయం
- అటు దిల్లీలో.. ఇటు రాష్ట్రంలో వేగంగా పరిణామాలు
- జైట్లీ ప్రకటనతో భగ్గుమన్న నేతలు



రాజీనామా చేయనున్న భాజపా మంత్రులు

హోదా పోరు పతాక స్థాయికి చేరింది.

ప్రత్యేక హోదా కోసం దేన్నికైనా సిద్ధమంటూ ప్రకటిస్తూ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. నేడా రేపా అంటూ ఉత్కంఠ రేపిన పార్టీ కేంద్ర మంత్రుల రాజీనామా అంశానికి ముగింపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా ఇద్దరు మంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముఖంగా విస్పష్ట ప్రకటన చేశారు. ప్రతిగా రాష్ట్రప్రభుత్వంలోని భాజపా మంత్రులిద్దరు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో భాజపా, తెదేపాల దోస్తీకి తెర పడినట్లయింది. అంతకు ముందు బుధవారం ఉదయం రాష్ట్రంలో, దిల్లీ హోదా కేంద్రంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘హోదా’కు సమానంగా నిధులివ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ దిల్లీ మీడియా ముందు పునరుద్ఘాటించారు. ఉద్యమాలు, సెంటిమెంటులు నిధులు పెంచలేవంటూ హోదాపై పార్టీల పోరునుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ పరిణామం తెదేపాలో ఆగ్రహం పెంచింది. అదే తమ మంత్రుల రాజీనామాకు ప్రకటనకు మరింత వేగిరపరిచింది. ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి సమాధానమిచ్చే క్రమంలో చంద్రబాబు... విభజన హామీలు, ‘హోదా’ పూర్వపరాలు, రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు, కేంద్రం తీరుతెన్నులపై సుదీర్ఘంగా మూడు గంటలపాటు ప్రసంగించారు. కేంద్ర మంత్రుల రాజీనామా ప్రకటనకు అది పూర్వరంగంగా నిలిచింది. అసెంబ్లీలోనే కీలక ప్రకటన రావచ్చని భావించినా అది జరగలేదు. చంద్రబాబు అర్ధరాత్రి తీసుకున్న సంచలన నిర్ణయం... అటు భాజపా, విపక్ష వైకాపా ముందు కొత్త సవాలును ఉంచింది. తెలుగుదేశం సహా ఇతర పార్టీలు వేసే తదుపరి అడుగులేమిటనేది ఆసక్తికరంగా మారింది.

ఉదయం నుంచీ

- ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలుచేయాలన్న డిమాండ్‌తో తెదేపా ఎంపీలంతా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తంచేశారు.
- ఎంపీల నిరసనలతో బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉదయం 11 గంటలకు రెండునిమిషాల్లోనే సభను వీడి వెళ్లారు.
- ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తమైంది. పోలీసులు లాఠీఛార్జి చేశారు.
- ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర ప్రణాళికశాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ మరోసారి చెప్పారు.
- మధ్యాహ్నం అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్లక్ష్యంపై గట్టిగా నిలదీశారు.
- సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా’తో సమానమైన మొత్తాన్ని అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
- జైట్లీ ప్రకటన అనంతరం చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలంతా కేంద్రం నుంచి వైదొలగాలనే సూచించారు.
- మంత్రులతోనూ చంద్రబాబు సమాలోచనలు జరిపారు. వారూ వైదొలగేందుకే సుముఖత చూపారు.
- కేంద్రమంత్రులిద్దరితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వారిద్దరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
- కేంద్రమంత్రులిద్దరూ రాజీనామా చేస్తారని విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.

కేంద్రంలో కుదుపు

- ఎన్డీయేకు రాంరాం చెప్పిన మొదటి మిత్రపక్షం

విసిగి.. వేసారే!

- కేంద్రసాయంపై నిరాశతోనే నిర్ణయం

ఎప్పుడూ పూర్తికాలం లేరు

మాట తప్పితే ఎలా

వివరాలు, ప్రత్యేక కథనాలు 2, 10, 11 పేజీల్లో

హోదా అసాధ్యం



‘విభజన సమయంలో ‘ప్రత్యేక హోదా’ విధానం అమల్లో ఉన్నందున- ఏపీకి ఆ హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. రాజ్యాంగపరంగా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వొద్దని సిఫారసు చేసింది. దానికి బదులు రెవిన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం ఇచ్చింది. రాజకీయాంశాలు వనరుల పరిమాణాన్ని (క్వాంటమ్ ఆఫ్ మనీని) పెంచలేవు. ఎందుకంటే కేంద్రానికి అయాచిత నిధుల ప్రవాహం లేదు. కేంద్ర నిధుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన హక్కు ఉంటుంది. సెంటిమెంట్ అన్నది వనరుల పరిమాణాన్ని నిర్ధారించలేదు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులివ్వాలన్నది ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. విభజన కారణంగా ఏపీ దెబ్బతిన్న విషయం నాకు తెలుసుకాబట్టి వ్యక్తిగతంగా వారి పట్ల సానుభూతి ఉంది.’

ఇదీ సంగతి!



తెదేపా కింకర్తవ్యం!



- జాతీయ రాజకీయాల్లో ఏం చేయబోతోంది
- ఎన్డీయే నుంచి వైదొలగడంపై నిర్ణయం తీసుకోలేదు
- ఎన్డీయేలో కొనసాగడమా? కేసీఆర్ ప్రతిపాదిత తృతీయ ఫ్రంటా, స్వతంత్రంగానేనా...

ఈనాడు – అమరావతి

ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలుగుదేశం వైదొలిగిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఇక పార్టీ పాత్ర ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం వైదొలిగే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేతో కలిసి ఇక ఎంతో కాలం కొనసాగే వ్యవహారంగా కనిపించడం లేదు. ఇది ఇక నామమాత్రపు వ్యవహారమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సందర్భంగా హామీల విషయంలో భాజపా పెద్దల వైఖరితో విసిగి వేసారి ఇక చివరి నిర్ణయంగా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఎన్డీయేలో ఒక పార్టీగా కొనసాగడం అంత సులభమైన విషయమేమీ కాదని పార్టీలోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది. ముందే రూపొందించుకున్న వ్యూహం ప్రకారమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే తెదేపా ఒక అంచనాకు వచ్చింది. అరుణ్ జైట్లీ ప్రకటన విషయంలోను ముఖ్యమంత్రి ఆదే వ్యాఖ్యానం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా, తెదేపా మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు మృగ్యమే అన్నదే పార్టీ వర్గాల విశ్లేషణ. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకు సంబంధించే తమ తొలి నిర్ణయమని రాహుల్‌గాంధీ ప్రకటించారు. ముఖ్యమంత్రి బుధవారం శాసనసభలోనూ ఈ అంశం ప్రస్తావించారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ తెదేపా.. ఇప్పుడు భాజపాతోను విసిగిపోయి చర్చోప చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నేషనల్ (మిగతా 2లో)

నేడే బడ్జెట్

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆయన సభ ముందు ఉంచుతారు. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర శాసనమండలిలో పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ బడ్జెట్ సమర్పిస్తారు. గురువారం ఉదయం 7.30 గంటలకే రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉన్న ఫిర్యాదుల విభాగం హాలులో మంత్రివర్గం నిర్వహిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌కు అక్కడ లాంఛనంగా ఆమోదం తెలియజేస్తారు. ఆ తర్వాత ఉభయ సభలకు సమర్పిస్తారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. ఎన్నికల ముందు ఇక సమర్పించేది (మిగతా 2లో)

కేంద్రంలో ఉండటం వృథా



సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రులు కళావెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నారాయణ

- **విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు**

ఈనాడు, అమరావతి: కేంద్ర మంత్రివర్గం నుంచి తెలుగుదేశం మంత్రులు వైదొలుగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరిలతో గురువారం పదవులకు రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు. ప్రస్తుతం తొలి అడుగుగా ప్రభుత్వం నుంచి బయటకొచ్చామని, ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. దీనిపైన ఏం చేయాలో తదుపరి నిర్ణయిస్తామన్నారు. పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడిగా ఈ విషయాన్ని ప్రధాని మోదీకి చెప్పడం బాధ్యతగా భావించి సంప్రదించినా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రులు కళావెంకట్రావు, యనమల రామకృష్ణుడుతో కలిసి చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసే ఉద్దేశం కేంద్రంలో ఏ మాత్రమూ కనిపించడం లేదు. ఈ విషయంలో వారు ముందే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుంది. దేశ రక్షణ కోసం వినియోగించే డబ్బులు కూడా మనమేదో ఇమ్మని అడిగినట్లు అర్థమొచ్చేలా అరుణ్‌జైట్లీ దిల్లీలో మాట్లాడారు. ఇది చాలా బాధాకరం, అవమానకరం. విభజన చట్టంలోని అంశాలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చండి.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండంటూ ఎన్నిసార్లు అడిగినా ఏ మాత్రం స్పందించనందునే మరో మార్గం లేక బయటకొచ్చేశాం. 29సార్లు దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశాను. మూడుసార్లు వారిని నిలదీశాను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని 19 అంశాల ప్రస్తుత పరిస్థితి గురించి బుధవారం శాసనసభలో సుదీర్ఘంగా వివరించా. ఎక్కడా రెచ్చగొట్టేటట్లు మాట్లాడలేదు. కేవలం జరిగిన అన్యాయాన్ని మాత్రమే వివరించాను. ఇవన్నీ చెప్పాక.. ఆ వెంటనే అరుణ్‌జైట్లీ విలేకరుల సమావేశం పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వం, ప్రోత్సాహకాలు ఇవ్వమంటూ మనల్ని కించపరిచేలా మాట్లాడారు. కేంద్రం డబ్బులంతా మనమే ఏదో అడుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేయడం సరికాదు. సమస్యను ఎలా పరిష్కరించాలనేది ఆలోచించకుండా, కేంద్ర రాష్ట్ర సంబంధాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం రూపంలో ఇస్తామని అప్పట్లో ప్రకటించి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తూ మనకు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు. మీకు ప్రత్యేక హోదా ఇస్తే బిహార్‌కు ఇవ్వాల్సి వస్తోందని కేంద్రం పోలిక పెట్టడం సరికాదు' అని వ్యాఖ్యానించారు.

అన్ని విధాల ఒప్పించడానికి ప్రయత్నించా..

కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నామో చాలా రోజులుగా చెబుతూనే ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాల సాధన విషయంలో కేంద్రాన్ని ఒప్పించడానికి, నచ్చజెప్పడానికి అన్ని విధాలుగా ప్రయత్నించా. అవేవి పనిచేయనప్పుడు కనీసం గౌరవంగా బయటకొచ్చేసి మన పని మనం చేసుకుందామనే మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయించాం. రాష్ట్ర మంత్రులు, కేంద్రంలోని తెదేపా మంత్రులు, ఎంపీలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటిస్తున్నాం. రాష్ట్రానికి అన్యాయం జరిగినందునే విధిలేని పరిస్థితుల్లోనే బయటకొచ్చాం. సెంటిమెంట్‌ను ఇప్పటికైనా గౌరవిస్తారని ఆశిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇప్పటికైనా కేంద్రం ముందుకొచ్చి సమస్యలు పరిష్కరించాలి.

కేంద్ర స్పందన చూసే తదుపరి కార్యాచరణ

'మా నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ప్రజలంతా సంఘటితంగా ఉండాలి. మన హక్కులు కాపాడుకోవడంలో కలిసి ముందుకుపోదాం. రాష్ట్రంలో విధ్వంసం జరిగితే మనమే నష్టపోతాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పందిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అందరి ధ్యేయం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే. దీనిపై రాజకీయాలు చేయడానికి నేను సిద్ధంగా లేను. ప్రధాని కార్యాలయం చుట్టూ పదే పదే తిరగడం వారికేం (వైకాపా) పని? అలాంటి వారి గురించి నేనేం మాట్లాడతా? మేమంటే మిత్రపక్షం తిరిగినా అర్థం ఉంది? వైకాపాకు సంబంధం ఏమిటి? మీరు(విలేకరులు) దీనిపై వారిని ప్రశ్నించాలి. రాహుల్‌గాంధీ ఎలా సాయం చేస్తారో చెప్పాలి కదా? ఈఏపీ ఇస్తారా? ప్రత్యేకహోదా ఇస్తారా? చెప్పాల్సిన అవసరం ఉంది. నేనెవరితోనూ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏంచేయాలో అది చేస్తాం. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం. మనమూ పన్నులు కడుతున్నాం. కేంద్రాన్ని వ్యతిరేకించానంటే రాష్ట్రం కోసమే. నాలుగేళ్లుగా అన్ని ప్రయత్నాలూ చేశా. ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే బయటకొచ్చేశాం. కేంద్ర బడ్జెట్ చూశాక నేనే స్పందించి గట్టిగా మాట్లాడా. దీన్ని అర్థం చేసుకోకపోగా.. కేంద్రం వ్యతిరేక ధోరణిలో మాట్లాడింది. చివరకు మంత్రుల రాజీనామా దాకా తెచ్చారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. మనం కూడా పన్నులు కడుతున్నాం. మనకూ అడిగే హక్కు ఉంది. న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కూటములు, రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు వక్రీకరించడం సరికాదు' అని పేర్కొన్నారు.

భాజపా మంత్రుల రాజీనామాలు వారిష్టం

మీరు కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మంత్రులు రాజీనామా చేస్తారా? అని విలేకరులు అడగ్గా...'దాని గురించి నాకు తెలీదు. అది వారిష్టం...' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కేంద్రం ఇంత దారుణంగా మోసం చేయడం వెనుక కారణం ఏముంటుందని విలేకరులు అడగగా... 'నాకైతే తెలీదు...' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

వారికి ఇంకా ఏం? కావాలి?

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఏడు జిల్లాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన రూ.350 కోట్లు ఇచ్చారు. తర్వాత ప్రధానమంత్రి ఆమోదం (క్లియరెన్స్) లేదని చెప్పి ఖాతా నుంచి ఆ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. దీన్ని ఎలా అన్వయించుకోవాలి. వారు సాయం చేస్తున్నారా? లేదా? అనేది ప్రజలే చెప్పాలి. కేంద్రం రాజధానికి ఇచ్చిన నిధులకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇప్పటివరకూ ఇచ్చిన నిధులకు కూడా వినియోగ పత్రాలు ఇచ్చాం. వారికి ఇంకా ఏం? కావాలి?

- తొలి ఆర్థిక సంవత్సరంలో రూ.16,078 కోట్లు ఆర్థిక లోటు ఉందని కాగ్ తేల్చింది. అది అధీకృత సంస్థ కాదా? రైతు రుణమాఫీ, సామాజిక భద్రత పింఛన్లు, డిస్కమ్‌లకు చెల్లించిన సొమ్మును మినహాయిస్తే రెవెన్యూ లోటు రూ.4117 కోట్లే వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే రూ.3979 కోట్లు ఇచ్చేసినందున ఇంకా రూ.138 కోట్లే వస్తాయంటున్నారు. అన్నీ తప్పుడు లెక్కలువేశారు. కాగ్ చెప్పింది కూడా పరిగణనలోకి తీసుకోకుండా మేమే సొంతంగా లెక్కలు వేస్తాం. రెవెన్యూ లోటుకింద ఇంతే వస్తుంది అనడం ఎంత మాత్రం సరికాదు. ఫించన్లకు సంబంధించి సరిగ్గా లెక్కలేయలేదు. గత నాలుగేళ్లలో మొత్తం రూ.23 వేల కోట్లు లోటు ఉంటే ఇప్పటివరకూ రూ.4వేలకోట్లు కూడా రాలేదు.
- పోలవరం ప్రాజెక్టు కింద రూ.7918 కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం ఇప్పటివరకూ రూ.5349 కోట్లు ఇచ్చింది. మరో రూ.2565 కోట్లు ఇవ్వాలి. దీనిపైన అడిగితే పనులు పురోగతి ఉండాలి కదా? అంటున్నారు. ఇదేమి న్యాయం?..అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

రోజంతా వరస పరిణామాలు

ఈనాడు - అమరావతి

రెండు మూడు రోజులుగా అటు దిల్లీ.. ఇటు అమరావతిలో ఒకటే హడావుడి. ప్రత్యేక హోదా డిమాండుతో తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తుంటే.. అమరావతిలో శాసనసభ వేదికగా మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బుధవారం మరింత వేడెక్కిన రాజకీయం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడేం జరుగుతుందో... అన్నట్లుగా సాగింది. అర్ధరాత్రికి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మంత్రుల రాజీనామాలతో భాజపా, తెదేపా మధ్య చెలిమికి చెల్లుచీటి పడింది.

- ఉదయం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన తెదేపా సభ్యులు భాజపాపై విరుచుకుపడ్డారు. దీనికి భాజపా సభ్యులు అడ్డుచెప్పారు. చంద్రబాబు ప్రసంగం సందర్భంగా కీలక ప్రకటన చేసే వీలుందని అందరూ ఊహించినా... చివరికి రెండు, మూడు రోజుల్లో కేంద్రం స్పందించాలని మాత్రమే ఆయన డిమాండ్ చేశారు.
- అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం ముగిసిన కొద్ది నిమిషాలకే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా చెప్పిన దానికి మించి రాష్ట్రానికి అదనంగా ఇచ్చేదేమీ లేదని కుండబద్దలు కొట్టారు.
- జైట్లీ ప్రకటనతో తీవ్ర అసంతృప్తి చెందిన చంద్రబాబు బుధవారం సాయంత్రం సీఆర్‌డీఏ సమీక్షతోపాటు ఇతర కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నారు. మంత్రులతో చర్చించి చివరకు కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలనే కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రధానికి చెప్పి వైదొలగుదామంటూ కొద్దిసమయం వేచి చూడటంతో నిర్ణయం వెలువరించటం జాప్యమైంది.
- అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలోనే భాజపా మంత్రులు రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. తెగతెంపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన వెలువడిన వెంటనే గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించాలని భాజపా జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్ మంత్రులకు సూచించారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబు సైతం మంత్రులకు ఈ విధమైన సమాచారమే ఇచ్చినట్లు లాబీల్లో ప్రచారం నడిచింది. మంత్రి కామినేని శ్రీనివాస్ అది నిజం కాదని ఖండించారు. చివరికి తెదేపా మంత్రులు వైదొలగుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలోని ఇద్దరు భాజపా మంత్రులు పదవులకు రాజీనామా సమర్పించాలని నిర్ణయించారు.
- రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు సమాంతరంగా... బుధవారం మధ్యాహ్నమే దిల్లీలో ఇతర పార్టీల కేంద్ర మంత్రులు జరగబోయేది తమకు తెలుసన్నట్లు వ్యవహరించారు. మీపార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి ఎప్పుడు వైదొలగుతోందంటూ రాష్ట్ర ఎంపీలకు ప్రశ్నలు గుప్పించారు. పార్లమెంటులో ఆందోళనలు చేస్తుండగానే.. మంత్రి సుజానాచౌదరి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావులు... ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. అనంతరం రక్షణ మంత్రి నిర్మలా సీతరామన్, పెట్రోలియం, సహజ యవాయువులశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌లను కూడా కలిసి సాయంపై మాట్లాడారు. ఈసందర్భంగా ఎవరి నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. పైగా... 'మీరు జగన్ ట్రాప్‌లో ఇరుక్కున్నారు. అందులో నుంచి బైటకు రాలేక మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. మంత్రివర్గం నుంచి మీరు బయటికి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కదా... అది అమల్లోకి తెచ్చేది ఈ రోజా, రేపా' అంటూ ప్రశ్నించినట్లు సమాచారం.

రక్షణ బడ్జెట్ అడిగామంటారా?

- **భాజపా మూల్యం చెల్లించుకుంటుంది**
- **మీడియా పాయింట్‌లో తెదేపా ఎమ్మెల్యేలు**

ఈనాడు డిజిటల్, అమరావతి: శాసనసభ భేటీ తర్వాత బుధవారం మీడియా పాయింట్‌లో తెదేపా నేతలు కేంద్రం వైఖరిని విమర్శించారు. "పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సైనికులకు కేటాయించిన నిధులను కూడా ఇమ్మంటూరా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి ముంబయి బుల్లెట్ రైలు కోసం లక్ష కోట్లు ఎలా కేటాయించారు. కార్గిల్ వ్యవస్థ నుంచి ఇచ్చారా? కర్ణాటక మెట్రో రైలుకు, బుందేల్‌ఖండ్ డిఫెన్స్ కారిడార్‌కు, ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్‌కు నిధులను కూడా అలానే కేటాయించారా? ఏపీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే భాజపాకు పడుతుంది. మిత్రపక్షంగా సముద్రమంత సహనంతో ఉన్నాం. ఇన్నాళ్లు వేచి చూశాం. ఇక వేచి చూసే ధోరణి లేదు. దేనికీ బయపడేది లేదు" అని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. "ఇవ్వాల్సిన నిధుల్లో పావలా భాగం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకుందని భాజపా నాయకులు అంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా భాజపా నాయకులు దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. లేనిపక్షంలో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ... కేంద్రం ఇచ్చిన నిధులకు వినియోగ లెక్కలు ఇవ్వని కారణంగా నిధులు విడుదల చేయట్లేదని భాజపా నాయకులు అంటున్నారన్నారు. కేంద్రం విడుదల చేసిన ప్రతి పైసాకు లెక్కలు అందించామని చెప్పారు. విభజన హామీలు అమలయ్యే వరకు పోరాటం ఆగదన్నారు.

తెదేపా కింకర్తవ్యం!

(మొదటి పేజీ తరువాయి)

ఫ్రంట్ ప్రభుత్వం, తృతీయ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భాల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ఎన్డీయే కన్వీనర్‌గాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే మరో తెలుగురాష్ట్ర అధినేత కేసీఆర్ తృతీయ ఫ్రంట్ ఆవిర్భావానికి అడుగులు వేయడం ప్రారంభించారు. చంద్రబాబుతోను తాను మాట్లాడతాననీ ప్రకటించారు. ఆ ఫ్రంట్ విషయంలో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. తెదేపా ముఖ్య పాత్ర పోషిస్తుందా, స్వతంత్రంగా ఉండిపోతుందా, ఎన్డీయేలో ఎప్పటి వరకు కలిసి ఉంటుంది అన్నది తేలాల్సి ఉంది.

నేడే బడ్జెట్

(మొదటి పేజీ తరువాయి)

ఓట్ ఆన్ అకౌంట్. ఈ నేపథ్యంలో తెదేపా 2014 ఎన్నికల ప్రణాళికలో అపరిష్కృతంగా ఉన్న అంశాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కనున్నట్లు సమాచారం. ఇందులో కీలకంగా నిరుద్యోగభృతికి నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది. అదే సమయంలో సామాజిక అంశాలకు, సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజాకర్షక, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. దాదాపు 2 లక్షల కోట్లతో బడ్జెట్ భారీగా ఉండనుంది. సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సభకు సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.

ఆపత్కాలంలో ప్రాణాలు నిలబెడుతుంది

జీవక్రియలను నెమ్మదింపచేసే చికిత్సను అభివృద్ధిచేస్తున్న అమెరికా పరిశోధకులు

వాషింగ్టన్: భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు ముదిరినప్పుడు ప్రతిక్షణమూ అమూల్యమైనదే. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి వీలైనంత వేగంగా వైద్యం అందించాలి. అయితే రవాణా సదుపాయాల కొరత, ఆసుపత్రుల లేమి వీరి పాలిట చాలాసార్లు శాపంగా మారుతుంటుంది. ఇలాంటి మరణాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా రక్షణ శాఖ పరిశోధన సంస్థ "డీఏఆర్‌పీఏ" నిపుణులు ఓ సంచలన అధ్యయనం చేపడుతున్నారు. బాధితుల జీవక్రియలను నెమ్మదించడంపై వీరు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఫలితంగా ఆపత్కాలంలో ప్రాణాలను కొంతసేపు నిలబెట్టగలిగే అవకాశముంది. ఈ ప్రాజెక్టుకు బయోస్టాసిస్‌గా నామకరణం చేశారు. 'కణస్థాయిలో మన శరీరంలో నిరంతరం జీవరసాయన చర్యలు జరుగుతుంటాయి. వీటికి ప్రోటీన్ల లాంటి ప్రత్యేక ఉత్ప్రేరకాలు అవసరం. రసాయనిక, గతి శక్తిని జీవక్రియలకు ఉపయోగించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ చర్యలను నెమ్మదింప చేయడంపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాం'అని పరిశోధకులు మెక్‌క్లూర్ బెర్జ్లీ తెలిపారు.

కలిసి సాగితేనే ఏపీ అభివృద్ధి

- **భాజపా ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు**

ఈనాడు, దిల్లీ: ప్రత్యేకహోదా ప్రయోజనానికి రూపాయి తగ్గకుండా ప్యాకేజీ రూపంలో అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను విశాఖపట్నం ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్వాగతించారు. తొలుత కేంద్రం ఇచ్చిన సాయాన్ని తీసుకొని, తర్వాత ఏం కావాలో అడిగితే మరింత బాగుంటుందన్నారు. బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో కలిసి విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం ప్రస్తుత పరిణామాలపై మాట్లాడారు. కేంద్రం చేయూత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవ వల్ల ఏపీలో అభివృద్ధి బాగా జరుగుతోందని, అవి రెండూ కలిసి సాగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. "రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ప్రకంపనలు కనిపిస్తున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి... ఎక్కడ చూసినా అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించడం సంతోషకరం. కేంద్రం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ కలిస్తేనే ఇది సాకారమైంది. రాజకీయ అంశాలతో వివాదాలు సృష్టించుకొని ఘర్షణ వాతావరణం వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఏ కేంద్రమూ చేయలేనంత సాయాన్ని కేంద్రం చేసింది. అందుకే ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం మాకుంది. నిందలకు మేం భయపడం. విభజన జరిగితేనే 13 జిల్లాల అభివృద్ధి బాగా జరుగుతుందని మేం చెప్పాం. ఆరోజు కూడా మమ్మల్ని అందరూ నిందించారు. మనం నమ్మింది మంచిదని నమ్మితే ప్రజల దగ్గరకు వెళ్లడానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు..." అని పేర్కొన్నారు.

కేంద్రంలో తొలి కుదుపు

- **ఎన్డీయే ప్రభుత్వానికి రాంరాం చెప్పిన మొదటి మిత్రపక్షం**
- **కత్తులు దూస్తూ మంత్రివర్గంలోనే ఉన్న శివసేన**
- **మెత్తగా మాట్లాడినా గట్టి నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం**

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో తొలి కుదుపు! 2014 ఎన్నికలకు పూర్వం భాజపాతో జట్టు కట్టిన తొలి మిత్రపక్షం తెదేపా... మోదీ సర్కారు నుంచి బయటకు రావడం జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది. కొన్నిరోజులుగా దిల్లీలో జరుగుతున్న పరిణామాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి చేసిన ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మోదీపై కత్తులు నూరుతున్న విపక్షాలకు పదునైన ఆయుధం చేజిక్కినట్లయింది. 2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన భాజపా... ముందస్తు పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం, శివసేన, లోక్‌జనశక్తి, అప్నాదళ్, శిరోమణి అకాళీదల్ పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చింది. మిత్రపక్షమైన తెదేపా నుంచి తొలి మంత్రివర్గంలో అశోక్‌గజపతిరాజు మాత్రమే క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పౌరవిమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నవంబరులో సుజనాచౌదరి రెండో విడత విస్తరణలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అశోక్‌గజపతిరాజు సీనియర్ అయినప్పటికీ- రాజకీయంగా పరిమితులు, పెద్దరికం, విలువల వంటి కారణాల వల్ల ఆయన కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీలో తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యతలను సుజనాచౌదరికి కట్టబెట్టి ఆయనకు తెదేపాపా నాయకుడి హోదాను ఇచ్చారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఏపీ ప్రభుత్వం తరుపున కేంద్రంతో మాట్లాడే బాధ్యతలు పూర్తిగా ఈయనే నిర్వర్తించారు. 2016 సెప్టెంబరు 7న ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయడంలో కీలక భూమిక పోషించారు. దేశ రాజధానిలో తెలుగుదేశం ముఖచిత్రంగా మారారు. కేంద్ర ఆర్థిక మంత్రితో మంచి సంబంధాలు కూడా నెరిపారు. అయితే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. దాని వల్లే పరిస్థితి తెగదెంపుల స్థాయికి వచ్చింది. ఎన్డీయే అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం బయటికి రావడంతో... కేంద్ర ప్రభుత్వంలో కూడా అలజడి రేగింది. గతంలో యూపీయే ప్రభుత్వాల హయాంలో ఉన్నంత మిత్రపక్షాల ఒత్తిళ్లు, బుజ్జగింపులు, బెదిరింపులు ఎన్డీయే ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో కనిపించలేదు. యూపీయే-1 హయాంలో తెలంగాణ నినాదంతో తెరాస కేంద్రం నుంచి బయటికొచ్చింది. అణు ఒప్పందం కారణంగా వామపక్షాలు కేంద్రానికి మద్దతు ఉపసంహరించాయి. 2జీ కుంభకోణం కారణంగా యూపీయే2లో డీఎంకే మంత్రివర్గం నుంచి వైదలొగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో తెరాస కేంద్ర మంత్రివర్గం నుంచి వైదలొగినట్లుగానే తెలుగుదేశం ఇప్పుడు రాంరాం చెప్పింది. మహారాష్ట్రలో భాజపాకు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న శివసేన కొన్ని రోజులుగా ప్రధాని మోదీ, భాజపా వ్యవహారశైలిపై నిప్పులు కక్కుతూ, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. కానీ, కేంద్ర మంత్రివర్గం నుంచి మాత్రం వైదొలగలేదు. తెలుగుదేశం మాత్రం మొదటి నుంచీ సున్నితంగా మాట్లాడుతూ వస్తూనే... అకస్మాత్తుగా గట్టి నిర్ణయం తీసుకొంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేకపోయినా మిత్రపక్షాలు, ప్రతిపక్షాలకు ఒక కొత్త సంకేతం పంపడానికి దోహదపడుతుందన్న భావన రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ సంతాపం

ఈనాడు, అమరావతి: మాజీ శాసనసభ్యులు మాదాల జానకీరామ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంవీ కృష్ణారావు, పగడాల రామయ్య మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం సభాపతి కోడెల శివప్రసాదరావు.. మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించారు. నియోజకవర్గాల అభివృద్ధికి వారు చేసిన కృషిని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులంతా 2 నిమిషాలు మౌనం పాటించారు.

రాజ్యసభలో వికసించనున్న కమలం!

దిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు భాజపాకు ఊపునిచ్చాయి. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. ప్రాధాన్య ఓటింగ్ విధానంలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెరుగుతున్న కొద్దీ రాజ్యసభ స్థానాలు పెంచుకోవడానికి కూడా మార్గం సుగమమవుతుంది. కాగా రాజ్యసభలో ఇప్పటికీ ఎన్డీఏకు అవసరమైన ఆధిక్యం (126) లేదు. భాజపా, మిత్రపక్షాలకు ప్రస్తుతం 83 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మొత్తం 17 రాష్ట్రాల్లోని 61 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో దాదాపు సగం వరకు ఎన్డీయే సాధించే వీలుంది. కాంగ్రెస్, ఎస్పీలు మాత్రం అత్యధికంగా నష్టపోయే పరిస్థితులున్నాయి. కాగా ఎన్డీఏ రాజ్యసభలో అవసరమైన ఆధిక్యం సాధించాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటికి 73 రాజ్యసభ స్థానాలు ఎన్నికలకు రానుండగా.. చాలా రాష్ట్రాల్లో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చన్న అంచనాల మధ్య అది సాధ్యంగానే కనిపిస్తోంది.

నేడు ప్రధానికి రాజీనామాల సమర్పణ

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు పి.అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం వెల్లడించిన తర్వాత వారూ దాన్ని సమర్థించినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఇద్దరూ కలిసికట్టుగా వెళ్లి ప్రధానికి రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. ప్రధాని ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి రాజీనామాలు సమర్పిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం రాత్రి ఇద్దరూ ఈ అంశంపై మాట్లాడుకున్నట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని తెలుగుదేశం లోక్‌సభాపక్షనేత తోట నరసింహం స్వాగతించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం రాజీలేని పోరాటం చేస్తుందన్న విషయాన్ని అధినేత నిర్ణయం మరోసారి రుజువు చేసిందని చెప్పారు. గురువారం నుంచి పార్లమెంటు వేదికగా తమ ఆందోళనలు కొనసాగుతాయని వెల్లడించారు.

కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు జనవరి ఒకటవ తేదీ నుంచి వర్తించేలా కరవు భత్యాన్ని (డీఏ) 2శాతం మేర కేంద్ర కేబినెట్ పెంచింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం మూల వేతనం/పింఛనుపై 5శాతంగా ఉన్న డీఏ 7శాతానికి పెరుగుతుంది. తాజా నిర్ణయం వల్ల 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారు. ఏడో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా డీఏపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6వేల కోట్లకు పైగా భారం పెరగనుంది.

గ్రహం అనుగ్రహం

8-3-2018 గురువారం

శ్రీ హేవళంబి నామ సం॥రం॥ ఉత్తరాయణం
శిశిర ఋతువు; ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
సప్తమి: తె. 5-23 తదుపరి అష్టమి
అనూరాధ నక్షత్రం: రా. 2-29 తదుపరి జ్యేష్ఠ
అమృత ఘడియలు: మ. 3-18 నుంచి 5-01 వరకు
వర్జ్యం: ఉ.శే. 6-44 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10-13 నుంచి 11-00 వరకు
తిరిగి మ. 2-55 నుంచి 3-43 వరకు
రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు
సూర్యోదయం: ఉ.6-18; సూర్యాస్తమయం: సా.6-04

వాతావరణం

ప్రాంతం	గరిష్ఠ	కనిష్ఠ
కర్నూలు	38.0	21.4
కడప	38.0	19.0
అనంతపురం	37.1	18.2
శ్రీకాకుళం	37.0	19.5
రాజమహేంద్రవరం	36.5	22.5
హైదరాబాద్	36.5	21.3
ఖమ్మం	36.0	23.0
గుంటూరు	36.0	17.1
విజయవాడ	34.5	19.8
ఒంగోలు	34.0	23.1
విశాఖపట్నం	34.0	21.2
తిరుపతి	33.8	18.2
నరసాపురం	33.0	22.0
తాడేపల్లిగూడెం	32.5	21.5
నెల్లూరు	32.0	22.0

ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఎమ్మెల్సీల కమిటీ సిఫార్సు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,403 ఒప్పంద అధ్యాపకులకు కనీస వేతనస్కేలు అమలుచేయాలని, 60 ఏళ్ల వరకు ఉద్యోగభద్రతకల్పించాలని ఎమ్మెల్సీల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. సచివాలయంలో గురువారం ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఉదయలక్ష్మి అధ్యక్షతన ఎమ్మెల్సీల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, వి.బాలసుబ్రహ్మణ్యం, జి.శ్రీనివాసులు నాయుడు, ఎ.ఎస్.రామకృష్ణ, బి.నాగేశ్వరరావు హాజరయ్యారు.ప్రభుత్వానికి పలుసిఫార్సులు చేశారు.

★ రెండో దశలో ఒప్పంద అధ్యాపకులకు ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి దశలవారీగా శాశ్వత నియామకాలు చేపట్టాలి. ★ 40శాతం అధ్యాపక పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు జీవో నం.223 సవరణ చేయాలి. ★ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాళ్లు, ఆర్ఐవో, డీవీఈవో పోస్టులను న్యాయస్థానాల తీర్పునకు లోబడి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ★ ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలి. అప్‌గ్రేడ్ చేసిన భాష, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను వందశాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ★ ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాల చెల్లింపు అధికారాలు మండల విద్యాధికారులకు బదలాయించాలి. ★ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకులు, సిబ్బంది పోస్టుల భర్తీపై ఉన్న నిలుపుదల ఉత్తర్వులు(జీవోనం-35)ను సడలించాలి. ★ 1998, 2008, 2012 డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల సమాచారం సమగ్రంగా రానందున వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.

నీట్‌లో అర్హుల జాబితా విడుదల

- పీజీ వైద్య విద్య ర్యాంకుల సరళిని విశ్లేషిస్తే..
- జాతీయస్థాయిలో సీట్ల భర్తీలో ప్రయోజనం తక్కువే?



విజయవాడలో నీట్ పీజీ -2008 ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విజేతల వివరాలను విడుదల చేస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్

ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యలో 50% సీట్లను జాతీయ స్థాయిలో భర్తీ చేయడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు చేకూరే ప్రయోజనం తక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీట్‌లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. దరఖాస్తుల్లో సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా పేర్కొన్న వారి వివరాలను పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో తొలి 321 ర్యాంకుల్లో కేవలం 10 మంది విద్యార్థులు (నలుగురు విద్యార్థినులు)ఉన్నారు. జాతీయస్థాయిలో 4000 నుంచి 5000 మధ్య సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పీజీ వైద్య విద్య (ప్రభుత్వ వైద్య కళాశాలలు)లో స్విమ్స్‌లో ఉన్న 30 సీట్లతో కలిపి 870 సీట్లు ఉన్నాయి. వీటిల్లో 50% సీట్ల(435)ను జాతీయ స్థాయిలో భర్తీ చేస్తారు. తాజా జాబితాలో ఐదువేల లోపు ర్యాంకులు సాధించిన వారు కేవలం 248 మంది ఉన్నందున రాష్ట్ర విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్‌ను మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ మధ్య నిర్వహిస్తారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ర్యాంకర్ల జాబితాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,20,605 మంది, ఏపీ నుంచి 10207 మంది విద్యార్థులు నీట్ రాశారు. జాతీయ స్థాయిలో 2186లోపు ర్యాంకుల్లో రాష్ట్రం నుంచి 100 మంది, 4241లోపు 200, 5831లోపు 300, 7574లోపు 400, 9091లోపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షను 1200 మార్కులకు నిర్వహించారు. 321కుపైగా మార్కులు సాధించిన వారు 4956 మంది, 281పైన మార్కులుసాధించిన విద్యార్థులు 6078 మంది ఉన్నారని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సీవీరావు వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు క్లినికల్ సీట్లు జాతీయస్థాయిలో భర్తీఅవుతాయని, నాన్ క్లినికల్ సీట్లు మిగులుతాయని భావిస్తున్నామన్నారు. వీటిని ఎప్పటిలాగానే రాష్ట్రవిద్యార్థులతో భర్తీచేసే అవకాశంరావచ్చన్నారు.

జాతీయ ర్యాంకు	రాష్ట్ర ర్యాంకు	విద్యార్థి పేరు	వచ్చిన మార్కులు
9	1	బీవీఆర్ఎస్ శాయి విరించి యాదవ్	877
16	2	ఎన్. ఉమామహేశ్వరి	864
23	3	ఎస్. వి. ఆర్. సృజన	857
91	4	కె. శ్రీరామ్మూర్తి	820
123	5	రామిరెడ్డిగారి పురుషోత్తమరెడ్డి	812
175	6	కె. వైష్ణవిరాణి	800
182	7	వి. ఫణిబాబు	799
223	8	కె. నవీన్‌కుమార్	795
267	9	చేబ్రోలు హేతు	790
321	10	ఎ. సాహితీ	784

సహాయ ఆచార్యుల భర్తీపై బీఆర్ అంబేడ్కర్ వర్సిటీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలోని బీ.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుల నియామకం నిమిత్తం ఈ ఏడాది జనవరి 6న జారీచేసిన ప్రకటనను సవాలుచేస్తూ కాకినాడకు చెందిన కె.దండేష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన జారీచేశారన్నారు. ఎంపిక సంఘం(సెలక్షన్ కమిటీ) ఏర్పాటుచేయకుండా ప్రకటన ఇవ్వడం సరికాదన్నారు. ఈ వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు బుధవారం విచారణ జరిపారు. పరీక్ష నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు ప్రకటించొద్దని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాల చెల్లింపు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు పని చేసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. కేంద్ర నిధుల రాకలో జాప్యం కారణంగా చెల్లింపు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఆధార్ అనుసంధానమైన ఖాతాలకే ఈ మొత్తం చేరుతుందని వివరించారు. చెల్లింపుల్లో తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

కాటేసిన కలుషిత జలం

- గుంటూరులో పదికి చేరిన మృతుల సంఖ్య
- బుధవారం ఒక్కరోజే ఏడుగురు...
- ఆరోగ్యప్రదాయినిలో మరణ మృదంగం
- పరీక్షల్లో ఒక చోట క్లోరిన్ శాతం తగ్గినట్లు నిర్ధరణ
- ఇంటింటా సర్వేలో 650 కేసులు గుర్తింపు

ఈనాడు – గుంటూరు





గుంటూరు సర్వజన ఆసుపత్రి సూపర్‌స్పెషాలిటీ భవన్‌లోని రిసెప్షన్ హాలులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అతిసార రోగులతో కిటకిటలాడుతున్న చికిత్స విభాగం ★ తాగునీరు కలుషితమైన ఆనంద్‌పేటలో మురుగుకాల్వ లోపలి నుంచి వెళుతున్న తాగునీటి పైపులైన్లు.

కోస్తాంధ్ర ఆరోగ్యప్రదాయినిగా పేరొందిన గుంటూరులో మరణ మృదంగం మోగింది. కలుషిత జలం కాటేయడంతో డయేరియా, కలరా వ్యాధులు విజృంభించాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో పది మంది మృతి చెందారు. రాత్రి పది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం బుధవారం ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. వేర్వేరు చోట్ల దాదాపు 370 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సోమ, మంగళవారాల్లో ముగ్గురు చనిపోయిన విషయం విదితమే. చనిపోయిన వారిలో అడపాల వెంకట్రావు(65), చిన్న సామ్రాజ్యం(60), ఎస్.చినబాలకోటిరెడ్డి (65), గౌస్, మరో ముగ్గురు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇద్దరు మంత్రులు పుల్లారావు, ఆనందబాబు బుధవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. పరిస్థితిని సమీక్షించారు. గుంటూరు జీజీహెచ్‌లో నలుగురు, ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ఒకరు మొత్తం ఐదుగురు చనిపోయారని, జీజీహెచ్‌లో 98 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి పుల్లారావు వెల్లడించారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చనిపోయారని అంటున్నారని, నిర్ధరించాల్సి ఉందన్నారు. తాగునీరు కలుషితం కావటం వల్లే ఐదుగురే మృతి చెందారని జిల్లా పాలనాధికారి కోన శశిధర్ కూడా అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

650కు పైగా కేసులు...

బుధవారం మధ్యాహ్నం వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేయగా కలుషిత నీళ్లు తాగి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు 650 మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. వీరు కాకుండా గుంటూరు జీజీహెచ్‌లో మరో 100 మంది, జ్వరాల ఆసుపత్రిలో 20 మంది, నగరపాలక ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో మరో 250 మంది వచ్చి వైద్యసేవలు పొందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు గుర్తించాయి. నర్సింగ్ విద్యార్థులు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది




చినబాలకోటారెడ్డి



వెంకట్రావు



గౌస్



సామ్రాజ్యం

దితో సహా మొత్తం 300 మంది గత రెండు రోజుల నుంచి 19 వేల ఇళ్లకు వెళ్లి 78,600 మందిని కలిసి వివరాలు సేకరించారు. నర్సింగ్ విద్యార్థులు గుర్తించిన 650 కేసుల్లో కొందరికి అతిసారం, మరికొందరికి కలరా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది. ఇంకా మూడు వేల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. ఇవి కూడా పూర్తయితే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అంత గోప్యత ఎందుకో?

మరణాలపై అటు నగరపాలక, ఇటు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టతను ఇవ్వకపోవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాక్టీరియా పరీక్షలకు నీటి నమూనాలు సేకరించి 48 గంటలు క్రితమే పంపినా వాటి నివేదిక ఇంకా రాలేదని దాటవేత ధోరణిలో అధికారులు సమాధానమిస్తున్నారు. మొత్తం 15 మంది బాధితులకు మూత్రం సరిగా రాక ఇబ్బంది పడటంతో వారికి డయాలసిస్ చేశామని జీజీహెచ్ వర్గాలు వెల్లడించాయి. దీని బట్టి నీళ్లు ఏ మేరకు కలుషితమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. క్లోరిన్ పరీక్షల కోసం రెండు నమూనాలు తీయగా ఒక దానిలో కొంచెం తేడా వచ్చిందని మాత్రమే అధికారులు బయటపెట్టారు. క్లోరిన్ కలిపే విషయంలో కూడా నగరపాలక తగు జాగ్రత్తలు తీసుకోవటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెండు కమిటీలతో విచారణ

రెండు వేర్వేరు కమిటీలతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సహచర మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలుషిత నీరు తాగి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని మంత్రి పుల్లారావు ప్రకటించారు. కలుషిత నీరు తాగటం వల్లే చనిపోయారని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య వైద్యుల బృందం నిర్ధరించిన వారికే నష్టపరిహారం అందజేస్తామని వివరించారు. అది కూడా 10 ఏళ్ల వయసు పైబడిన వారికి రూ.5 లక్షలు, ఆలోపు వయసు కలిగిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు బాధ్యులు? ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రజారోగ్య చీఫ్ ఇంజినీర్‌తో కూడిన కమిటీని విచారణకు ఆదేశించామని చెప్పారు.



ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు, ప్రత్యేక న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎన్.రమేష్‌బాబు. చిత్రంలో న్యాయమూర్తులు రవీంద్రబాబు, వేణుగోపాలరావు, బీబీఏ అధ్యక్షుడు కృష్ణమూర్తి తదితరులు (అంతరచిత్రంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం)

చట్టసభ్యులపై క్రిమినల్ కేసుల విచారణ న్యాయస్థానం ప్రారంభం

విజయవాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాన్ని డిజిటల్ విధానం ద్వారా ఉమ్మడి హైకోర్టు, కృష్ణా జిల్లా పోర్టుఫోలియో న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం బుధవారం ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులన్నీ విజయవాడలో ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానానికి బదలాయించనున్నట్లు తెలిపారు. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం సంక్షిప్త సందేశం పంపించి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించారు.

దేశంలో మొత్తం 1,581 కేసులు

ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు మాట్లాడుతూ.. దేశంలో నేరచరిత గల నాయకులపై 1,581 కేసులు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 124 కేసులుండగా కృష్ణా జిల్లాలో పది ఉన్నట్లు వివరించారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.1.90 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు చెప్పారు.

ఈనాడు

ఉపేక్షిస్తే ఉపద్రవమే

విధివిహిత బాధ్యతల రీత్యా పటిష్ఠ సామాజిక భద్రతా సాధనంగా వర్ధిల్లాల్సిన ఉత్కృష్ట భూమిక, పోలీసు యంత్రాంగానిది. వాస్తవంలో, దేశం నలుమూలలా ఎన్నో సందర్భాల్లో రక్షక భటులు భక్షక భటులుగా అప్రతిష్ఠ పాలయ్యే దురవస్థ అంతులేని కథగా కొనసాగుతోంది. సంఘటిత నేరగాళ్ల వర్గమని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే తూష్ణీకరించినా పోలీసుల పనిపోకడల్లో, క్షేత్రస్థాయి స్థితిగతుల్లో పెద్దగా మార్పు రానేలేదని ఇటీవలి 'ఈనాడు' ప్రత్యేక కథనాలు స్పష్టీకరించాయి. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వసూల్ రాజాల గురించి 'ఈనాడు' బయటపెట్టిన వివరాలపై ఉన్నతాధికారుల అంతర్గత విచారణ దరిమిలా 40మందిపై బదిలీ వేటు పడటం తాజా పరిణామం. బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో వసూళ్ల దందా సాగిస్తూ శాఖాపరమైన చర్యలకు 'అర్హత' సాధించినవారి జాబితాలో హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కనిపిస్తున్నా- ఇక్కడికిదే సమగ్ర చిత్రం కాదు. వాణిజ్య సముదాయాలు, మద్యం దుకాణాలు, పబ్బులు, హోటళ్ల వద్ద నెలవారీ మామూళ్లు దండుకుంటూ అడ్డంగా దొరికిపోయిన పాత్రధారుల వెనక అసలు సూత్రధారుల జుట్టు పట్టి ఈవలకు లాగితేనేగాని- అక్రమార్క వ్యవస్థ విశ్వరూపం ప్రస్ఫుటం కాదు. అధికార సిబ్బందిపై ఏమైనా చర్యలు తీసుకున్నా మూడు నెలల్లో వాళ్లు మళ్ళీ తిరిగొచ్చేసిన బాగోతాలు ఎన్నో చూశామని గతంలోనే ఆక్షేపించిన సుప్రీంకోర్టు- పోలీసు యంత్రాంగం మేరమీరకుండా కచ్చితమైన విధినిషేధాలు ఉండి తీరాలనీ నిర్దేశించింది. దశాబ్దాలుగా అటువంటి హితవాక్యాలెన్నో అరణ్యరోదనమైన పర్యవసానాలేమిటో నేడు తరతమ భేదాలతో రాష్ట్రాలన్నింటా కళ్లకు కడుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణే విధ్యుక్త ధర్మంగా మెలగాల్సిన పోలీసులు అక్రమ సెటిల్‌మెంట్ల మాటున సర్కారీ గూండాల అవతారమెత్తి లక్షలు, కోట్లు ఎడాపెడా దండుకుంటున్నారు. అవకతవకల ఉరవడిలో హైదరాబాద్ ఉదంతం మచ్చుకు ఒకటే. చాపకింద నీరులా దేశమంతటా విక్రమిస్తున్న ఈ తరహా అక్రమాల్ని ఉపేక్షిస్తే ఉపద్రవమే!

కేంద్ర హోం శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే రాజ్‌నాథ్ సింగ్, దేశంలో ఠాణాలకు సంస్కరణల చికిత్సను ప్రతిపాదించారు. సాధారణ పౌరుడికి ప్రభుత్వమంటే పోలీస్ కానిస్టేబులేనంటూ అభివృద్ధి, శాంతి స్థాపనలో అతడు భాగస్వామి కావాలని రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అభిలషించారు. ఖాకీ వనంలో నిజాయతీపరులు, కర్తవ్య నిష్ఠాగరిష్ఠుల సేవల్ని మరుగున పరచేలా సిగ్గుమాలిన ఉదంతాలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్య ఓ శుభకార్యంలో పాల్గొవడానికి వచ్చిన విదేశీయుల్ని గుంటూరు జిల్లా పోలీసులు బెదిరించి వసూళ్లకు పాల్పడిన వైనం భారత దౌత్య విభాగానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లాలో భూ వివాదాన్ని ఆదాయ వనరుగా మలచుకుని లంచం గుంజుతూ దొరికిపోయిన సీఐకి, రెండు వారాల క్రితమే అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల జైలు, పదివేల రూపాయల జరిమానా విధించింది. ఇవి చిన్న చేపలు. కరడుగట్టిన నేరగాడు నయీమ్‌ను, స్టాంపు పత్రాల కుంభకోణాసురుడు తెల్గీని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులతోపాటు పోలీసు సిబ్బందీ కోట్లకు కోట్ల రాబడి కళ్లజూసిన బాగోతాలు ఆమధ్య గగ్గోలు పుట్టించాయి! ఫిర్యాదు రాగానే నమోదు చేసి, పకడ్బందీ సాక్ష్యాధారాలతో నేరనిరూపణకు సహకరించడం పోలీసు యంత్రాంగం ప్రాథమిక విధి. బాధితుల గుండెమంట చల్లార్చడంకన్నా రకరకాల ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు నీరుగార్చి కాసుల పంట పండించుకోవడం పట్ల యావ లావైన రక్షకభట వ్యవస్థలో జవాబుదారీతనం ఏనాడో మంటగలిసింది. గాడి తప్పి వర్తించినా తమను ఏదోలాగా గట్టెక్కించగల రాజకీయ శక్తుల ప్రాపకం ఉందన్న భరోసాతో చెలరేగిపోతున్నవాళ్ల సంఖ్య పోనుపోను పెచ్చరిల్లుతోంది. అటువంటి కలుపుమొక్కల్ని చురుగ్గా ఏరిపారేసే సమగ్ర పోలీసు సంస్కరణలు నేడు అత్యవసరం.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పోలీసుల లంచాల మేత అత్యధికమని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వంటి సంస్థల అధ్యయన నివేదికలు సోదాహరణంగా వెల్లడిస్తున్నాయి. ఆ జాబితాలో వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా, పాకిస్థాన్‌ల తలదన్నుతూ ముందున్నది ఇండియాయే! నేరగాళ్లకు సింహస్వప్నం కావాల్సిన యంత్రాంగం ప్రస్తుత దుస్థితిగతుల్ని వెన్నంటి అడపా దడపా కొన్ని మెరుపులూ కానవస్తున్న మాట నిజం. మహిళల భద్రతను లక్షించి అవతరింపజేసిన 'షీ టీమ్స్', అంతర్జాల నేరగాళ్లను కట్టడి చేసేందుకంటూ కొలువుతీర్చిన సైబర్ విభాగాలు, సాంకేతికత దన్నుతో పోలీసు శాఖలో తక్షణ స్పందన (రియల్ టైమ్ గవర్నెన్స్) వంటివి తెలుగు రాష్ట్రాల్లో గుణాత్మక పరివర్తనను సూచిస్తున్నాయి. కొత్తగా పుట్టుకొస్తున్న నేరగాళ్లపై కొరడా ఝళిపించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిర్ణాయక చొరవ కనబరచడం స్వాగతించదగింది. అసలంటూ పోలీసుల పనిపోకడల్ని సాంతం సంస్కరించకపోతే, దాని తాలూకు దుష్ప్రభావాలు ఎన్ని దశాబ్దాలైనా జాతి జనుల్ని వేధిస్తూనే ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన యంత్రాంగం తామే కట్టుతప్పి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యథేచ్ఛగా నేరాలకు తెగబడుతూ చెలరేగిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ బలగాలు స్వీయ అదుపాజ్ఞల్లో మెలగడం పాలక పక్షాలకు కలిసొస్తుందేమో గాని, ఆ వ్యవస్థ మౌలిక లక్ష్యమే దెబ్బతినిపోతోంది. రెబీరో, పద్మనాభయ్య, మలీమత్ ప్రభృత కమిటీల సిఫార్సులు ఆచరణకు నోచుకోలేదన్న అసంతృప్తితో- పౌరుల సంతృప్త స్థాయి ఆధారంగా పోలీసుల పనితీరు మదింపు వేయాలని జస్టిస్ వర్మ కమిటీ చేసిన సూచనలూ అలాగే పోగుపడి ఉన్నాయి. అవినీతి సిబ్బందిపై వేటు, పోలీసుల విధుల్లో వృత్తినైపుణ్యాలకు చోటు- ప్రజాప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. స్నేహపూరిత, ప్రజాహిత విభాగంగా పోలీసు యంత్రాంగం వన్నెలీనడమే ప్రజాస్వామ్యానికి సౌభాగ్యప్రదం!



అవకాశాల బరిలో సై అంటే సై



ఎస్.మహేంద్రదేవ్

మహిళా సాధికారత అన్నమాట కొంతకాలంగా విస్తృతంగా వినిపిస్తోంది. వేల ఏళ్లుగా స్త్రీలపట్ల సమాజంలో పేరుకుపోయిన విచక్షణను రూపుమాపి- ప్రగతి పథంలో వారికి పురుషులతో సమాన ఛాయా కల్పించడమే తొలి ప్రాథమ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు. మరో పన్నెండేళ్లలో అంటే 2030నాటికి ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి బాట పట్టించాలన్నది ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న అజెండా. బాలికలు, మహిళలను సాధికారికంగా తీర్చిదిద్దడమే మానవాళి సమగ్ర వికాసానికి మూలధాతువు అని గుర్తించిన 'సమితి' ఆ క్రమంలో అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోంది. 'మేధోపరంగా, ఆధ్యాత్మికంగా మహిళలు పురుషులతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు, ఏ రంగంలోనైనా కాలిడి అత్యుత్తమ పనితీరు కనబరచే సత్తా వారికి ఉంది' అని జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత సాధనలో ఆయన వ్యాఖ్యలే దారిదీపాలు కావాలి.

భారత్ వెనకబాటు

మహిళా సమానత విషయంలో చాలా దేశాలతో పోల్చిచూస్తే భారత్ బాగా వెనకబడి ఉంది. ప్రపంచ ఆర్థిక ఫోరం 2017లో విడుదల చేసిన 144 దేశాల స్త్రీ పురుష సమానత సూచీలో భారత్ 108వ స్థానంలో మగ్గుతోంది. మహిళలకు ఆర్థిక భాగస్వామ్యం కల్పించడానికి సంబంధించి భారత్ 139వ స్థానంలో, విద్యా సాధికారత సాధనలో 112, ఆరోగ్య సాధన క్రమంలో 141వ స్థానాల్లో ఉంది. బంగ్లాదేశ్ సైతం మనకంటే మెరుగైన స్థితిలో 47వ స్థానంలో ఉండటం గమనార్హం. రాజకీయ సాధికారత విషయంలో మాత్రం భారత్ 15వ స్థానంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. యుఎన్‌డీపీ విడుదల చేసిన స్త్రీ పురుష అసమానతల సూచీలోనూ భారత్ అధ్వానంగా ఉంది. 'బ్రిక్స్'లోని ఏ దేశంతో పోల్చినా భారత్ అట్టడుగునే కొట్టుమిట్టాడుతోంది. ప్రసవ సమయంలో తల్లుల మరణాల సంఖ్య ఇతర 'బ్రిక్స్' దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యధికం. పాతికేళ్లు నిండిన మాధ్యమిక విద్యావంతులైన యువతుల సంఖ్య దేశంలో 36శాతం మాత్రమే. రష్యాలో వీరి సంఖ్య 95శాతం, దక్షిణాఫ్రికాలో 74శాతం, చైనాలో 70శాతంగా ఉంది. పదిహేనేళ్ల వయసు దాటి ఉపాధి బాటలో ముందడుగు వేసిన మహిళల సంఖ్య భారత్‌లో 29శాతమే! చైనాలో ఆ సంఖ్య 64శాతం, కాగా బ్రెజిల్‌లో అది 56శాతంగా ఉంది. ఇండియాకు సంబంధించి ఈ గణాంకాలు కొంత నిరాశావహంగానే ఉన్నప్పటికీ- దేశ సామాజిక వాతావరణంలో గుణాత్మక మార్పు పొడగడుతున్న సూచనలను కొట్టిపారేయలేం. మునుపటితో పోలిస్తే భిన్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఆర్థిక, వాణిజ్య, రక్షణ, విద్య, శాస్త్ర సాంకేతిక, కళలు, సంగీత, సాహిత్య రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఎదుగుతున్న వనితాలోకం- రాజకీయాల్లోనూ తమ ప్రజ్ఞాపాటవాలు చాటుతోంది. ఈ మెరుపులు ఎలా ఉన్నా- శతాబ్దాల విచక్షణ ఈ దేశాన్ని జాడ్యంలా పట్టిపీడిస్తూనే ఉంది. స్త్రీ పురుష సమానత, సాధికారతలపై 2017-18కి గాను ప్రభుత్వ ఆర్థిక సర్వే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 2005-06నుంచి 2015-16 మధ్య పదేళ్ల కాలావధిలో మహిళా సాధికారతతో ముడివడిన 17 సూచీల్లో భారత్ పద్నాలుగింట భేషైన పనితీరు కనబరచింది. అయితే ఉపాధి విషయంలో, గర్భ నిరోధకాలను వినియోగంలో మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ బాగా వెనకబడి ఉంది. దేశంలోని 47శాతం మహిళలకు గర్భనిరోధకాలకు సంబంధించిన అవగాహనే లేదు.

శాస్త్ర సాంకేతికతను ఒడిసిపట్టి మానవాళి వినువీధుల్లో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలోనూ- పురిట్లోనే ఆడశిశువుల గొంతు నులిమే అమానుష సంస్కృతి కొనసాగుతుండటం గుండెల్ని మెలిపెడుతోంది. 'కొడుకు పుడితే బాగుంటుంది' అని తల్లిదండ్రులు పరితపించే పరిస్థితి దేశంలో నేటికీ కనిపిస్తుండటం బాధాకరం. ఆడశిశువుల భ్రూణహత్యలకు సమాజంలో ప్రబలిన ఈ విపరీత ధోరణే కారణం. ఆడబిడ్డల ఉసురు తీసే ఈ వైపరీత్యమే- దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి దిగజారడానికి కారణమవుతోంది. నీతి ఆయోగ్ ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య స్థితిగతులపై సమర్పించిన నివేదికలో స్త్రీ పురుష నిష్పత్తి ఆందోళనకరంగా దిగజారుతున్న వాస్తవాలను వెల్లడించింది. 2013-'15 మధ్యకాలంలో కేరళలో వెయ్యిమంది పురుషులకు 967మంది మహిళలు ఉండగా, హరియాణాలో ఆ నిష్పత్తి 831గా ఉంది. గర్భస్రావం, రోగాలు, పౌష్టికాహార లేమి వంటి కారణాలవల్ల ఏటా దేశంలో 20 లక్షలమందికిపైగా మహిళలు కన్నుమూస్తున్నారు. కొడుకు పుడితే ఇక మళ్ళీ సంతానం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకునే కుటుంబాలే దేశంలో అధికం. తొలి సంతానం అమ్మాయి అయితే- అబ్బాయి జన్మించే వరకూ ఆగే కుటుంబాలే భారత్‌లో ఎక్కువ. పెళ్లయ్యాక ఎప్పటికైనా కూతురు పుట్టినిల్లు వదిలి అత్తవారి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందేనన్న అభిప్రాయం స్థిరపడి ఉండటం, ఆస్తిమీద కొడుకులకే కానీ కూతుళ్లకు హక్కు లేదన్న భావన, అమ్మాయిల పెళ్ళిళ్లకోసం తలకుమించి ఖర్చుపెట్టాల్సి ఉంటుందన్న భయాల కారణంగా ఆడపిల్లలను కాదనుకునే దురన్యాయం సమాజంలో విస్తరించింది. ఈ ధోరణి ప్రబలంగా ఉండటంవల్లే బాలికల ఆరోగ్యం మన దేశంలో పట్టించుకోనక్కర్లేని అంశంగా మారింది! కాబట్టే ఒకటి నుంచి అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 75శాతం మేర బాలికలే మరణాల బారిన పడుతున్నారు. అబ్బాయిలకు తప్ప బాలికలకు పౌష్టికాహారం అవసరం లేదన్న ధోరణి ఇప్పటికీ దేశంలో విస్తరించి ఉండటం ఆందోళన కలిగించే అంశం.



అంతర్జాతీయ మహిళా దినోత్సవం

దృక్పథం మారాలి

ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు అమిత వేగంతో దూసుకుపోతున్నా- ఇండియాలో ఇప్పటికీ సామాజిక విచక్షణ కొనసాగడం బాధాకరం, దారుణం! పురుషస్వామ్య దృక్కోణంలో మార్పు ఇప్పుడు కీలకావసరం. మహిళా హక్కులకు ముమ్మార్లు తలాఖ్ విఘాతంగా భావించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ విధానానికి చరమగీతం పాడాలని ఇటీవల తీర్పు వెలువరించింది. ఒకరకంగా ఇది మహిళాలోకం సాధించిన విజయం. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యారంగంలో ప్రవేశపెడుతున్న బేటీ బచావ్ బేటీ పఢావ్ వంటి కార్యక్రమాలవల్ల ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చదువులకు సంబంధించి స్త్రీ, పురుష సమానత సూచీలో భారత్ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. అయితే ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించినంతవరకూ అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ- పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల శాసనసభల్లో మాత్రం వారి ప్రాతినిధ్యం అంతకంతకూ తగ్గిపోతోంది. లోక్‌సభలో 12శాతం, రాజ్యసభలో 11శాతం మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా 4,118మంది శాసనసభ్యుల్లో మహిళలు తొమ్మిది శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బిహార్, హరియాణా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల అసెంబ్లీల్లో అత్యధికంగా 14శాతం మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన సభల్లో మహిళలు 11 శాతం, తొమ్మిది శాతంగా ఉన్నారు. 2015లో సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల వాటా నాలుగు శాతం (26మందికిగాను ఒకరు)కాగా, దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 10శాతం (517లో 54)గా ఉంది. దేశంలో నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. అప్పుడే అందరి ప్రాతినిధ్యంతో కూడిన సామాజిక పురోగతి సాధ్యపడుతుంది.

హింసకు అంతమెప్పుడు?

సుస్థిరాభివృద్ధి సాధనలో ఏర్పరచుకున్న లక్ష్యాలపై ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక ఆందోళనకర వాస్తవాలను వెల్లడించింది. మహిళలపై పెరుగుతున్న హింస, స్త్రీ పురుష అసమానతలు విస్తరించడం, దిగజారుతున్న బాలికల ఆరోగ్య స్థితిగతులపై 'సమితి' బయటపెట్టిన గణాంకాలు ఆందోళనపరుస్తున్నాయి. దేశంలో స్త్రీలపట్ల హింస అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఒకరకంగా మానవహక్కులపై పాశవిక దాడి. ఈ హింస ఏ ఒక్క దేశానికో మాత్రమే పరిమితం కాలేదు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఇంటా బయటా దాడులు పెరుగుతున్నాయి. సాధారణంగా బాగా తెలిసినవాళ్లు లేదా ఇళ్లలో దగ్గరివాళ్లే ఈ దాడులకు తెగబడుతున్నారు. మానవ అక్రమ రవాణా, అంతర్జాలంలో ఫొటోలను మార్చి 'పోస్ట్'చేసి మహిళలను వేధింపులకు గురి చేయడం వంటి సమస్యలు అన్ని దేశాల్లో ఉన్నాయి. వీటివల్ల మహిళలు భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా నిస్పృహకులోనై కొన్ని సందర్భాల్లో మృత్యువు ఒడికి చేరుతున్నారు. ఈ తరహా హింస పెరిగే కొద్దీ సామాజికంగా, కుటుంబపరంగా మహిళలపై ఒత్తిడి అధికమవుతుంది. వారు ఎక్కడికీ వెళ్ళలేని, ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి జారుకుంటారు. సామాజిక భాగస్వామ్యంలో మహిళల పాత్రను దెబ్బతీసే పరిణామమిది. మరీ ముఖ్యంగా భారత్‌లో స్త్రీలపై హింస ఆందోళనకరంగా పెరుగుతోంది. అత్యాచారాలు మితిమీరుతున్నాయి. దిల్లీలో 2012లో 'నిర్భయ' ఘటన యావత్ దేశాన్నీ వణికించింది. ఈ ఆరేళ్ల కాలంలో అత్యాచార ఘటనలు ఏ కోశానా తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. అత్యాచారాలకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచురితమవుతున్నాయి. 'మృగాళ్ల' బారిన పడకుండా తప్పించుకోవడంపై ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవంక 'విశాఖ తీర్మానం'లో నేరగాళ్లను కట్టడి చేయడంపై స్పష్టమైన సూచనలు చేసినా ఫలితం నాస్తి. ఏటా దిల్లీలోనే అత్యధిక అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. పొద్దువాలితే చాలు దేశంలోని వివిధ ప్రాంతాలు మహిళల సంచారానికి ఏమాత్రం అనువుకానివిగా మారిపోతున్నాయి. ప్రభుత్వంతోపాటు పౌర సమాజమూ ఉమ్మడిగా కదిలితే తప్ప ఈ సమస్యను అడ్డుకోవడం సాధ్యమయ్యే పనికాదు. రాజ్యాంగ, చట్టబద్ధమైన రక్షణ ఛత్రాలు ఎన్ని ఉన్నా- మహిళలపట్ల పురుషుల దృక్పథంలో మార్పు రానంతవరకూ పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. జనాభాలో సగభాగం ఆక్రమించిన మహిళలకు అన్ని రంగాల్లోనూ సముచిత వాటా కల్పించి, చిత్తశుద్ధితో వారిని ప్రోత్సహిస్తేనే సమానత్వం సాధ్యపడుతుంది.

(రచయిత- ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశోధన సంస్థ సంచాలకులు, ఉపకులపతి)

వేధించే వ్యాధి... పరిష్కారమేది?

ప్రపంచంలో దాదాపు పదిశాతం వయోజనులు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. మరణానికి దారితీస్తున్న ఇరవై ప్రధాన రోగాల్లో మూత్రపిండాల వ్యాధి ఒకటి. దీనికి చికిత్స అత్యంత ఖర్చుతో కూడుకున్నది. రోగులతోపాటు వారి కుటుంబ స్థితిగతులనూ ఈ వ్యాధి ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. పురుషాధిక్య ప్రపంచంలో మహిళల ఆరోగ్యంపై కుటుంబాలు చిన్నచూపుతో ఉంటున్నాయన్నది నిష్ఠురసత్యం. అందువల్లే నేడు అంతర్జాతీయ కిడ్నీ దినాన్ని పురస్కరించుకుని- స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. మహిళల ఆరోగ్యం వారి వ్యక్తిగత విషయం మాత్రమే కాదని, అదొక సామాజిక అంశమని ఈ సందర్భంగా గుర్తించాలి. మహిళల్లో కిడ్నీ వ్యాధులపై మరింత నిశిత అధ్యయనంతోపాటు- భావితరాలకు ఈ అంశంపై మార్గదర్శకం చేసే అవకాశంగా నేటి కిడ్నీ దినోత్సవాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంది.

దెబ్బతీసే రక్తపోటు

రక్తంలోని చెడు పదార్థాలను మూత్రపిండాలు ఎప్పటికప్పుడు వడపోస్తుంటాయి. ఇందుకోసం కిడ్నీల్లో ఫిల్టర్లు (నెఫ్రోన్లు) ఉంటాయి. మగవారికన్నా ఆడవారిలో పుట్టినప్పుడు వీటి సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల వారిలో స్వల్ప కారణాలకూ కిడ్నీలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలోనూ వీటిల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి అవసరానికి మించి పనిచేస్తాయి. మూత్రపిండాలు బలహీనపడటానికి దారితీసే పరిణామమిది. ఆరోగ్య సంరక్షణలో జాగ్రత్త వహించకపోతే గర్భిణీ స్త్రీల్లో కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతింటాయి. ఈ మార్పును గుర్తించడం అంత సులభం కాదు. 90 శాతం కేసుల్లో ముదిరిన తరవాతే వ్యాధి బయటపడుతుంది. వయసు మీరాక, ఆలస్యంగా గర్భం దాల్చేవారికి కిడ్నీ వ్యాధి బెడద ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ గర్భధారణకు వాడే కొన్ని మందుల ప్రభావం వల్లా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 'ప్రీఎక్లంప్సియా' అని పిలిచే గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు వస్తుంది. అది మూత్రపిండ వైఫల్యానికి దారితీయవచ్చు. పది శాతం గర్భిణులకు ఈ సమస్య ఎదురుకావచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూత్రపిండ వైఫల్యానికి, ప్రసూతి మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణమిది.

అంతర్గతంగా ఉండే కిడ్నీ సమస్య గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటివారిలో వ్యాధి ఉద్ధృతమయ్యే ప్రమాదమూ ఉంటుంది. ఆయా దేశాల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులూ మహిళల్లో వ్యాధి విస్తృతికి కారణమవుతాయి. చట్టవిరుద్ధమైన గర్భస్రావాలూ కిడ్నీల వైఫల్యానికి కారణమవుతాయి. ప్రసూతి న(క)ష్టాలకన్నా గర్భిణీ స్త్రీల్లో అధిక రక్తపోటు- గర్భస్థ, నవజాత శిశు మరణాలకు కారణం అవుతుంది. అలాంటివారిలో తక్కువ బరువుతో పిల్లలు పుట్టే అవకాశమూ ఎక్కువే. ఇటువంటి



నేడు ప్రపంచ 'కిడ్నీ డే'

చిన్నారుల్లో చిరుప్రాయంలోనే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఏ దేశంలోనూ గర్భిణీ స్త్రీలకు గాని, నవజాత శిశువుల్లో గాని మూత్రపిండాల వ్యాధులను గుర్తించే ఎలాంటి క్రమబద్ధమైన 'స్క్రీనింగ్' కార్యక్రమాలు లేవు. కొన్ని వ్యాధులు కేవలం మహిళల్లోనే కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైంది యుక్తవయస్సులో అధికంగా కనిపించే 'ల్యూపస్'. శరీరంలో రోగనిరోధక శక్తి విఫలమైనప్పుడు ఇది వస్తుంది. స్త్రీలలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్, ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది మహిళలు ఏటా ఈ వ్యాధికి గురవుతున్నారు. మహిళలను వేధించే మరో సమస్య కీళ్ళవాతం. ల్యూపస్, కీళ్లవాతం రెండూ ఎక్కువగా కిడ్నీ వ్యాధులకు కారణమవుతున్నాయి. గర్భధారణ సమయంలో ఈ రెండు వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. తద్వారా కిడ్నీ వ్యాధి పెరిగి గర్భిణీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

పక్కాగా పరిశోధనలు

ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై కోట్ల మంది మహిళలు ఏటా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఫలితంగా అరవై వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. బాధితుల్లో మహిళలే అధిక శాతం. వైద్యం స్త్రీలకు అందుబాటులో లేకపోవడమూ కాదనలేని నిజం. అనేక పరిమితులవల్ల ఆడవారు జబ్బు గురించి త్వరగా బయటపడరు. వైద్య సహాయం కోరరు. 'డయాలసిస్' చేయించుకునేవారిలో ఎక్కువ మంది స్త్రీలు గుండె జబ్బుతో చనిపోతారు. 'హీమోడయాలసిస్' చేసుకునే స్త్రీల శాతం తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. ఎవరో ఒకరు వీరికి తోడుగా ఉండాల్సి రావడం, వీరికోసం మిగిలినవారు సమయం కేటాయించాల్సి రావడం వంటి పరిమితులు ఇందుకు ప్రధాన కారణం! కిడ్నీ మార్పిడి చికిత్సలో ఉన్న వ్యత్యాసం లింగ విచక్షణకు నిలువెత్తు నిదర్శనం. పురుషులకు స్త్రీలు కిడ్నీ దాతలుగా ఎక్కువగా దర్శనమిస్తారు. భార్యలు తరవాత తల్లులు, అక్కాచెల్లెళ్లు కిడ్నీ దాతలుగా ముందుకు వస్తారు. మహిళలకు కిడ్నీ అవసరమైనప్పుడూ కుటుంబంలోని ఆడవారే దాతలుగా ఉంటారు. దాతల్లో మగవారు తక్కువగా ఉంటారు. భర్తలు కిడ్నీ ఇచ్చే శాతం చాలా పరిమితంగా ఉండగా, తీసుకునే వారిలో అధిక శాతం భర్తలు ఉండటం గమనార్హం. భారత్, ఆఫ్రికా దేశాల్లోనే కాదు... అమెరికా, జపాన్ లాంటి దేశాల్లోనూ ఈ వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. లైంగిక హార్మోన్ల ప్రభావంపై విస్తృతంగా అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది. తద్వారా కిడ్నీ వ్యాధుల బారి నుంచి మహిళలకు తగిన రక్షణ కల్పించవచ్చు. గర్భధారణ సమయంలో, ఇతరత్రా వచ్చే ప్రత్యేక జబ్బులపైనా పరిశోధనలు చేపట్టాలి. ఆయా విభాగాల్లో ఫలితాలను సమగ్రంగా విశ్లేషించి, అవసరమైన సురక్షిత వ్యాధి సంరక్షణ ప్రణాళికలను రూపొందించి భవిష్యత్ తరాలకు అందజేయాలి!

- డాక్టర్ శ్రీభూషణ్ రాజు

(రచయిత- నిమ్స్‌లో మూత్రపిండాల విభాగం అధిపతి)

ధర్మ మార్గం

'ధర్మం' అనే మాట అనడానికి, వినడానికి బాగుంటుంది. అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టడమే కష్టం. ధర్మాన్ని ఆచరించే పద్ధతుల్ని 'ధర్మమార్గాలు' అంటాం. వాటి చర్చ మహాభారతంలో అనేక పర్యాయాలు వస్తుంది. 'ఇతరులు నీ పట్ల ఎలా ఉంటే నీకు అయిష్టం కలుగుతుందో, వారితో నువ్వు అలా ఉండవద్దు... అదే పరమ ధర్మం' అంటాడు విదురుడు.

నీతి తప్పి అధర్మమార్గాన ప్రవర్తించేవాడు న్యాయస్థానంలో శిక్షల్ని తప్పించుకోవచ్చునేమో గాని, అంతర్యామి వేసే శిక్ష నుంచి తప్పించుకోలేడు. 'ధర్మవాణిజ్యం' అంటే ధర్మకార్యాల్ని ధనార్జనకు సాధనంగా చేసుకోవడం! అలాంటి ఎందరినో సమాజంలో చూస్తుంటాం. ధర్మం పేరు చెప్పి డబ్బు సంపాదించుకొనే అలాంటి వ్యక్తుల వల్ల, ధార్మికుల్నీ సమాజం ఒక్కోసారి అనుమానిస్తుంటుంది.

ధర్మాల్లో ఒకటి- అహింస. అదే బౌద్ధుల దృష్టిలో గొప్ప ధర్మం. అహింసా ధర్మమే బుద్ధుడి ప్రధాన బోధన. అదే ఆయన ధ్వజ సంకేతం. అందుకే ఆయనను 'ధర్మకేతువు'గా భావిస్తారు. ధర్మాన్ని శాసించగలిగింది బ్రహ్మ శాసనం. అలాగే రాజయోగానికి మరో పేరు 'ధర్మమేఘం'. అది సమాధి స్థితిలో సిద్ధశక్తుల్ని వర్షిస్తుందని సాధకుల విశ్వాసం.

ధర్మానికి మూలం వేదం. ధర్ముడు అంటే, యముడు. ధర్మం లోకాన్ని నడిపిస్తుంది. లోక వ్యవహారాల్లో అందరికీ న్యాయం జరిగేలా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తుంది. శ్రుతులు, స్మృతులు ధర్మబద్ధమైన కృత్యాల్ని తెలియజేస్తాయి. 'సత్యం వద' అనేది వేద వాక్యం. దాన్ని బౌద్ధులు ప్రమాణంగా భావించకున్నా, 'సత్యమే పలకాలి' వంటి వాక్యాల్ని ప్రామాణికాలుగా స్వీకరిస్తారు. స్మృతి, ధర్మ శాస్త్రం అనేవి పర్యాయపదాలు. అందరికీ శ్రేయస్సు కలిగించేది ధర్మం. దానికి వ్యతిరేకమైనది అధర్మం. ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది.



అంతర్యామి

ధార్మిక గుణాల వల్ల మనిషి దైవం కాగలడు. మనిషి తన బుద్ధిహీనత కారణంగా మెట్టు దిగి పశువులా మారగలడు. మానవుడు దైవస్థాయికి చేరడానికి దారి చూపేది 'ధర్మజ్యోతి'. ఆచారాలు, సంప్రదాయాలే ధర్మ జ్యోతులు. అవి రుషిపుంగవులు ప్రసాదించిన వెలుగు దివ్వెలు. స్వార్థం అనే చీకటి నుంచి నిస్వార్థం అనే వెలుగు వైపు అవి మనుషుల్ని నడిపిస్తాయి. అహంకారం నుంచి నిరహంకార స్థితికి చేరుస్తాయి. వాటిని ఆధారం చేసుకొన్నవారు లోకంలో ఉన్నారు. వారికి భక్తులు గుడులు కట్టి పూజిస్తారు. మహర్షులు సూచించిన ధర్మ మార్గంలో నడిచి, అవే అడుగుజాడల్ని లోకానికి మిగిల్చి వెళ్లిన మహాపురుషులు ఎందరో!

మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించినప్పుడే, దేవుడు చేయూతనందిస్తాడు. అది అతడు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనిషి తన పనిని తాను నిర్వర్తించకుండా, అన్నింటికీ దేవుడే దిగివచ్చి సహాయం చేస్తాడనుకోవడం ఓ భ్రమ! ప్రయత్నమే పరమేశ్వరుడు. గజేంద్రుడు మొసలితో తీవ్రంగా పోరాడి, శక్తి అంతా అయిపోయిన తరవాతే దైవానికి శరణాగతుడయ్యాడు. ఇలాంటి పౌరాణిక గాథలన్నీ మనిషి పాటించాల్సిన ధర్మాన్ని గుర్తుచేస్తుంటాయి.

ఏది మానవ ధర్మమో చాటిచెప్పాలని మహాత్ములెందరో కృషిచేశారు. వారి మార్గాలు భిన్నంగా కనిపించినా, సారాంశం ఒకటే! 'లోకమాన్య' బాలగంగాధర తిలక్ చెప్పినట్లు- వేదాన్ని ప్రమాణంగా అంగీకరించడం, సంప్రదాయంగా వచ్చే విభిన్న సాధనా మార్గాల్ని అనుసరించడం, భక్తితో ఉండటం...ఇవన్నీ ధర్మజ్యోతి వెదజల్లే వెలుగు కిరణాలు. రుషీశ్వరులు ప్రబోధించిన ధర్మం కాబట్టి 'ఆర్షధర్మం' అంటాం. ఇటువంటి కాంతికిరణాల్ని ప్రపంచమంతటా ప్రసరింపజేసిన ఆధునిక రుషీశ్వరుడు- స్వామి వివేకానంద. ఎన్నటికీ ఆరిపోని అఖండ ధర్మజ్యోతి ఇది. దీని వెలుగులోనే ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తారు!

- పి. భారతి




కర్నూలు జిల్లా గోనెగండ్లలోని దర్గాల అల్లాబకాష్ రెండు ఎకరాల్లో ఉల్లి నారు వేశారు. రెండు ఎకరాలకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టారు. పూర్తిగా ఉల్లి ధర పతనమవ్వడంతో నారు కొనే నాథుడు లేక గొర్రెలకు మేతగా ఇలా వదిలేశారు ★ కర్నూలు మార్కెట్‌కు వస్తున్న ఉల్లి దిగుబడులు

నాడు కాసులు.. నేడు కన్నీళ్లు

- కర్నూలు మార్కెట్‌లో ఒక్కసారిగా పతనమైన ఉల్లి
- పది రోజుల్లో క్వింటా రూ.720కి పడిపోయిన వైనం
- పెట్టుబడులు దక్కడంలేదంటూ రైతుల దిగాలు

ఈనాడు డిజిటల్ – కర్నూలు, పాతనగరం

ఉల్లి రైతుల జీవితాలతో ధర ఆటలాడుతోంది. మొన్నటి వరకు అన్నదాతలకు ఉల్లి సాగు కాసులు కురిపించగా... నేడు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు విపణికి తీసుకొచ్చినా.. కనీస పెట్టుబడి రాని దుస్థితి నెలకొంది. పదిరోజుల వ్యవధిలో క్వింటా ఉల్లి ధర కర్నూలు మార్కెట్‌లో రూ.2 వేల నుంచి రూ.వెయ్యి లోపు పడిపోయింది. మరోవైపు ఉల్లి నారు వేసిన రైతులు నారు కొనేవాళ్లు లేక జిల్లాలో పలుచోట్ల గొర్రెలకు మేపేస్తున్నారు.

రోజుల వ్యవధిలో ధరలు పతనం: జిల్లాతో పాటు అనంతపురం, తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఉల్లి దిగుబడులు కర్నూలు మార్కెట్‌కు వస్తాయి. ఈ ఏడాది జనవరిలో ప్రతి రోజూ 500 క్వింటాళ్ల సరకు వచ్చేది. ప్రస్తుతం 2 వేల క్వింటాళ్లకు పైగా వస్తోంది. రబీ దిగుబడులు ఒక్కసారిగా మార్కెట్‌కు రావడంతో ధరలు రోజుల వ్యవధిలో పడిపోయాయి. జనవరిలో క్వింటాకు రూ.3,400 పలికిన ఉల్లి ఫిబ్రవరిలో రూ.1,820కు పడిపోయింది. ప్రస్తుతం మార్చి నెలలో క్వింటా రూ.720లకు పడిపోయింది. ఎకరాకు వస్తున్న 50 క్వింటాళ్ల దిగుబడితో ప్రస్తుత ధరలు బేరీజు వేసుకుని పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు దిగులు చెందుతున్నారు. దీంతో పాటు మహారాష్ట్ర ఉల్లి రావడంతో డిమాండ్ పూర్తిగా తగ్గిపోయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి మార్కెట్‌కు ఉల్లి ఉత్పత్తులు ఎక్కువగా రావడంతో ధరలు తగ్గాయని, ఇదే కొనసాగితే మరింతగా ధరలు తగ్గే అవకాశముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

సాగుతోపాటే...పెరిగిన పెట్టుబడి ఖర్చులు: రాష్ట్రంలోనే ఉల్లి సాగుకు, మార్కెట్‌కు పేరుగాంచిన కర్నూలు జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో ఉల్లి క్వింటాకు రూ.4 వేల ధర పలికింది. దీంతో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3,500 హెక్టార్లు కాగా... ఏకంగా 5,779 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేశారు. ఎక్కువ భాగం కర్షకులు బోర్ల కిందే ఈ ఏడాది సాగు చేపట్టారు. గతంలో ఎకరాకు నారు, కూలి, పురుగుమందులు ఇలా అన్నీ కలుపుకొని రూ.35 వేల లోపు పెట్టుబడి ఖర్చులు వచ్చేవి. ఖరీఫ్‌లో ఊహించని ధరల ప్రభావంతో ఉల్లి నారుకు రబీలో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నారుకే ఖర్చు చేశారు. కూలి సైతం రూ.150 నుంచి రూ.200 పెరిగింది. దుక్కి, పురుగుమందులు, పంటను తొలగించడానికి, మార్కెట్‌కు చేరవేయడానికి అన్నీ కలిపి ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. తాజాగా పడిపోయిన ధరతో పెట్టుబడుల్లో సగం మేర కూడా దక్కే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.

‘పది’ ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్

- పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
- నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 29 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఈసారి రెండు కొత్త విధానాలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్ అమలుతో పాటు చూచి రాతకు పాల్పడే విద్యార్థులపై 1997లో తీసుకువచ్చిన జీవో-25 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

జంబ్లింగ్ ఇలా: ఈ విధానం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా విద్యాధికారులకు అప్పగించారు. ప్రతి ఇన్విజిలేటర్ మొదట కేటాయించిన పరీక్షా కేంద్రంలో నాలుగు రోజులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అనంతరం మరో పాఠశాలకు మారుస్తారు. ఇలా పరీక్షలు ముగిసే సమయానికి ఒక్కో ఇన్విజిలేటర్ నాలుగు పాఠశాలలు మారాల్సి వస్తుంది. మార్పు చేసేందుకు అవకాశం లేకపోతే నాలుగు రోజుల విధులు పూర్తయ్యాక వారిని తప్పించి కొత్త వారిని తీసుకుంటారు.

★ చూచి రాతకు పాల్పడితే.. ఆ విద్యార్థితో పాటు ఆ గదిలోని ఇన్విజిలేటర్‌పైనా చర్యలు తీసుకుంటారు. గతంలో ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించడం, సస్పెండ్ చేయడం చేసేవారు. ఈసారి 1997లో తీసుకువచ్చిన చట్టం (25) ప్రకారం చర్యలు తీసుకుంటారు. పరీక్ష సమయంలో చోటుచేసుకున్న ఘటనను అనుసరించి, చట్టంలోని ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయి. ఈసారి 65 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

★ పరీక్షలు రాయనున్న విద్యార్థులు: 6,16,946
★ పరీక్ష కేంద్రాలు: 2,835
★ మూల్యాంకనం: మార్చి 31 నుంచి ఏప్రిల్ 15
★ ఫలితాలు: మే మొదటి వారంలో

హాల్‌టికెట్ అందని వారు

పదో తరగతి హాల్‌టికెట్లను గురువారం నుంచి www.bseap.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. హాల్‌టికెట్లు అందని, పోగొట్టుకున్న వారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని.. దానిపై ప్రధానోపాధ్యాయుల సంతకం చేయించుకోవాలని తెలిపింది.

12నుంచి ఒంటిపూట బడులు

ఈనాడు, అమరావతి: ఈ నెల 12 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వరకు ఉదయం 7.50గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయనున్నాయి.

పాఠశాల విద్యాశాఖలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, బోధన, బోధనేతర సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక సాధారణ సెలవును మంజూరుచేస్తూ బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

సోంపేట, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోంపేట పెద్ద జాలారి వీధికి చెందిన దుద్ది వినోద్ పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారిపై సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. టీవీ చూసేందుకు వినోద్ ఇంటికి చిన్నారి వెళ్లగా తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

జరిమానాల వసూలుకు మల్లగుల్లాలు

- తగ్గించాలంటున్న జూనియర్ కళాశాలు
- ఏ నిర్ణయం తీసుకోని ఇంటర్ విద్యామండలి

ఈనాడు, అమరావతి: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు భారీగా జరిమానాలు విధించిన అధికారులు ఇప్పుడు వీటిని వసూలు చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. గతేడాది విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు వరసగా చోటుచేసుకోవడంతో అయా కళాశాలలకు జరిమానాలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కళాశాలలకు రూ.50లక్షల చొప్పున మూడింటికి రూ.10లక్షల చొప్పున భారీ జరిమానాలు విధించారు. వీటికి సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. వీటిపై కొన్ని కళాశాలలు స్పందించగా మరికొన్ని అసలు వీటిని పట్టించుకున్న దాఖలాలే లేవు. తమకు విధించిన జరిమానా అధికంగా ఉందని, తగ్గించాలని కొన్ని కళాశాలలు ఇంటర్ విద్యామండలిని కోరాయి. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కళాశాలలను నియంత్రించాలనే ఉద్దేశంతో జరిమానాలను భారీగా విధించిన ఇంటర్ విద్యామండలి ఇప్పుడు ఆలోచనలో పడింది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 39మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. ఎలాంటి మానసికోల్లాస క్రీడలు, కార్యక్రమాలు లేకుండా విద్యార్థులను దాదాపు నిత్యం 15-16గంటలు చదివేలా ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం నియమించిన కమిటీలు నివేదికలను సమర్పించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జూనియర్ కళాశాలలు 3,361 ఉండగా.. వీటిల్లో కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు ఆధ్వర్యంలో నడిచేవి 2,218 ఉండడం విశేషం. వీటిల్లోనే 70శాతం పిల్లలు చదువుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

జరిమానాలు భారీగా ఉన్నాయని, తగ్గించాలని కోరుతూ కొన్ని కళాశాలలు నోటీసులకు సమాధానమిచ్చాయి. వాటిని ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.
–ఉదయలక్ష్మి, ఇంటర్ విద్యామండలి కార్యదర్శి

ఆ ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయండి

- కోడి పందేల వ్యవహారంలో చెరుకుపల్లి పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్: సంక్రాంతి కోడి పందేలకు సంబంధించి ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదును పరిశీలించి కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా చెరుకుపల్లి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేసినంత మాత్రాన వారు నేరం చేసినట్లు కాదని స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీచేసింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేల్లో భాగస్వాములయ్యారంటూ రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్, ఎమ్మెల్సీ సతీష్‌ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకటసుబ్బయ్యలపై చెరుకుపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేయలేదని పేర్కొంటూ న్యాయవాది భానుప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



ఉపాధి కల్పన వివరాల సేకరణకు సర్వే

- నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్‌కుమార్

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: మారుతున్న కాలానుగుణంగా మన ప్రాథమిక, ఉన్నత విద్యలో మార్పులు తీసుకువస్తేనే పోటీ ప్రపంచంలో నిలుదొక్కుకునే అవకాశముంటుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్‌కుమార్ అన్నారు. యువత సృజనాత్మకపై దృష్టిసారించి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. దేశంలో ఉపాధి కల్పన వివరాలను సేకరించేందుకు నీతిఆయోగ్ ప్రయత్నం చేస్తోందని.. ఇందు కోసం త్వరలో ఇంటింటికి సర్వే చేపట్టనుందని వెల్లడించారు. బుధవారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మాను)లో “ఎంప్లాయిమెంట్ డిమాండ్ ఇన్ న్యూఇండియా - ఏ పాలసీ” అనే అంశంపై రెండ్రోజుల సదస్సు ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా డిగ్రీ చదవితేనే సరిపోదని, ప్రతి విద్యార్థికి బహుముఖ ప్రతిభ చాలా అవసరమన్నారు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)పై కాదు.. ఉద్యోగాభివృద్ధిపై మాట్లాడటం మంచిదన్నారు. అయితే ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటే జీడీపీ వృద్ధికి దోహదపడుతుందన్నారు. ఫిక్కీ డైరెక్టర్ జనరల్ దిలీప్‌చెనాయ్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. మాను వీసీ ప్రొఫెసర్ షకీల్‌అహ్మద్, సీఎస్ఈ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమీర్‌ఉల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆకమై సంస్థ ఆసక్తి

ఈనాడు డిజిటల్, అమరావతి: తిరుపతిలోని ఐఐడీటీ (ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్) భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ఆకమై సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ సమర్థంగా పనిచేసేందుకు, సైబర్ భద్రతలో ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారానికి సైబర్ భద్రత కల్పిస్తామన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బుధవారం ఆకమై సంస్థ పసిఫిక్ ఆసియా, జపాన్ డైరెక్టర్ గ్రామీ బియర్డ్సెల్‌తో భేటీ అయ్యారు. ఏపీలో సైబర్ భద్రతకు సహకారం అందించాలని మంత్రి ఆయన్ను కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్ర యువతకు శిక్షణ ఇచ్చి సైబర్ సెక్యూరిటీ వారియర్స్‌గా తయారు చేసేందుకు ఆకమై సహకారం కావాలని కోరారు.

హార్వర్డ్, ఎంఐటీలకు 3 కోట్ల డాలర్లు: మార్క్ జుకెర్‌బర్గ్ వితరణ

కేంబ్రిడ్జ్: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్, అతడి భార్య ప్రిసిల్లా ఛాన్‌లు హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లకు 3 కోట్ల డాలర్ల (సుమారు రూ.194 కోట్లు)ను అందచేయనున్నారు. అమెరికావ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో సాక్షరతా నైపుణ్యాల పెంపునకు ఈ నిధులను ఉద్దేశించాలన్నది వారి అభిమతంగా ఉంది.



మహిళా ఆర్థిక సాధికారత సాధనకు రూ.11 వేల కోట్ల పైచిలుకు సాయం!

- బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటన
- భారత్ సహా నాలుగుదేశాల్లో పథకం అమలు

వాషింగ్టన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' మహిళా ఆర్థిక సాధికారతకు మరింత ఊతమిచ్చే 17 కోట్ల డాలర్ల(సుమారు రూ. 11 వేల కోట్ల పైచిలుకు) పథకాన్ని ప్రకటించింది. భారత్‌తో సహా నాలుగు దేశాల్లో మహిళా సాధికారత సాధన కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు. భారత్‌తో పాటు కెన్యా, టాంజానియా, ఉగాండాల్లో స్త్రీ, పురుష సమానత సాధన, ఉపాధి అవకాశాల పెంపు, వ్యవసాయ రంగానికి మద్దతు, మహిళా బృందాలకు చేయూత వంటి కార్యక్రమాలను మరుగ్గా చేపట్టడమే ఈ పథకం లక్ష్యంగా ఉంది. మహిళ ముందుగా ఆర్థికస్వాతంత్య్రాన్ని చేజిక్కించుకుంటే తద్వారా తాను ముందడుగేయడమే కాక... కుటుంబం పరిస్థితిని కూడా బాగా మెరుగుపరచడానికి వీలుకలుగుతుందని గేట్స్ ఫౌండేషన్ మంగళవారం పేర్కొంది. మహిళ చేతిలో కాస్త డబ్బు ఉండి... దానిని ఖర్చుపెట్టే విషయంలో ఆమెకు అధికారం, స్వతంత్రం ఉంటే వారిలో స్వయంగా బాగా పెరుగుతుంది. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలు తక్కువ అనే అభిప్రాయాలనూ తొలగించేవీలుంటుందని అని ఫౌండేషన్ సహ-సారధి మెలిండా గేట్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మాజీ ఎంపీలకు ప్రయోజనాలు సబబే

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: మాజీ ఎంపీలకు ప్రయోజనాలు కల్పించడం సబబేనని కేంద్రం సమర్థించుకొంది. ఎంపీల వేతనాలు/ పింఛన్ల సవరణకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసే యోచనను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌ల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఎంపీల వేతనాలపై లోక్‌ప్రహరీ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీల్లో 82% మంది కోటీశ్వరులే అయినందున వారి పింఛన్ పేరుతో ప్రజాధనం ఖర్చు చేయడం తగదని పిటిషన్ పేర్కొంది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ- 'అధికారంలో ఎందరు కోటీశ్వరులున్నారో ఆ గణాంకాల జోలికి మమ్మల్ని వెళ్లమంటారా? ఇలాంటి చర్చల్లోకి వెళ్లే కన్నా దీనిని పార్లమెంటు నిర్ణయానికి వదిలేస్తే మంచిది' అని అభిప్రాయపడింది. తీర్పును వాయిదా వేసింది.

కార్తీకి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వండి

దిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీకి.. నార్కో విశ్లేషణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ అభ్యర్థించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు కార్తీ సహకరించడం లేదని.. ప్రశ్నలకు 'డొంకతిరుగుడు'గా సమాధానాలిస్తున్నారని సీబీఐ ఆరోపించిన నేపథ్యంలో.. తాజా అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు కార్తీని కోర్టులో హాజరుపరిచే మార్చి 9న. . ఈ అంశాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి సునీల్ రానా స్పష్టం చేశారు.

విగ్రహాల విధ్వంసంపై సర్వత్రా ఆగ్రహం

- తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ...
- తక్షణ చర్యల దిశగా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
- తీవ్ర దురదృష్టకరమన్న భాజపా అధ్యక్షుడు అమిత్ షా
- కాషాయ దళం అసహనం సరికాదంటూ విపక్ష నేతల ధ్వజం
- కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రతిమపై దాడి...
- ఏడుగురు నిందితుల అరెస్టు



బుధవారం చెన్నైలోని పెరియార్ విగ్రహం వద్ద పోలీసుల బందోబస్తు

కోల్‌కతా/చెన్నై/దిల్లీ/లఖ్‌నవూ/అగర్తలా

విభిన్న దృక్పథాలు, ఆలోచనలు, ఉద్యమాలకు నేతృత్వం వహించిన ప్రముఖుల విగ్రహాలు ప్రతీకార దాడులకు గురికావటంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. త్రిపురలో లెనిన్ విగ్రహాలను పెకిలించి వేసిన తర్వాత తమిళనాడులో పెరియార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో అంబేడ్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలకు నష్టం కలిగించే ఘటనలు జరిగాయి. దేశంలోని 'భిన్నత్వంలో ఏకత్వం' సంస్కృతికి ఇవి విఘాతం కలిగిస్తున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. విగ్రహాల విధ్వంస చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈ విషయంపై చర్చించిన ప్రధాని. . వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తంచేశారని తెలిసింది. విధ్వంస చర్యలను తక్షణమే కట్టడి చేయలంటూ హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయి. 'ఇలాంటి హేయమైన చర్యలు ఎప్పటికీ సమర్థనీయం కావు. దోషులెవరైనా కఠిన చర్యలు తప్పవు'' అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు వెలుపల వ్యాఖ్యానించారు.

త్రిపురలో లెనిన్, తమిళనాడులో పెరియార్ విగ్రహాలను అపవిత్రం చేసిన ఘటనలు తీవ్రవిచారకరమైనవని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. విగ్రహ విధ్వంస ఘటనలపై ఆయన వరుసగా పలు ట్వీట్లు చేశారు. విగ్రహాల కూల్చివేతలను తమ పార్టీ సమర్థించబోదన్నారు. త్రిపుర, తమిళనాడుల్లోని విగ్రహాల విధ్వంసాల్లో భాజపా సభ్యులెవరైనా పాల్గొంటే వారిపై పార్టీ పరంగా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడు భాజపా నాయకుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజాపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు.

భాజపాపై విపక్షాల ధ్వజం

త్రిపుర, తమిళనాడుల్లో చోటుచేసుకున్న నేతల విగ్రహాల విధ్వంసం, విగ్రహాలను నష్టపరిచే చర్యలను విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. భాజపా కార్యకర్తలు అసహనంతో వ్యవరిస్తున్నారని, పేదలను అవమానించేలా వారి ప్రవర్తన ఉంటుందని విమర్శించాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తమిళనాడులో పెరియార్ విగ్రహంపై దాడి తమిళులనే కాకుండా ఆయన సిద్ధాంతాలను విశ్వసించే దేశంలోని వారందరినీ అవమానించినట్లేనని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. విగ్రహాల విధ్వంసం తీవ్ర అవమానకరమని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రియాన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో శాంతిభద్రతలు సంఘ్‌పరివార్, ఫాసిస్టు శక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లుందని సీపీఐ నేత డి.రాజా ధ్వజమెత్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసంపై ప్రకటనలకే పరిమితం కాకుండా నిరోధించటానికి గట్టి చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటంపై దళితులు తీవ్ర నిరసనకు దిగారు.

కోల్‌కతాలో నిందితులు అదుపులోకి

జన్‌సంఘ్‌వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ప్రతిమపై బుధవారం దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను కోల్‌కతా పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. నిందితులందరూ వామపక్ష 'రాడికల్' గ్రూప్ సభ్యులని పోలీసులు తెలిపారు.

త్రిపురలో శాంతిభద్రతలు అదుపులోకి

త్రిపురలోని బెలోనియాలో ధ్వంసమైన లెనిన్ విగ్రహాన్ని పురపాలక భవనం ప్రాంగణంలో భద్రపరిచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

తమిళనాట ఉద్రిక్తత

- పెరియార్ విగ్రహం ధ్వంసంపై ఆందోళన
- కోయంబత్తూరు భాజపా కార్యాలయంపై పెట్రోలు బాంబులతో దాడి

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులో ద్రావిడర్ కళగం వ్యవస్థాపకులు, దివంగత పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చినట్లే... రేపు తమిళనాడులో పెరియార్ విగ్రహాలు కూలతాయంటూ భాజపా జాతీయ కార్యదర్శి హెచ్. రాజా ఫేస్‌బుక్ పేజీలోని పోస్టు ఆందోళనలకు ప్రధాన కారణమైంది. వేలూరు జిల్లా తిరుపత్తూరులో పెరియార్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఇద్దరు ధ్వంసం చేయడంతో వారిని స్థానికులు పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిలో ఒకరు భాజపా స్థానిక నిర్వాహకుడిగా తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పెరియార్ విగ్రహాలకు బుధవారం పటిష్ఠ పోలీసు భద్రత కల్పించారు. పెరియార్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా ద్రావిడర్ కళగం, ఇతర పార్టీల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరి బ్రాహ్మణుల జంధ్యాలు తెంచేసి పరారయ్యారు. భాజపా నేత రాజా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కోయంబత్తూరులోని భాజపా కార్యాలయంపై పెట్రోలు బాంబు విసిరారు. ఈ ఘటనలో పెరియార్ ద్రావిడర్ కళగానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించబోమని ప్రభుత్వం హెచ్చరించింది. తాజా పరిణామాలతో శివగంగై జిల్లా కారైకుడిలోని హెచ్.రాజా నివాసం, చెన్నైలోని భాజపా ప్రధాన కార్యాలయమైన కమలాలయం వద్ద అదనపు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

వెనక్కి తగ్గిన హెచ్.రాజా: పెరియార్‌పై తన ఫేస్‌బుక్ పేజీలో వచ్చిన వ్యాఖ్యలకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు భాజపా జాతీయ కార్యదర్శి హెచ్.రాజా వ్యాఖ్యలు ప్రకటన విడుదల చేశారు. ఆ పోస్టును తాను తొలగించానని స్పష్టం చేశారు.

ప్రాచీన చరిత్రను తిరగరాసే ప్రణాళికలేవీ లేవు: మహేశ్‌శర్మ

ఈనాడు, దిల్లీ: ప్రాచీన భారతదేశ చరిత్రను తిరగరాయాలనే ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నం జరుగుతోందనీ, పాఠ్య పుస్తకాల్లో ఈ మేరకు మార్పులు చేయబోతున్నారంటూ విదేశీ వార్తాసంస్థ 'రాయిటర్స్' ఇటీవల బహిర్గతం చేయడాన్ని ఆయన ఖండించారు. '12వేల ఏళ్ల క్రితం భారతదేశ సంస్కృతి ఆవిర్భవించిన తీరును అధ్యయనం చేయడానికి మాత్రమే మేం ఒక నిపుణుల కమిటీని నియమించాం. గత ఏడాది నవంబరు 11 నాటికి కమిటీకి ఇచ్చిన ఏడాది గడువు ముగిసింది. సంస్కృతం ఆవిర్భావం, భారత్-యూరోపియన్ సంగమం వంటి అంశాలపై కమిటీ వివిధ సిఫార్సులు చేసిందన్నారు.

కూచిభొట్ల హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన దోషి

వాషింగ్టన్: భారతదేశానికి చెందిన ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ (32) హత్య కేసులో నిందితునిగా ఉన్న అమెరికా నౌకాదళ ఉద్యోగి ఆడమ్ ప్యూరింటన్ (52) తన నేరాన్ని అంగీకరించాడు. గత ఏడాది ఫిబ్రవరి 22న కాన్సాస్‌లోని ఒక బార్ వద్ద జాతి విద్వేష దాడికి బలైన శ్రీనివాస్ ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో శ్రీనివాస్‌ని రక్షించబోయిన స్నేహితుడు అలోక్ మాడసానిపై, ఘటనాస్థలి నుంచి పరారవుతున్న నిందితుడిని పట్టుకోబోయిన మరో పాదచారిపైనా కాల్పులు జరిపినందుకు న్యాయస్థానంలో ఆడమ్‌పై వేర్వేరు అభియోగాలు మోపారు. గత నవంబరులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. తాను నిరపరాధినని వాదించాడు. తర్వాత నిజాన్ని అంగీకరించాడు. హత్యా నేరానికి గానూ జీవితాంతం, హత్యాయత్నానికి గానూ కనీసం 146 నెలలు, గరిష్ఠంగా 653 నెలలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయమూర్తి వివరించారు. ఎంత శిక్ష పడేదీ మే 4న ఖరారవుతుంది. నిందితుడి వాదనను మే 8న వినాల్సి ఉండగా దీనిని మార్చి 6వ తేదీకి మార్చారు.

హర్షం వ్యక్తం చేసిన సునయన

తన భర్త హత్య కేసులో దోషి నేరాన్ని అంగీకరించడంపై కూచిభొట్ల భార్య సునయన హర్షం వ్యక్తం చేశారు. 'దీనివల్ల నా శ్రీను మళ్లీ వెనక్కి రాలేకపోవచ్చు. కానీ విద్వేష నేరం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే గట్టి సందేశాన్ని మాత్రం ఇది పంపిస్తుంది' అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

యూపీ నుంచి రాజ్యసభకు జైట్లీ

దిల్లీ, లఖ్‌నవూ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. అలాగే పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ నుంచి; మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మహారాష్ట్ర నుంచి పోటీచేస్తారని భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం వెల్లడించింది. వీరితో పాటు మంత్రులు థావర్‌చంద్ గెహ్లోత్ (మధ్యప్రదేశ్), రవిశంకర్‌ప్రసాద్(బిహార్), జేపీ నడ్డా (హిమాచల్), పురుషోత్తమ్ రూపాలా, మన్‌సుఖ్ మాండవీయ (గుజరాత్), పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్)ల పేర్లను పార్టీ ప్రకటించింది. మరోపక్క యూపీలో తమకు దక్కనున్న ఒక్క రాజ్యసభ స్థానానికి గాను అభ్యర్థిగా మరోసారి జయా బచ్చన్ పేరును ఎస్పీ బుధవారం ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ ప్రకటించారు.

ఫ్రాన్స్‌తో ఒప్పందాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి

దిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరుగనున్నాయి. స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరు దేశాలు పలు రంగాల్లో సహకరించుకోనున్నాయి. ప్రజల మధ్య సత్సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, వలస విధానాలకు సంబంధించిన నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య ప్రజల వలసలు ప్రాథమికంగా ఏడేళ్లు చెల్లుబాటయ్యే ఒప్పందం వీటిలో ఒకటి. దీనికి సంబంధించిన అనుమతులు వాటంతటవే పునరుద్ధరణ నిబంధనను చేర్చనున్నారు. విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణుల రాకపోకలకు ఇది ఉపకరిస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హతల పరస్పర గుర్తింపు, విద్యా సంస్థల గుర్తింపునకు, సాంకేతిక రంగాల్లో సహకారానికి సంబంధించిన ప్రతిపాదనలనూ కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

ఈ నెల 9 నుంచి ఫ్రాన్స్ అధక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు. హెలినిక్ రిపబ్లిక్‌తో పునరుద్పాదక ఇంధనాలకు సంబంధించిన అవగాహన ఒప్పందానికీ కేంద్ర కేబినెట్ అనుమతి తెలిపింది. సులభతర వ్యాపార నిర్వహణలో మన దేశ ర్యాంకును మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ...వాణిజ్యపరమైన వివాదాల సత్వర పరిష్కారానికి వీలుకల్పించేలా రెండు చట్టాలను సవరించాలని నిర్ణయించింది. తక్కువ విలువ గల వాణిజ్య వివాదాలను సత్వరం పరిష్కరించుకొనేందుకు, కక్షిదారుల మధ్య పరస్పర అంగీకారం ఉంటే కోర్టుల వెలుప మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి వీలుకల్పించేలా సంబంధిత చట్టాలను సవరించటానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

అష్ట దిగ్బంధనంలో చిదంబరం

- కుమారుడు కార్తిపై ఐఎన్ఎక్స్ కేసు ఆరంభమే
- కేంద్ర మాజీ మంత్రి పేరునూ చేర్చే అవకాశం
- మరో ఏడు కేసులూ బనాయించేందుకు సీబీఐ సన్నద్ధం!



ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం.. మున్ముందు మరిన్ని ఇక్కట్ల పాలయ్యేలా ఉన్నారు. ఆయన కుమారుడు కార్తీని.. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల నిబంధనల ఉల్లంఘనల కేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ కేసులో చిదంబరం పేరునూ చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఆరంభం మాత్రమే. వీరిద్దరిపై మరో ఏడు కేసులనూ బనాయించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్తీకి చెందిన సంస్థలకు పరిమితికి మించి విదేశీ పెట్టుబడులను పొందేందుకు చట్టవిరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లుగా గుర్తించిన ఏడు కేసులనూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సీబీఐకి అప్పగించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం నేతృత్వంలోని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ఈ అనుమతులను ఇచ్చింది.

'ఎయిర్‌సెల్–మ్యాక్సిస్' విచారణతో వెలుగులోకి.. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులో విచారణ సందర్భంగా మొదటిసారిగా ఎఫ్ఐపీబీ అనుమతుల్లో జరిగిన మోసాలు వెలుగుచూశాయి. యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరానికి.. రూ.600 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించే అధికారం ఉంది. అంతకుమించిన మొత్తాలకు.. చట్టప్రకారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తీసుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ..ఎయిర్‌సెల్‌లో రూ.3,500 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు మ్యాక్సిస్ గ్రూప్‌నకు అనుమతి ఇచ్చారు. ఇలాంటి ఉల్లంఘనలు మరిన్ని బయటపడ్డాయి.

తనయుడి సంస్థల్లోకే.. ఎఫ్ఐపీబీకి సంబంధించి చిదంబరం ఆమోదించిన 2,721 దస్త్రాలపై ఈడీ విచారణ జరిపినట్లు సమాచారం. వీటిలో 54 ఉదంతాల్లో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. వీటిలో ఒకటైన ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ చిదంబరం అనుమతులు జారీ చేసిన కేసులు.. మరో ఏడు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలోనూ.. కార్తీ, ఆయన సన్నిహితుల సంస్థల్లోకే పరిమితులకు మించి విదేశీ పెట్టుబడులు తరలేందుకు అనుమతులు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఒత్తిడికి తలొగ్గి. . అనుమతుల జారీకి అంగీకరించిన అప్పటి ఎఫ్ఐపీబీ అధికారులనూ సీబీఐ విచారించనుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ సంస్థలకు అక్రమంగా విదేశీ పెట్టుబడులు చేరడంలో.. చిదంబరం పాత్రనూ సీబీఐ లోతుగా విచారించనుంది.

అప్పటి నిర్ణయాలపైనా అనుమానాలు: ఇటు చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు బంగారం దిగుమతులను నిషేధిస్తూ తీసుకున్న అనుమానాస్పద నిర్ణయాలపై.. సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ అభ్యర్థించింది. కరెంటు ఖాతా లోటు అత్యధికంగా ఉందని చెబుతూ.. బంగారం దిగుమతులను నిరుత్సాహపరచాలని 2013 జూన్ 3న చిదంబరం నిర్ణయం తీసుకున్నారు. అయితే 18 రోజుల అనంతరమే ఎగుమతి చేసిన ప్రతీ 20 కేజీల బంగారు ఆభరణాలకు.. 80 కేజీల బంగారం దిగుమతి చేసుకునేందుకు సంస్థలను అనుమతించారు. 2014 మే 15న (మరుసటి రోజే సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వచ్చాయి) స్టార్ ట్రేడింగ్ హౌజ్ గుర్తింపు ఉన్నవాటికి దిగుమతులకు అనుమతిస్తూ.. 20:80 నిష్పత్తి విధానాన్ని సవరించాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎన్‌బీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మెహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ సంస్థకు ఈ గుర్తింపు ఉండటం గమనార్హం. 2014 నవంబర్ 27న మోదీ ప్రభుత్వం 20:80 నిష్పత్తి విధానాన్ని ఉపసంహరించింది.

రాజస్థాన్‌లో కమల దళానికి ఎదురుదెబ్బ

జైపుర్: రాజస్థాన్‌లో అధికార భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన 21 జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ...విపక్ష కాంగ్రెస్ కన్నా వెనుకబడి పోయింది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ 20 స్థానాల్లో, భాజపా 11 స్థానాల్లో, స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. రెండు లోక్‌సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో భాజపా అభ్యర్థులు ఓడిపోయారు.

జాతీయ స్థాయి పరీక్షలకు ఆధార్ తప్పనిసరి చేయొద్దు

- సీబీఎస్ఈని ఆదేశించిన సుప్రీంకోర్టు



దిల్లీ: అఖిల భారత స్థాయిలో నిర్వహించే నీట్ తదితర పరీక్షలకు దరఖాస్తుచేసుకునే విద్యార్థులను ఆధార్ సంఖ్య జత చేయాల్సిందేనంటూ నిర్బంధం చేయవద్దని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సమాచారాన్ని వెంటనే సీబీఎస్ఈ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 2018 నీట్ పరీక్షకు హాజరుకాగోరే విద్యార్థుల ఆధార్ నమోదు సంఖ్యను తీసుకొనే అధీకృత ఆదేశాలను సీబీఎస్ఈకి తామేమీ ఇవ్వలేదని ధర్మాసనానికి విశిష్ట ఆధార్ సంఖ్య ప్రాధికార సంస్థ (ఉడాయ్) తెలిపింది. 2018 నీట్‌కు ఆధార్ నమోదు సంఖ్యను సీబీఎస్ఈ తప్పనిసరి చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉడాయ్ ఈ వివరణ ఇచ్చింది. సీబీఎస్ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలయ్యింది. నీట్ పరీక్షకు జమ్ముకశ్మీర్, మేఘాలయ, అసోం రాష్ట్రాల నుంచి దరఖాస్తుచేసుకునే విద్యార్థులు పాస్‌పోర్టు, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటివి తమ గుర్తింపునకు ఉపయోగించుకోవచ్చుని ఉడాయ్ నుంచి సూచనలు ఉన్నాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు.

'ఆధార్‌తో అనుసంధానం' గడువుపై ఆదేశాలిస్తాం: 'ఆధార్‌తో అనుసంధానం' తుది గడువు పొడగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై.. సుప్రీం కోర్టు దృష్టి సారించింది. దేశంలోని బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు వంటి వివిధ ఆర్థిక సంస్థలపై దీని ప్రభావం పడనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సరైన ఆదేశాలు జారీ చేస్తామని బుధవారం పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది. వివిధ సేవలు, పథకాల ప్రయోజనాలు పొందేందుకు.. ఆధార్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మార్చి 31ని తుది గడువుగా విధించింది. అయితే ఈ గడువు లోపు ఆధార్ చట్టబద్ధతను సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్లపై.. నిర్ణయం తీసుకోవడం సాధ్యపడకపోవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇటు గడువుపై ఆదేశాలు ఎప్పుడు ఇస్తామన్న విషయంపైనా స్పష్టతనివ్వలేదు. ఇటు ఈ గడువును మరింత పొడగించే అవకాశాలున్నట్లు కేంద్రం కూడా మంగళవారం సుప్రీంకు సంకేతాలిచ్చింది.

'చెత్త అణు బాంబు' పేలేవరకూ వేచిచూస్తారా? దేశవ్యాప్తంగా కొండల్లా పేరుకుపోతున్న ఘన వ్యర్థాలపై ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తుండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. చెత్తగుట్టల్ని అణుబాంబులతో పోలుస్తూ అవి పేలేవరకు అధికారవర్గాలు వేచిచూస్తూనే ఉంటాయా అని ఆగ్రహంగా ప్రశ్నించింది. జాతీయ సమస్యగా మారిన ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరమని జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఘనవ్యర్థాల నిర్వహణపై చేపట్టిన చర్యలతో 28 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వివరాలు అందాయనీ, వాటిని ప్రమాణపత్రం రూపంలో సమర్పించామనీ కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎ.ఎన్.ఎస్.నాద్‌కర్ణి తెలిపారు. రాష్ట్రాల తరఫున న్యాయవాదులైనా హాజరుకాకపోవడాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ దీనిపై ఏం చేద్దామని ఏఎస్‌జీని ప్రశ్నించింది. ప్రతీ రాష్ట్రం నుంచి బాధ్యుడైన అధికారిని కోర్టుకు రప్పించి, వైఖరిని తెలపాల్సిందిగా ఆదేశించవచ్చని ఆయన సూచించారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

పరస్పర ఆమోద వివాహాల్లో తృతీయపక్షం జోక్యం తగదు: నేపథ్యాలు ఏమైనప్పటికీ పరస్పర ఆమోదంతో ఇద్దరు వివాహం చేసుకునేటప్పుడు వారి బంధువులు గానీ, తృతీయపక్షానికి చెందిన మరే ఇతర వ్యక్తిగానీ జోక్యం చేసుకునేందుకు, బెదిరించడానికి లేదా వారిపై హింసకు పాల్పడడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పరువు హత్యల నుంచి జంటల్ని కాపాడాలంటూ శక్తివాహిని అనే స్వచ్ఛంద సేవాసంస్థ 2010లో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై సవివర తీర్పును వెలువరిస్తామని తెలిపింది. కుల, లేదా గ్రామస్థాయి 'ఖాప్' పంచాయతీలను గుర్తించేది లేదనీ, కొందరు వ్యక్తుల సమావేశంగానే వాటిని చూస్తామనీ స్పష్టం చేసింది.



ఆటోమెటిక్‌గా.. అభివృద్ధి దిశగా

ఆర్థికంగా ఒకరిమీద ఆధారపడకుండా అడుగులు వేసినపుడే మహిళలకు నిజమైన సాధికారత చేకూరుతుంది. ఇంటిపని, చిన్నచిన్న కూలి పనులే కాదు. కాసింత శిక్షణ తీసుకుంటే ఎలాంటి పనినైనా అవలీలగా చేసేస్తామంటూ మహిళలు ముందుకొస్తున్నారు. విజయవాడ నగరంలో మూడేళ్ల క్రితం మహిళా సంఘాల సభ్యులకు 49 షీ ఆటోలకు ప్రభుత్వం రూ. 2లక్షల సాయం చేసింది. అప్పటినుంచి వీరికి మెప్మా అధికారులు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం విద్యార్థులను పాఠశాలలకు, ఇంటికి చేర్చేందుకు ఆటోలు తిప్పుతూ, ఖాళీ సమయాల్లో నగరంలో ప్రయాణికులను తిప్పుతూ.. రోజూ రూ. 1000 పైగా సంపాదిస్తున్నారు. అభివృద్ధి దిశగా సాగుతున్న వీరి పయనం మహిళాలోకానికి స్ఫూర్తిదాయకం

– ఈనాడు, విజయవాడ

కర్ణాటక లోకాయుక్తకు కత్తిపోట్లు

- సమాచార హక్కు చట్టం కార్యకర్త దుశ్చర్య
- పోలీసుల అదుపులో నిందితుడు

ఈనాడు – బెంగళూరు

కర్ణాటక లోకాయుక్త జస్టిస్ విశ్వనాథశెట్టిపై ఆయన కార్యాలయంలో, పట్టపగలే హత్యాయత్నం జరిగింది. బెంగళూరులోని విధానసౌధ ముంగిట అత్యంత రద్దీ ప్రాంతంలో ఉండే కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. తుమకూరుకు చెందిన న్యాయవాది, సమాచార హక్కు చట్టం కార్యకర్త తేజరాజ్ శర్మ బుధవారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తన ఫిర్యాదులకు తగిన స్పందన లేదనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దాడిలో జస్టిస్ విశ్వనాథశెట్టి ఎడమ చేయి, రొమ్ము, పొట్టపై మొత్తం ఐదు కత్తిపోట్లు పడ్డాయి. రక్తపుమడుగులో విలవిల్లాడుతున్న విశ్వనాథశెట్టిని లోకాయుక్త సిబ్బంది హుటాహుటిన సమీపంలోని మాల్యా వైద్యాలయానికి చేర్చారు. అత్యవసర చికిత్స విభాగంలో ఆయనకు సేవలందించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హుటాహుటిన వైద్యాలయానికి వెళ్లి విశ్వనాథశెట్టి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. న్యాయమూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.





లోకాయుక్త జస్టిస్ విశ్వనాథశెట్టి ★ నిందితుడు తేజరాజ్ శర్మను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

న్యాయమూర్తితో మాట్లాడాలంటూ వెళ్లి..

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదు సహా నిందితుడు తేజరాజ్ శర్మ లోకాయుక్తకు 14 ఫిర్యాదులు చేశాడు. వీటిపై లోకాయుక్తతో మాట్లాడాలంటూ ప్రధానద్వారం గుండానే కార్యాలయంలోకి తేజరాజ్ వెళ్లాడు. న్యాయమూర్తితో మాట్లాడుతూనే లంఘించి ఐదుమార్లు కత్తితో పొడిచాడు. దాడితో భీతిల్లిన న్యాయమూర్తి కేకలేశారు.

★ ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు న్యాయమూర్తి అంగరక్షకుడు పురుషోత్తం.. నిందితుడి కణతపై రివాల్వర్ పెట్టి వారించినప్పటికీ దాడి కొనసాగించాడు. దిగ్భ్రాంతి చెందిన అంగరక్షకుడు సిబ్బందిని అప్రమత్తం చేశారని పోలీసులు తెలిపారు.

★ లోకాయుక్త కార్యాలయంలోని నిఘా కెమేరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు.

★ తేజరాజ్ మేజాబల్లల వ్యాపారమూ చేస్తాడని, తాను వేసిన టెండరు దక్కలేదని లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విషయాన్ని పరిశీలించి పరిష్కరించినట్లు లోకాయుక్త అధికారులు లోగడే చెప్పారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోనే నిందితుడు లోకాయుక్తతో మాట్లాడాలంటూ భద్రతా సిబ్బంది అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి హత్యాయత్నం చేశాడన్నారు.

★ 'తేజరాజ్ శర్మ కుటుంబానిది రాజస్థాన్. ఐదు దశాబ్దాల కిందట కర్ణాటకలోని తుమకూరుకు వచ్చి కుటుంబం స్థిరపడింది. తుమకూరు బి.ఎం.తోటలోని కృష్ణప్ప ఇంట్లో బాడుగకు ఉంటున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలకు మేజాలు, బల్లలు, ఇతర సామగ్రిని సరఫరా చేసే గుత్తేదారుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు దక్కని టెండర్లపై ఫిర్యాదును లోకాయుక్త పట్టించుకోలేదనే ఆగ్రహంతో గతంలో రెండుమార్లు కార్యాలయానికి కత్తితో వచ్చాడని, ధైర్యం చాలక వెనుదిరిగాడని తేలింది. బుధవారం చేసే పనిలో విజయవంతమవుతాడని జ్యోతిష్కులు చెప్పడంతో అఘాయిత్యానికి తెగించాడని పోలీసు దర్యాప్తులో తేలింది.

★ లోకాయుక్త కార్యాలయ ప్రవేశద్వారంలో చాలాకాలంగా మెటల్ డిటెక్టర్ పని చేయటం లేదు. దీన్ని మరమ్మతు చేసి అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని కార్యాలయం ఇప్పటివరకూ 20 మార్లు ప్రభుత్వాన్ని కోరినా నిష్ఫలమే అయింది.

★ మెటల్ డిటెక్టర్లు పని చేసి ఉంటే తేజరాజ్‌శర్మను నిలువరించేవారని సిబ్బంది పేర్కొంటున్నారు.

★ న్యాయమూర్తి విశ్వనాథశెట్టిపై హత్యాయత్నానికి ఆ కార్యాలయ సిబ్బంది నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారి కర్తవ్యలోపం ఉందని విశ్రాంత లోకాయుక్త సంతోష్‌హెగ్డే వ్యాఖ్యానించారు. 'ఇంతకుముందే లోకాయుక్త వ్యవస్థను నాశనంచేశారు. ఇప్పుడు ఏకంగా లోకాయుక్త అంతానికి ప్రయత్నమా? ఏమిటీ అరాచకం?' అని మాజీ ప్రధాని దేవేగౌడ మండిపడ్డారు.

★ ఇది దురదృష్టకరసంఘటనఅని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వెంకటాచలయ్య ఆక్రోశించారు.

సిద్ధరామయ్య సూచనతోనే శశికళకు కారాగార వైభవం

విచారణలో వెల్లడించిన పూర్వ కారాగారాధికారి



బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు అన్ని సదుపాయాలూ కల్పించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే తనను ఆదేశించారని విశ్రాంత ఏడీజీపీ సత్యనారాయణరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే తాను ఆమెకు మంచం, పరుపు, దిండు, ఇతర సదుపాయాలను కల్పించానని చెప్పారు. శశికళకు క్లాస్-1 సదుపాయాలను కల్పించేందుకు అవకాశం లేనప్పటికీ, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆ పని చేశానన్నారు. ముఖ్యమంత్రి తన వ్యక్తిగత సహాయకుడు వెంకటేశ్ సాయంతో బెంగళూరులోని విద్యుత్‌మండలి విశ్రాంతి మందిరానికి తనను పిలిపించుకుని మాట్లాడారని తెలిపారు. శశికళకు అదనపు సదుపాయాలను కల్పించాలన్న ఆయన ఆదేశాలను పాటించానన్నారు. శశికళ తరఫు నేతల నుంచి రూ.రెండు కోట్ల ముడుపులు తీసుకుని ఆమెకు కారాగారంలో రాజ ఆతిథ్యం ఇచ్చారని సత్యనారాయణరావుపై అప్పటి కారాగార పర్యవేక్షణాధికారిణి రూపా మౌద్గిల్ ఆరోపణలు చేశారు. ఆ వ్యవహారంలోనే ఇద్దరినీ వేర్వేరు శాఖలకు ప్రభుత్వం బదిలీ చేసింది. కొద్ది రోజులకే సత్యనారాయణరావు పదవీ విరమణ పొందారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగిందంటూ రూపా మౌద్గిల్‌పై సత్యనారాయణరావు రూ.ఆరు కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కారాగారంలో అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ ప్రసన్నకుమార్ నేతృత్వంలో నియమించిన విచారణ కమిటీ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో సత్యనారాయణరావు ఇచ్చిన పై వాంగ్మూలాన్ని పొందుపరిచారు. ఈ విషయం బుధవారం వెలుగు చూసింది.

ఖండించిన ముఖ్యమంత్రి: సత్యనారాయణరావు ఆరోపణల్లో నిజం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శశికళకు మౌలిక వసతులనూ కల్పించలేదని తమిళనాడు నేతల బృందం తనకు ఫిర్యాదు చేసిందని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని మాత్రమే తాను సూచించానని చెప్పారు. అదనపు సదుపాయాల కోసం ఎవరికీ సిఫారసు చేయలేదన్నారు.

తెరుచుకోనున్న సినిమా హాళ్లు

- చిత్ర పరిశ్రమకీ, డిజిటల్ ప్రొవైడర్లకీ మధ్య కుదిరిన రాజీ

ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరచుకోనున్నాయి. గురువారం నుంచే సినిమాల ప్రదర్శన మొదలు కాబోతోంది. శుక్రవారం నుంచి కొత్త చిత్రాల సందడి మొదలవుతుంది. థియేటర్లలో ప్రదర్శన యంత్రాల్ని నిర్వహిస్తున్న డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు వసూలు చేసే ఛార్జీలకి నిరసనగా..నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఏకతాటిపైకి వచ్చి మార్చి 2 నుంచి థియేటర్లలో సినిమాల ప్రదర్శనని నిలిపివేశారు. అప్పటి నుంచి థియేటర్లు మూతపడ్డాయి. బుధవారం జరిగిన చర్చల్లో ఛార్జీల తగ్గింపుతో పాటు, మరికొన్ని డిమాండ్లకి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు అంగీకారం తెలపడంతో సమస్య పరిష్కారమైంది. ఈ విషయంలో తాత్కాలికంగా చిత్ర పరిశ్రమకీ, డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లకీ మధ్య ఓ ఒప్పందం కుదిరినట్టు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఐకాస కన్వీనర్ డి.సురేష్‌బాబు తెలిపారు. ఆ ఒప్పందంలోని ఛార్జీలు ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో డి.సురేష్‌బాబు మాట్లాడుతూ..''నెల రోజులుగా చలన చిత్ర పరిశ్రమ ఐకాసకీ, డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లకీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. మా డిమాండ్లలో కొన్నింటికి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు ఒప్పుకొన్నారు. 8వ తేదీ నుంచి యథావిధిగా థియేటర్లు ప్రారంభమవుతాయి. పదిహేనేళ్ల కిందట వ్యాపారం నిమిత్తం డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పుడు జరిగిన ఒప్పందాల్లోనే మా నుంచి, వాళ్లవైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయి. అందుకే ఈ సమస్యలన్నీ. మూడు నాలుగేళ్లుగా ఛార్జీల ప్రభావం పరిశ్రమపై ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో మేం చర్చలకి పిలిచినా డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు రాలేదు. కొన్నిసార్లు వచ్చినప్పటికీ వాళ్లు ఒప్పుకొన్నవి అమలు చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్న మేం గతిలేని పరిస్థితుల్లో థియేటర్లు మూసివేయాలని నిర్ణయించుకొన్నాం. మీ డిమాండ్లన్నీ అంగీకరిస్తే మేం కంపెనీలు మూసుకోవాలని డిజిటల్ ప్రొవైడర్లు చెప్పారు. మేం కొత్తగా వచ్చే డిజిటల్ కంపెనీలకి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి ఛార్జీల తగ్గింపు 19 నుంచి 21 శాతం మధ్యలో ఉంటుంది. ఛార్జీలు చిన్న సినిమాలకి ఒకలాగా, పెద్ద సినిమాలకి ఒకలా ఉంటుంది. చలన చిత్ర వాణిజ్య మండలి నుంచి పంపే రెండు ట్రైలర్లని ప్రదర్శించేలా కూడా ఒప్పందం కుదిరింది. ఇదివరకు క్యూబ్, యు.ఎఫ్.ఓ సంస్థలు ఒకొక్కటి ఒక్కో రకంగా ఛార్జీలు వసూలు చేసేవి. ఇప్పుడు ఈ రెండింటికీ ఒకే రేట్లు వర్తిస్తాయి'' అని తెలిపారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు జెమినీ కిరణ్ మాట్లాడుతూ..''థియేటర్లు వారం రోజులు బంద్ చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఎంతగానో సహకరించారు.'' అన్నారు.



విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డి.సురేష్‌బాబు. చిత్రంలో జెమినీ కిరణ్, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు



కండలవీరుడు సుధీర్‌కు ముఖ్యమంత్రి అభినందన

రూ.10 లక్షల నజరానా

ఈనాడు అమరావతి: కర్నూలు జిల్లా బలపనూరుకు చెందిన బాడీ బిల్డర్ కె.సుధీర్ కుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10లక్షలు నజరానా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో 70కిలోల విభాగం బాడీ బిల్డింగ్ అర్హత సిరీస్-2018లో ఒక రజతం, ఒక కాంస్యం సాధించి రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేశారని అభినందించారు. బుధవారం సుధీర్‌ను శాప్ ఎండీ బంగార్రాజు అసెంబ్లీలో ముఖ్యమంత్రికి వద్దకు తీసుకువెళ్లారు. వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలన్నారు.



పాదయాత్రలో అభివాదం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్

వైకాపాతోనే అన్ని వర్గాలకు న్యాయం

పర్చూరులో జగన్ పాదయాత్ర

పర్చూరు, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు, కారంచేడు, చినగంజాం మండలాల్లోని ఆరు గ్రామాల్లో 15.3 కిలోమీటర్ల మేర బుధవారం పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా వివిధ వర్గాలను కలుస్తూ, వారి సమస్యలు ఆలకిస్తూ నడిచారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని.. ఉద్యోగులు, మహిళలు, రైతులు అందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తనను కలిసిన మిర్చి, వేరుసెనగ రైతులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర అందడం లేదని, తమ 'నవరత్నాల' ద్వారా రైతులకు ప్రయోజనకరంగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గిట్టుబాటు ధరలు అందించేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని పునరుద్ఘాటించారు. సమీప గ్రామాల్లోని పలువురు ఆయన్ను కలిసి తాగు, సాగు నీటి సమస్యలను ఏకరువు పెట్టారు. ఇక్కడికి కృష్ణా నీటిని తీసుకువస్తే 50 గ్రామాలకు మేలు కలుగుతుందని సూచించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని జగన్ చెప్పారు. పాదయాత్రలో అక్కడక్కడ పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. 108 ఉద్యోగులు ఆయనను కలిసి వినతినిచ్చారు.

జగతి పబ్లికేషన్స్‌కు ఊరట

ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంలో రూ.34.66 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యను అప్పిలేట్ అథారిటీ (దిల్లీ) తప్పుబట్టింది. ఈడీ జప్తు చెల్లదంటూ ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. టి.ఆర్.కన్నన్, ఎ.కె.దండమూడి, మాధవ్ రామచంద్రన్‌లను ప్రలోభపెట్టి, బెదిరించి వారి నుంచి రూ.34.66 కోట్లను జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు రాబట్టారన్న సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అనంతరం దీనికి సంబంధించి 2013 మే 31న రూ.34.66 కోట్ల డిపాజిట్‌లను తాత్కాలిక జప్తు చేస్తూ ఈడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేయగా.. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ 2013 నవంబరు 4న ధ్రువీకరించింది. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అప్పిలేట్ అథారిటీ జప్తు చెల్లదంటూ జగతి పబ్లికేషన్స్ పిటిషన్‌ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ రాష్ట్రానికి హోదా ప్రతిపాదన లేదు

- కేంద్రం పునరుద్ఘాటన

ఈనాడు, దిల్లీ: ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. బుధవారం లోక్‌సభలో భాజపా ఎంపీలు అనూప్‌మిశ్రా, రాజు శెట్టిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు మాత్రమే ప్రత్యేక హోదా ఉందన్నారు. గతంలో జాతీయ అభివృద్ధి మండలి సిఫారసుల మేరకు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించారని పేర్కొన్నారు. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయన్నారు. 1. పర్వత లేదా కష్టతరమైన ప్రాంతాలు. 2. తక్కువ జనసాంద్రత లేదా గిరిజన సంఖ్యాబలం. 3. పొరుగు దేశాల సరిహద్దుకు ఆనుకొని వ్యూహాత్మక ప్రాంతాలుంటే. 4. ఆర్థిక, మౌలిక వసతులపరంగా వెనకబడటం తదితర అంశాల ప్రాతిపదికగా ప్రత్యేక హోదా కల్పించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర సంస్థలకు నిధులివ్వండి: మంత్రి గంటా

రాష్ట్రంలోని కేంద్ర విద్యా సంస్థలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. బుధవారమిక్కడ ఎంపీలు సీఎం రమేశ్, అవంతి శ్రీనివాస్, పి.రవీంద్రబాబు, భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబులతో కలిసి కేంద్ర మంత్రితో గంటా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర విద్యా సంస్థలకు నిధులు విడుదల చేస్తామని జావడేకర్ హామీ ఇచ్చారన్నారు. కేంద్ర కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు చర్చించాలని సూచించారన్నారు. సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తగిన అనుమతులు వచ్చిన తర్వాత త్వరలోనే వర్సిటీలు ప్రారంభించేలా చూస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. యునెస్కో ఎంజీఈఐపీ కేంద్రాన్ని వైజాగ్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందజేశానని, ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తానని జావడేకర్ హామీ ఇచ్చారని గంటా తెలిపారు.

నిధులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుంది: కుటుంబరావు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రానికి రాయితీలు, నిధులు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించుకున్నట్లుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం ఇదే వైఖరి అవలంబిస్తే భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేకరుల సమావేశం నిర్వహించిన వెంటనే కుటుంబరావు హైదరాబాద్‌లో ఈనాడు-ఈటీవీతో మాట్లాడారు. జైట్లీ ఎప్పటిలాగే పాత పాటే పాడారన్న ఆయన.. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులు గ్రాంటుల రూపంలో కాకుండా క్లిష్టమైన పద్ధతుల్లో వచ్చాయన్నారు. ''ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు జీఎస్టీ తిరిగి చెల్లింపు విధానంలో ఎలాంటి పద్ధతి అవలంబిస్తున్నారో మాకూ అలాగే ఇవ్వమని అడిగాం. అలా చేస్తే అదనంగా రూ.2 వేల కోట్ల నుంచి 3 వేల కోట్లు నిధులు కేటాయించాల్సి వస్తుంది. దీనిపైనా వారు సుముఖంగా లేరు'' అని కుటుంబరావు వివరించారు.

తెదేపా బయటకురావడం సంతోషకరం: సీపీఐ

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబునాయుడు బయటకురావడం సంతోషకరం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది. ముఖ్యమంత్రి అందరినీ సమీకరించి ఐక్య ఉద్యమాన్ని చేపట్టాలి. కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడితే రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోడానికి అవకాశం ఉంటుంది. తెగదెంపులు చేసుకున్నందున బిహార్‌కు చెందిన లాలూప్రసాద్‌పై కేసులు పెట్టినట్లు చంద్రబాబుపైనా కేసులు పెట్టొచ్చు. అలాచేసినప్పటికీ.. పోరాడితే విజయం లభిస్తుంది.

ఎన్డీయే నుంచి వైదొలగాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని గతంలో ప్రకటించినప్పుడే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. కేంద్రంలో మంత్రి పదవులు వదులుకోవడమే కాకుండా ఎన్డీయేనుంచి వైదొలగాలి.

రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి నామినేషన్

- ప్రతిపాదించిన జగన్

ఈనాడు అమరావతి: వైకాపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ఆయన్ను ప్రతిపాదిస్తూ తొలిసంతకం చేశారు. ఆయనతోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలూ సంతకాలు చేశారు. వేమిరెడ్డితోపాటు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అనిల్‌కుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెంటరాగా వేమిరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిలు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వేర్వేరుగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ''వైఎస్ అభిమానిని నేను. వైఎస్ కుటుంబంతో 40ఏళ్లుగా అనుబంధం ఉంది. తండ్రి ఆశయసాధన కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాట పటిమకు ఆకర్షితుడనై వైకాపాకు దగ్గరయ్యాను. సేవాదృక్పథంతో పనిచేసేందుకు నాకు జగన్ అవకాశం కల్పించారు.. రాజ్యాంగం, ధర్మబద్ధంగా ఎన్నికలు జరిగితే కచ్చితంగా గెలుస్తాను'' అని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్‌తోపాటు ప్రభాకర్‌రెడ్డి ప్రమాణపత్రంలో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం పేర్కొన్నారు. ప్రమాణపత్రంలో ఆయన పేర్కొన్న ఆస్తుల, అప్పుల వివరాల్లో కొన్ని..



నామినేషన్ పత్రంపై సంతకంచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి

చరాస్తులు	రూ.47.05 కోట్లు
స్థిరాస్తులు	157.77 కోట్లు,
చేతిలో నగదు	రూ.15లక్షలు,
బ్యాంకులో, ఇతర పొదుపు	రూ.47.05 కోట్లు,
వ్యవసాయేతర భూములు	రూ.8.34 కోట్లు,
షేర్లు, బాండ్లు తదితరాలు	రూ.43.40 కోట్లు,
నివాస భవనాలు	రూ.31.67 కోట్లు,
బంగారం	రూ.43.81లక్షలు విలువజేసే 1,888గ్రాములు.
కార్లు	హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఫియాస్టా,
రుణాలు	రూ.95.01 కోట్లు

విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు సరెండర్

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ ఆర్డీవో ఎస్.వెంకటేశ్వర్లును కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో ఆర్డీవో ఇచ్చిన తీర్పులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటి వల్ల ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయన ఇచ్చిన తీర్పులను సమూలంగా సమీక్షించాలని కోరారు. తీర్పుల్లో తప్పిదాలున్నందున ఆయనపై కఠిన చర్యలుతీసుకోవడమే కాకుండా సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఆర్డీవోవెంకటేశ్వర్లు ఇంటికి సరెండర్ ప్రతులను పంపారు. ఆర్డీవో ఇచ్చిన తొమ్మిదితీర్పుల్లో లొసుగులు ఉన్నాయని, ప్రైవేటు వ్యక్తులకు రూ.200 కోట్ల విలువైన 40 ఎకరాలను ధారాదత్తం చేశారని సంయుక్త కలెక్టర్ సృజన ఆధ్వర్యంలోని బృందం తేల్చినందున కలెక్టర్ ఈచర్యలు తీసుకున్నారు.

చింతమనేని జైలు శిక్ష అమలు నిలిపివేత

ఏలూరు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కింది కోర్టు విధించిన జైలు శిక్ష అమలును జిల్లా న్యాయస్థానం నిలుపుదల చేసింది. అప్పటి రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడికి సంబంధించిన కేసులో ప్రభాకర్‌కు ఇటీవల భీమడోలు న్యాయస్థానం విధించిన రెండేళ్ల జైలుశిక్షకు సంబంధించి దాఖలైన అప్పీలు నేపథ్యంలో సదరు శిక్ష అమలును జిల్లా న్యాయస్థానం నిలిపివేసింది. ఈ మేరకు మొదటి అదనపు జిల్లా సెషన్సు న్యాయమూర్తి జి.గోపి బుధవారం ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేశారు.



కదిలింది రైలు.. కదిలించేది అతివలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ నైరుతి రైల్వే విభాగం పరిధిలోని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్- పట్నా మధ్య సంచరించే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైల్లో సేవలందించే వారంతా మహిళలే ఉండేలా ఏర్పాట్లు చేశారు. రైలు డ్రైవర్, కోడ్రైవర్, గార్డు, భద్రత సిబ్బంది, టిక్కెట్ కలెక్టరు, తనిఖీ సిబ్బంది.. అంతా మహిళలే! ఈ ఉద్యోగులతో కూడిన రైలు బుధవారం మధ్యాహ్నం సిటీ రైల్వేస్టేషన్ నుంచి పట్నాకు బయలుదేరింది.

– న్యూస్‌టుడే, బెంగళూరు (యశ్వంతపుర)

నిర్మల్ ఇన్‌ఫ్రా సీఎండీ అరెస్టు

దిల్లీ: రూ.433 కోట్ల డిపాజిట్లను వసూలు చేసి, వాటిని తిరిగి చెల్లించకుండా ప్రజల్ని మోసగించిన కేసులో భోపాల్‌కు చెందిన నిర్మల్ ఇన్‌ఫ్రా సీఎండీ ఆశిష్ చౌహాన్, జనరల్ మేనేజర్ అభిషేక్ చౌహాన్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం అరెస్టు చేసింది. ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమందిని మోసగించడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ 2014 జూన్‌లో కేసు నమోదు చేసింది. స్థిరాస్తి సహా భిన్న వ్యాపారాలు తమకు ఉన్నాయంటూ ఆకర్షణీయ కరదీపికల్ని ముద్రించి, అధిక ప్రతిఫలాన్ని ఇస్తామంటూ ఈ సంస్థ డిపాజిట్లు వసూలు చేసింది. ఆ స్థాయిలో రాబడి వచ్చే వ్యాపారాలను చేయకపోగా అక్రమ నగదు చలామణి పథకాలను నిర్వహిస్తోందని సీబీఐ ఆరోపించింది.



సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం ఐకాస ఛైర్మన్ వీవీ మురళీకృష్ణం నాయుడు

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్ధృతంగా ఉద్యమం

ఇంజినీర్ల సంఘం ఐకాస

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: పని ఒత్తిడి, జిల్లా కలెక్టర్ల వేధింపులు, ఇతర సమస్యల నుంచి తమకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్ర పంచాయతీరాజ్, డిప్లమో ఇంజినీర్ల సంఘం సంయుక్త కార్యాచరణ సమితి (ఐకాస) ధర్నా నిర్వహించింది. తమను మండల పరిధి నుంచి తొలగించి సబ్ డివిజన్ కంట్రోలులో ఉంచాలని కోరింది. సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని జేఏసీ ఛైర్మన్ వి.వి.మురళీకృష్ణం నాయుడు, సెక్రటరీ జనరల్ షేక్ రియాజ్ అహ్మద్ ప్రకటించారు. బుధవారం పంచాయతీరాజ్ ఇంజినీర్లు విజయవాడలో నిర్వహించిన ధర్నాకు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మద్దతు ప్రకటించారు. ధర్నాలో ఆయన మాట్లాడుతూ. ..ఇంజినీర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సంబంధిత శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ ఇంజినీర్ల జేఏసీ నేతలు మురళీ కృష్ణన్నాయుడు, షేక్ రియాజ్, జి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఈ డిమాండ్‌లు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందనం రావడం లేదని, ఈనెల 15లోపు ఈ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని ప్రకటించారు.

కొత్త బంగారు లోకం

కార్పొరేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువే. బోర్డు రూముల్లోనూ వారికి అవకాశాలు అంతంతమాత్రమే. కానీ, ఈ పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. కాలం మారుతోంది. యువత దూసుకొస్తోంది. తమ శక్తియుక్తుల్ని నిరూపించుకుంటూ మహిళామణులు ముందడుగు వేస్తున్నారు. అటు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు.. ఉన్నత స్థాయి పదవులను సైతం అలవోకగా అందిపుచ్చుకుంటున్నారు. సవాళ్లను, అవరోధాలను అధిగమిస్తూ.. దొరికిన అవకాశాన్ని విజయానికి మార్గంగా మలుచుకుంటూ ముందుకెళ్తున్నారు. చందా కొచ్చర్, నైనాలాల్ కిద్వాయ్, ఇంద్రా నూయీ, కిరణ్ మజుందార్ షా లాంటి వాళ్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. వీళ్లంతా తమతమ వ్యాపార రంగాల్లో విశిష్ఠ గుర్తింపును సాధించిన శక్తిమంత మహిళలు. ఇక కార్పొరేట్ వారసులుగా తమ సత్తా చాటుతున్నవారు కొందరైతే... భవిష్యత్ తారలుగా, కార్పొరేట్ మహరాణులుగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నవారు మరికొందరు. కొందరేమో స్వయం కృషితో ఎదిగేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంకొంత మంది తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని విజయానికి బాటలు వేసుకుంటున్నారు. నేడు **అంతర్జాతీయ మహిళా దినోత్సవం** సందర్భంగా **ఈనాడు వాణిజ్య విభాగం** అందిస్తున్న కథనం..



ఈశా అంబానీ

దేశంలోనే అత్యంత శ్రీమంతుడైన ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఈమె. అక్టోబరు 23, 1991లో జన్మించారు. ప్రఖ్యాత యేల్ యూనివర్శిటీ నుంచి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం మెకెన్సీ అండ్ కంపెనీలో వ్యాపార విశ్లేషకురాలు (బిజినెస్ అనలిస్ట్)గా పనిచేశారు.
ప్రత్యేకత: 2014 అక్టోబరులో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డులో డైరెక్టరుగా నియమితులయ్యారు. అయితే ఆమె బాధ్యతలు చేపట్టి స్వల్పకాలమే అయినప్పటికీ తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్ముందు గ్రూపులోని మరికొన్ని బాధ్యతలు అప్పగించినా కూడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.



ఆష్నీ బియాని (కిశోర్ బియానీ)

దేశీయ రిటైల్ రంగంలో ఫ్యూచర్ గ్రూపు ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. బిగ్‌బజార్ విక్రయ కేంద్రాల ద్వారా దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ చేరువైన ఈ గ్రూపునకు అధినేత కిశోర్ బియానీ. ఆయన పెద్ద కూతురే ఆష్నీ బియానీ. బియానీ కుటుంబంలో చదువుకోవడానికి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ ఈమెనే. బెంగళూరులోని సృష్టి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ టెక్నాలజీ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ప్రత్యేకత: ఫ్యూచర్ కన్జ్యూమర్ లిమిటెడ్‌లో 2014 నవంబరు నుంచి ఆమె డైరెక్టరుగా పనిచేస్తున్నారు. కుటుంబమంతా హాయిగా షాపింగ్ చేసేలా బిగ్ బజార్ విక్రయ కేంద్రాలను 70,000 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగులు పెంచడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం బిగ్ బజార్ విక్రయాల్లో వృద్ధికి తోడ్పడింది. సంప్రదాయ కంపెనీల మార్గంలో కాకుండా వినూత్న వ్యూహాలతో ముందుకు తీసుకెళ్తున్నారు.



నందిని పిరమాల్(అజయ్ పిరమాల్)

పిరమాల్ గ్రూప్ అధిపతి అజయ్ పిరమాల్ ఏకైక కుమార్తె నందిని పిరమాల్. పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈమె ఎంతటి అలుపులేకుండా సంస్థ బాధ్యతల్లో ఉన్నా.. అప్పుడప్పుడూ వంటలు చేయడంపై దృష్టి సారించడం విశేషం. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి బీఏ(పాలిటిక్స్, ఫిలాసఫీ, ఎకనమిక్స్); స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎమ్‌బీఏ చేశారు.
ఆ ర్యాంకు ఘనత ఆమెదే: నందిని నాయకత్వంలో కంపెనీకి చెందిన ఓటీసీ వ్యాపారం బాగా వృద్ధి చెందింది. 2008లో 40వ ర్యాంకులో ఉండగా.. 2012 కల్లా ఏడో స్థానానికి వచ్చింది. 2014లో ప్రపంచ ఆర్థిక వేదిక ఈమెను 'యంగ్ గ్లోబల్ లీడర్'గా గుర్తించింది కూడా. అంతే కాదు దాతృత్వ కార్యక్రమాల్లో ముందుండే నందిని పిరమాల్ గ్రూప్‌నకు చెందిన దాతృత్వ విభాగం పిరమాల్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కూడా. అబాట్ లేబొరేటరీస్‌కు కంపెనీకి చెందిన బ్రాండెడ్ జనరిక్ మెడిసిన్ వ్యాపారాన్ని భారీ రేటుకు విక్రయించడంలో ఈమె కీలక పాత్ర పోషించారు.




సునీతా రెడ్డి(ప్రతాప్ రెడ్డి)

ఆసియాలో అత్యంత విశ్వసనీయమైన ఆరోగ్య సేవల ఆసుపత్రుల్లో అపోలో హాస్పిటల్స్ కూడా ఒకటి. ఆ సంస్థ అధిపతి ప్రతాప్ సి రెడ్డి కుమార్తే సునీతా రెడ్డి. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌కు ఎండీగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో ప్రజా సంబంధాలు, ఆర్థిక శాస్త్రం, మార్కెటింగ్‌లో డిగ్రీ పొందిన ఆమె ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్‌లో డిప్లొమో పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్) నుంచి ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు కూడా.
ఆ ఘనత ఆమెదే: వ్యవస్థాపక కుటుంబ సభ్యుల్లో ఒకరైన సునీతా అపోలో హాస్పిటల్స్‌లో 1989 నుంచీ పనిచేస్తున్నారు. 140 దేశాల్లో 5 కోట్ల మందికి ఆరోగ్య సేవలందించిన ఈ గ్రూప్ వెనక ఈమె పాత్ర కూడా కీలకమే. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ రంగంలో తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) రావడంలో ఈమె చురుగ్గా స్పందించారు. అంతే కాదు.. సంస్థను అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లోకి తీసుకెళ్లడంలో సునీతాదే ప్రధానపాత్ర. తండ్రికి తగ్గ తనయగా పలు పరిశ్రమ సంఘాలు, గ్రూప్‌నకు చెందిన సంస్థల్లో వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.



తాన్యా దుబాష్ (ఆది గోద్రేజ్)

గోద్రేజ్ బ్రాండును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తాళాలు దగ్గర నుంచి సబ్బులు, షాంపూలు ఇలా ఏదోక నిత్యావసర వస్తువు రూపంలో మనం గోద్రేజ్ ఉత్పత్తులను వాడుతూనే ఉంటాం. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఆది గోద్రేజ్ పెద్ద కూతురే తాన్యా దుబాష్. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపులో చీఫ్ బ్రాండ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు హోదాలో ఉన్నారు. తాన్యా అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో పట్టా తీసుకున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లోనూ చదివారు. ఆ తర్వాత గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, గోద్రేజ్ ఆగ్రోవేట్ సహ గోద్రేజ్ గ్రూపులోని పలు కంపెనీల్లో ఆమె బోర్డు డైరెక్టరు బాధ్యతలు నిర్వహించారు.
ప్రత్యేకత: తాన్యా ఓ మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. స్ట్రాటిజిక్ మార్కెటింగ్ గ్రూపునకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. గోద్రేజ్ గ్రూపులో అడుగుపెట్టిన వెంటనే బ్రాండు విశిష్ఠతను మరింత పటిష్ఠం చేయడంపై దృష్టి సారించారు. విదేశాల్లో సంస్థల కొనుగోళ్లు, విలీనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గోద్రేజ్ బ్రాండు విస్తరించేలా చేశారు.



అనన్య బిర్లా (కుమార మంగళం బిర్లా)

సిమెంటు దగ్గర నుంచి ఉక్కు వరకు ఇలా ఎన్నో రంగాల్లో బిర్లాల సామ్రాజ్యం విస్తరించి ఉంది. అందులో ముఖ్యమైంది ఆదిత్యా బిర్లా. ఈ సామ్రాజ్యానికి అధినేత కుమార మంగళం బిర్లా. ఆయన కూతురే అనన్య. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎకనమిక్స్, మేనేజ్‌మెంట్ విభాగంలో పట్టా పొందారు.
ప్రత్యేకత: దేశంలోనే దిగ్గజ వ్యాపార కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, స్వతంత్రంగానే తనకుంటూ ఓ గుర్తింపును అనన్య తెచ్చుకున్నారు. ఓ వైపు గాయని, పాటల రచయితగా రాణిస్తూనే వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. 17 ఏళ్లకే ఆమె స్వతంత్ర మైక్రోఫైనాన్స్ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగానే ఈ కంపెనీ రుణాలిచ్చింది. 90కి పైగా శాఖలున్నాయి.



రోషిణి నాడార్ (శివ్ నాడార్)

యాపిల్, ఐబీఎం తర్వాత ప్రపంచానికి కంప్యూటర్లను పరిచయం చేసిన సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. ఆ కంపెనీ అధినేత శివ్‌నాడార్ కూతురే ఈమె. ప్రస్తుతం హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు. నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ నుంచి కమ్యూనికేషన్‌లో రోషిణి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కెలాగ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివారు.
ప్రత్యేకత: చదివిన చదువు, పనిచేస్తున్న రంగం భిన్నమైనవి కావడంతో హెచ్‌సీఎల్ టెక్‌లో బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో రోషిణి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా వాటిని అధిగమించి కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. చిన్న వయస్సులోనే ఫోర్బ్స్ అత్యుత్తమ శక్తిమంత మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అంతేనా శివ్ నాడార్ ఫౌండేషన్‌కు ట్రస్టీగా కూడా ఉన్నారు.



వినీతా గుప్తా (దేశ్ బంధు గుప్తా)

దేశీయ ఔషధ రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన కంపెనీల్లో లుపిన్ ఒకటి. 1968లో దేశ్ బంధు గుప్తా దీనిని స్థాపించారు. ప్రస్తుతం ఆయన వారసురాలిగా వినీతా గుప్తా లుపిన్‌కు సారథ్యం వహిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ముంబయి నుంచి ఫార్మసీలో ఆమె డిగ్రీ పట్టా తీసుకున్నారు. అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.
ప్రత్యేకత: వినీతా 1993లో లుపిన్‌లో అడుగుపెట్టారు. సోదరుడు నీలేశ్ గుప్తాతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా లుపిన్‌ను తీర్చిదిద్దారు. అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన విపణుల్లో లుపిన్ అడుగుపెట్టడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.

ప్రపంచ మహిళా కుబేరుల సంపద
రూ.65 లక్షల కోట్లు

ప్రపంచంలో 256 మంది మహిళలు ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు చేసుకున్నారు. ఇంత అధిక సంఖ్యలో మహిళలుండటం ఇదే తొలిసారి. వీరి అందరి సంపద విలువ కలిసి ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.65 లక్షల కోట్లు) అని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితాలో 72 మంది మాత్రం సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించుకుని ఎదిగిన వారున్నారు.

మనవాళ్లు 8 మంది

మహిళా కుబేరుల్లో మనవాళ్లు 8 మంది ఉన్నారు. వీరిలో దేశీయంగా అగ్రస్థానం సావిత్రి జిందాల్-కుటుంబానిదే. 8.8 బి.డాలర్ల సంపదతో ఈమె మొత్తం జాబితాలో 176వ స్థానంలో ఉన్నారు.

- ✦ బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా 3.6 బి.డాలర్ల సంపదతో 629వ స్థానంలో నిలిచారు. దేశీయ మహిళా కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఈమె, సొంతంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
- ✦ 2.9 బి.డాలర్ల సంపదతో స్మితా క్రిష్ణ-గోద్రేజ్ ఈ జాబితాలో 822వ స్థానంలో ఉండగా, దేశీయ మహిళల్లో 3వ స్థానం పొందారు. మధుమేహ, హృద్రోగ ఔషధాలు, బయోసిమిలర్లు, ఇన్‌జెక్టబుల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ తయారు చేసే ప్రైవేటు సంస్థ యూఎస్‌వీని నిర్వహిస్తున్న లీనా తివారీ 2.4 బి.డాలర్ల సంపదతో 1,020వ స్థానంలో నిలిచారు. దేశీయంగా 4వ స్థానం పొందారు.
- ✦ 2.2 బి.డాలర్లతో 1,103వ స్థానాన్ని దక్కించుకున్న వినోద్, అనిల్ రాగా గుప్తాకు దేశీయంగా 5వ స్థానం లభించింది.
- ✦ 1.4 బి.డాలర్లతో 1,650వ స్థానాన్ని పొందిన అను ఆగా, దేశీయ మహిళా కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్నారు. ఈమెకు చెందిన ఇంజినీరింగ్ సంస్థ థర్మెక్స్ షేర్ల విలువ పెరుగుదల వల్ల, రెండేళ్ల విరామం తరవాత మళ్లీ ఈ జాబితాలో నిలిచారని ఫోర్బ్స్ తెలిపింది.
- ✦ స్లీప్‌వెల్ పరుపుల తయారీ సంస్థ అయిన షీలా ఫోమ్‌ను 1971లో స్థాపించిన షీలా గౌతమ్, 1.1 బి.డాలర్లతో జాబితాలో 1,999వ స్థానం పొందారు. దేశీయ మహిళల్లో 7వ స్థానం సాధించారు.
- ✦ యెస్ బ్యాంక్‌లో 9.3 శాతం వాటా కలిగిన మధు కపూర్, ఈసారి కొత్తగా ఈ జాబితాలో చోటు సాధించారు. 1.1 బి.డాలర్లతో ఈమె 1,999వ స్థానం పొందారు.

సమానత్వం ఎక్కడ?

మహిళా వ్యాపారవేత్తలకు సమానత్వం విషయంలో అమెరికా, చైనాతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉందని మాస్టర్‌కార్డ్ ఇండెక్స్ ఆఫ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఎంఐడబ్ల్యుఈ) నివేదిక తెలిపింది. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవహారాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, సమాజంలో దక్కాల్సిన గుర్తింపు దక్కకపోవడం వంటి అంశాలతో సమానత్వం లేకుండా పోయిందని సర్వే తెలిపింది. 57 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్ 52, అమెరికా 4 , చైనా 29వ స్థానంలో నిలిచాయి.

✦ వేతనాల్లో వ్యత్యాసం తగ్గుతోంది!

భారత్‌లో మహిళల వేతనాలు పురుషులతో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉంటున్నాయని మాన్‌స్టర్.కామ్ నివేదిక తేల్చింది. దీనికి ప్రధాన కారణం లింగ వివక్షే అని తెలిపింది. మాన్‌స్టర్ శాలరీ ఇండెక్స్ (ఎంఎస్‌ఐ) ప్రకారం గంటకు పురుషుల వేతనం రూ.231గా ఉంటే, మహిళలకు రూ.184.80లు మాత్రమే అందుతోంది. 2016లో 24.8 శాతం వరకూ మహిళల వేతనాలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఆ తేడాను 20 శాతానికి తగ్గించగలిగారు. పనిలో అనుభవం వచ్చే కొద్దీ ఈ తేడా తగ్గుతూ వస్తోందని నివేదిక వెల్లడించింది. రెండేళ్ల పని అనుభవం ఉన్న పురుషులతో పోలిస్తే 7.8 శాతం, 6-10 ఏళ్ల అనుభవం ఉన్న వారితో పోలిస్తే 15.3 శాతం, 11 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వారితో పోలిస్తే 25 శాతం తక్కువ వేతనాలు మహిళలు అందుకొంటున్నారని మాన్‌స్టర్.కామ్ వెల్లడించింది.

రెనో ప్రత్యేక ఆఫర్లు

మహిళా వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది రెనో ఇండియా కార్ల తయారీ సంస్థ. మార్చి 6-11 తేదీల మధ్య మహిళా వినియోగదారులు ఉచిత పికప్, డ్రాపింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని, ఉచిత వాహన చెకప్ కూడా చేయించుకోవచ్చని ప్రకటించింది. లేబర్ ఛార్జీలు, విడిభాగాల కొనుగోలు, ఇతర సేవలపై 10 శాతం రాయితీ పొందవచ్చని సంస్థ తెలిపింది.

స్నాప్‌డీల్ కానుక

స్నాప్‌డీల్ పలు వస్తువులపై రాయితీ ప్రకటించింది. మహిళల దుస్తులు మొదలుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, వంటింటి ఉపకరణాలు, వంట సామాను సెట్లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై రాయితీ ఇస్తున్నారు.

✦ 25% మహిళలే: టాటా మోటార్స్

టాటా మోటార్స్ సంస్థ మహిళా ఉద్యోగులకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. రాబోయే కాలంలో వారి సంఖ్యను భారీగా పెంచుకొనే ఆలోచనలో ఉంది. వచ్చే నాలుగు, అయిదేళ్లలో కంపెనీలో 20-25 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండేలా ప్రణాళిక రచిస్తోంది.



ఫండ్ మేనేజర్లుగా రాణింపు

మహిళలు ఫండ్ మేనేజర్లుగానూ రాణిస్తున్నారు. దాదాపు రూ.3,06,500 కోట్ల ఆస్తుల నిర్వహణ (అసెట్ మేనేజ్‌మెంట్) బాధ్యతల్ని ప్రస్తుతం వీరు చూస్తున్నారు. ఇది మొత్తం మ్యూచువల్ ఫండ్ల ఆస్తుల్లో 15 శాతానికి సమానం. ఎప్పటికప్పుడు మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. మదుపర్లకు నష్టం రాకుండా ఏ ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి? అధిక రాబడి ఎలా రాబట్టాలి? అనే కోణంలో ఆలోచిస్తూ వారు విజయవంతంగా ముందుకెళుతున్నారు. వీరి నిర్వహణలో ఉన్న ఫండ్ల ఆస్తులు 2017లో 32 శాతం పెరిగాయంటే వారు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారో అర్థమవుతోంది. 2016లో 18 మంది ఫండు మేనేజర్లు ఉండగా 2017కు ఆ సంఖ్య 24కు చేరింది. వీరిలో లక్ష్మి అయ్యర్, బెక్సీ కురియకోస్, సునైనా, అంజు ఛాజెర్, రోషి జైన్, సోహిని అందానీ, స్వాతి కులకర్ణి తదితరులు ఉన్నారు.

✦ మహిళా సిబ్బందితోనే విమానాలు!

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన సంస్థలు మహిళా సిబ్బందితో నేడు విమానాల్ని నడపబోతున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా సంస్థలు కేవలం మహిళా సిబ్బందితో తమ విమానాల్ని నడిపేందుకు సిద్ధమయ్యాయి. 'ఎంపిక చేసిన మార్గాల్లో విమానాల్ని మహిళా సిబ్బందితో నడపడంతోపాటు మహిళా ప్రయాణికులకు అధిక ప్రాధాన్యం ఇస్తామ'ని విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. మహిళా కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బందితో మూడు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. అంతర్జాతీయ విమానాలతో పాటు, దేశీయంగా కొన్ని మార్గాల్లో మహిళా సిబ్బందితో విమానాలు నడిపిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

✦ చౌకగా విమాన ప్రయాణం

దేశీయ విమానాల్లో రూ.1099కే ప్రయాణం చేసే అవకాశాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ కల్పిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా నేడు టికెట్ బుక్ చేసుకొన్న వారు మార్చి 16 నుంచి అక్టోబరు 10వ తేదీ మధ్య ప్రయాణం చేయవచ్చని సంస్థ తెలిపింది. చెన్నై-కోచి రూట్‌లో రూ.1099, దిల్లీ-చండీగర్, దిల్లీ-లఖ్‌నవూ రూట్లలో రూ.1199, దిల్లీ-హైదరాబాద్ రూట్‌లో రూ.2,199లకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.

సెన్సెక్స్ ▼ 284
33033

నిఫ్టీ ▼ 95
10154

డోజోన్స్ 24598 ▼ 287

నాస్‌డాక్ 7348 ▼ 24

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.00కు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు).

రూపాయి 64.89 ▲ 07 పైసలు (ఒక అమెరికా డాలరుకు)

ముడి చమురు 64.15 ▼ (బ్రెంట్ ధర డాలర్లలో)

ఈనాడు బిజినెస్

ఘనం (+) నిఫ్టీ	7న	మార్పు %	గ్రహణం (-) నిఫ్టీ	7న	మార్పు %
HCL TECH	949.55	1.80	ADANI PORT	376.95	-6.98
ITC	259.90	1.33	SBI	246.65	-3.86
ZEE ENTERTAINMENT	565.10	1.00	INDIABULLS HSG	1196.25	-3.43
MARUTI SUZUKI	8679.10	0.73	ICICI BANK	286.70	-2.83
ASIAN PAINTS	1107.25	0.51	BHARTI AIRTEL	403.20	-2.59
TATA MOTORS	347.80	0.38	RELIANCE IND	889.75	-2.32
KOTAK MAHI BANK	1085.10	0.24	AMBUJA CEM	235.20	-2.26

విదేశీ మారకపు రేట్లు
(థామస్ కుక్) (రూ.లలో)



కరెన్సీ	కొనుగోలు	అమ్మకం	కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
అమెరికా డాలరు	59.05	68.47	బహ్రెయిన్ దీనార్	159.91	183.25
పౌండ్ స్టెర్లింగ్	82.02	95.14	కువైట్ దీనార్	179.03	222.87
యూరో	73.31	85.02	ఒమన్ రియాల్	156.59	179.15
జపనీస్ యెన్/100	55.86	64.80	సౌదీ రియాల్	15.70	18.61
ఆస్ట్రేలియా డాలరు	46.09	53.33	యూఏఈ దిర్హమ్	16.07	18.79
సింగపూర్ డాలరు	44.84	53.12	మలేషియా రింగిట్	14.82	18.23
థాయ్ బాత్/100	188.30	225.80	చైనీస్ యువాన్	7.25	11.76

బుధవారం నిఫ్టీ కదలికలు



భారతీయం.. సుసంపన్నం

● ధనవంతుల సంఖ్య పైపైకి ● 2022 కల్లా 71% పెరగొచ్చు ● ఆసియాలోనే మూడోస్థానం: సర్వే

ముంబయి



2022 కల్లా సంపన్న భారతీయుల జనాభా 71 శాతం పెరగవచ్చని ఓ సర్వే తేల్చింది. 50 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.325 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉన్న భారతీయులను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, 2022 కల్లా సంపన్నుల జనాభా విషయంలో ఆసియాలోనే మూడో స్థానం మనకు దక్కుతుందని నైట్ ఫ్రాంక్ వెలువరచిన 'వెల్త్ రిపోర్ట్ 2018' అంచనా వేస్తోంది. ఆ నివేదిక ఇంకా ఏమంటోందంటే..

✦ 2012-2017 మధ్య 54 శాతం వృద్ధితో సంపన్నుల జనాభా పెరిగింది.
✦ 2022 కల్లా 71% వృద్ధితో 2000 మంది కొత్తగా సంపన్నుల జాబితాలోకి జతచేరుతారు.
✦ 2017-2022 మధ్య ఏటా 2.5 లక్షల డాలర్ల కంటే ఎక్కువ సంపాదించేవారి సంఖ్య అధికంగా ఉండే తొలి 10 నగరాల్లో ముంబయి, దిల్లీల వంటివి ఉండొచ్చు.
✦ చైనా, జపాన్‌ల తర్వాత ఆసియాలో అత్యధిక ధనవంతుల జనాభా గల దేశంగా భారత్ మారుతుంది.
✦ మొత్తం 52 దేశాల్లోని 314 నగరాల్లోని సంపన్నుల జనాభా(50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్న వారు)ను పరిగణనలోకి తీసుకుంటే.. 2017లో వీరి సంఖ్య 11,630 పెరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 1,29,730 మంది సంపన్నులు ఉన్నట్లు లెక్కతేలింది.
✦ భారత్ విషయానికొస్తే.. 2016, 2017 మధ్య ధనవంతుల(5 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ) సంఖ్య 21 శాతం వృద్ధి చెంది 47,720కు చేరింది. ఇది అంతర్జాతీయ సగటు వృద్ధి అయిన 9 శాతంతో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం. ఆసియా సగటు అయిన 14%తో పోలిస్తే ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
✦ కాగా, ఆస్తుల్లో పెట్టుబడుల విషయంలో అంతర్జాతీయ సంపన్నులతో పోలిస్తే భారతీయులు వెనకబడి ఉన్నారు. కేవలం 23 శాతం మాత్రమే భారతీయులు అలా చేస్తుండగా.. అంతర్జాతీయంగా మాత్రం 43 శాతంగా ఉంది.



యువ కుబేరుడు పేటీఎం శర్మ

● సంపన్నుల్లో వృద్ధుడు సంప్రద సింగ్
● ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా విశేషాలు

దిల్లీ: పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (39) భారత కుబేరుల్లో పిన్న వయస్కుడిగా, ఆల్కెమ్ లేబొరేటరీస్ గౌరవ ఛైర్మన్ సంప్రద సింగ్ (92) అత్యంత పెద్ద వయస్సు వ్యక్తిగా నిలిచారు. ప్రపంచంలోని 2,208 మంది కుబేరులతో ఫోర్బ్స్ సంస్థ జాబితాను విడుదల చేసిన సంగతి విదితమే.

పెద్దనోట్ల రద్దు కలిసొచ్చింది!

1.7 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 1,394వ స్థానాన్ని శర్మ పొందారు. 40 ఏళ్ల లోపు కుబేరులు 63 మంది ఉండగా, భారతీయుల్లో శర్మ ఒక్కరే ఉన్నారు. 2011లో మొబైల్ వాలెట్ పేటీఎంను స్థాపించిన శర్మకు, ఆ సంస్థలో 16 శాతం వాటా ఉంది. ఇది ఆర్థిక సేవల సంస్థ. పెద్దనోట్ల రద్దు సమయంలో, కొనుగోళ్లు-చెల్లింపులకు పేటీఎం వాడకం విస్తృతమైంది. 25 కోట్ల మంది నమోదిత వినియోగదారులుండగా, రోజూ 70 లక్షల లావాదేవీలు ఈ సంస్థలో జరుగుతున్నాయి. ఆ సంస్థ విలువ 9.4 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. ఇదే కాక వస్తువుల విక్రయాలకు, ఇకామర్స్ పోర్టల్ పేటీఎంమాల్‌ను స్థాపించారు.

ఔషధ దుకాణంలో పనిచేసి.. సొంత పరిశ్రమ స్థాపించి..

1.2 బి.డాలర్ల సంపదతో 1,867వ స్థానంలో సంప్రద సింగ్ నిలిచారు. ఔషధ సంస్థ ఆల్కెమ్ లేబొరేటరీస్‌ను 45 ఏళ్ల క్రితం సింగ్ స్థాపించారు. తొలుత ఒక ఔషధ విక్రయశాలలో పనిచేసిన సింగ్, తరవాత సొంతగా ఔషధ పంపిణీ వ్యాపారాన్ని చేపట్టారు. అనంతరం జనరిక్స్ తయారీ ప్రారంభించారు. అత్యధికంగా విక్రయమయ్యే యాంటీబయోటిక్స్ క్లావమ్, టాక్సిమ్‌ను ఈ సంస్థే తయారు చేస్తోంది.

అవే భయాలు.. అవే అమ్మకాలు

వెంటాడిన వాణిజ్య యుద్ధం ● 3 నెలల కనిష్ఠానికి సెన్సెక్స్

సమీక్ష

వరుసగా ఆరో రోజూ సూచీల నష్టకష్టాలు కొనసాగాయి. వాణిజ్య యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించడంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలంగా ఉండే ట్రంప్ ఆర్థిక సలహాదారు గ్యారీ కోన్ రాజీనామా చేయడం ఇందుకు తోడైంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఔషధ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ మూడు నెలల కనిష్ఠానికి చేరగా, నిఫ్టీ 10,200 దిగువకు చేరింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు కుదేలయ్యాయి.

సెన్సెక్స్ ఉదయం 33,279.39 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం అదే తీరును కొనసాగించిన సూచీ.. ఒకానొకదశలో 32,991.14 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 284.11 పాయింట్ల నష్టంతో 33,033.09 పాయింట్ల దగ్గర స్థిరపడింది. డిసెంబరు 7 తర్వాత సూచీకిదే కనిష్ఠ ముగింపు కావడం గమనార్హం. గత ఆరు సెషన్లలో సూచీ ఏకంగా 1,412.66 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 95.05 పాయింట్లు తగ్గి 10,154.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,141.55- 10,243.35 పాయింట్ల మధ్య కదలాడింది.

ఐసీఐసీఐ బేజారు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో బ్యాంక్ సీనియర్ అధికార్లకు తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ) సమన్లు జారీ చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు డీలాపడింది. ఇంట్రాడేలో రూ.285.30 వద్ద కనిష్ఠానికి చేరిన షేరు.. చివరకు 2.85% నష్టంతో రూ.2.85 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ సైతం 0.77% తగ్గి రూ.512.80 దగ్గర స్థిరపడింది.

✦ ఇక ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 3.84 శాతం వరకు నష్టాలు నమోదు చేశాయి.

సెన్సెక్స్ 30 షేర్లలో 22 నష్టాలు చవిచూశాయి. అదానీ పోర్ట్స్ 6.53%, ఎస్‌బీఐ 3.84%, భారతీ ఎయిర్‌టెల్ 2.53%, ఓఎన్‌జీసీ 2.32%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.12%, టాటా స్టీల్ 1.89%, ఎల్ అండ్ టీ 1.64%, ఎం అండ్ ఎం 1.46%, సన్‌ఫార్మా 1.24%, డాక్టర్ రెడ్డీస్ 1.22%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.94% చొప్పున డీలాపడిన వాటిలో ఉన్నాయి. ఐటీసీ 1.05%, మారుతీ సుజుకీ 0.70%, ఏషియన్ పెయింట్స్ 0.47%లు మాత్రం రాణించాయి.

విస్తరణ దిశగా క్లిక్2క్లినిక్

ఈనాడు, హైదరాబాద్: ఇంటి వద్దనే వైద్య సేవలను అందిస్తోన్న హైదరాబాద్ అంకురం క్లిక్2క్లినిక్ దేశంలో మరో 12 నగరాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం 'హోమ్ హీల్' యాప్ అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.3కోట్లను సమీకరించాలని లక్ష్యంగా విధించుకుంది. ఇప్పటికే సమీకరించిన రూ.6కోట్లకు ఇది అదనం. ఈ విస్తరణలో భాగంగా 1400 మంది నర్సులు, ఇతర సిబ్బందిని కొత్తగా నియమించుకోనుంది. త్వరలోనే ముంబయి, పుణె, చెన్నై, అహ్మదాబాద్‌లో పేషెంట్-డాక్టర్ సేవలను ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ సుజీత్ ఆర్ పున్నం తెలిపారు. మరో నెలలో మొబైల్ ఫార్మసీ సేల్స్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తున్నామనీ, దీనిద్వారా మెట్రోపాలిటన్, ప్రథమ శ్రేణి పట్టణాల్లో సేవలను అందించనున్నట్లు సీఓఓ వివేక్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా 12 నగరాల్లో విస్తరించడంతో పాటు, మరింత వృద్ధి కోసం 2019లో సిరీస్ ఏ ఫండింగ్ కోసం వెళ్లనున్నట్లు సహ వ్యవస్థాపకుడు మురళీ భరద్వాజ్ తెలిపారు. అమెరికాకు చెందిన నివానో హెల్త్ ప్రెసిడెంట్ వేణు కొండ్లె హోమ్ హీల్‌లో పెట్టుబడిదారుడిగా, బోర్డు డైరెక్టర్‌గా చేరారు.

ఎస్ఎఫ్ఐఓ ఎదుటకు పీఎన్‌బీ ఎండీ

● 5 గంటల పాటు విచారణ



ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం విషయంలో తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఓ) ఒక్కొక్కరిని విచారిస్తూ వస్తోంది. అందులో భాగంగా బుధవారం బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునీల్ మెహతాను అయిదు గంటల పాటు ప్రశ్నించింది. ఇక్కడి కార్యాలయంలోకి మెహతా బుధవారం ఉదయం 11 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు బయటకు వచ్చారు. ఆయన వివరణను నమోదు(రికార్డు) చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం ఈ కేసులో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అధికారుల స్టేట్‌మెంట్‌ను ఎస్ఎఫ్ఐఓ నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మోసానికి సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గత నెలలో పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ బ్రహ్మాజీ రావును విచారించిన విషయమూ విదితమే. బ్యాంకు ఈ మోసాన్ని ఎలా గుర్తించిందన్న దానిపై పరిశీలన చేస్తున్నట్లు అప్పట్లో సీబీఐ తెలిపింది. ఈ కేసులో మెహతా, రావులను నిందితుడిగా పరిగణించడం లేదని కూడా స్పష్టం చేశారు.

కాగా, మోదీ, చోక్సీ కంపెనీలకు రుణాలిచ్చిన 31 బ్యాంకుల అధికారులను ఎస్ఎఫ్ఐఓ పిలిపించి విచారణ చేయవచ్చని తెలుస్తోంది. గత ఒకటి లేదా రెండేళ్లలో ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన అందరు బ్యాంకు అధికారులకు ఎస్ఎఫ్ఐఓ సమన్లు జారీ చేయొచ్చని సమాచారం. ముంబయిలోని ఒక శాఖలో దాదాపు రూ.12,700 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగాయని పీఎన్‌బీ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ శాఖలోని ఇద్దరు ఉద్యోగుల ద్వారా లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్(ఎల్ఓయూ) తీసుకుని ఇక్కడి బ్యాంకులకు చెందిన విదేశీ శాఖల ద్వారా నీరవ్ మోదీ ఈ లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే.

సమన్ల ప్రభావం మాపై లేదు
ఐసీఐసీఐ బ్యాంక్

ముంబయి: ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు ఎస్ఎఫ్ఐఓ జారీ చేసిన సమన్ల ప్రభావం తమపై ఏమీ లేదని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గీతాంజలి గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో వివరణ కోరుతూ కొచ్చర్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మలకు ఎస్ఎఫ్ఐఓ మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్స్ఛేంజీలకు పై విధంగా బ్యాంకు స్పష్టతనిచ్చింది. మెహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌నకు 31 బ్యాంకుల కన్సార్షియం రూ.5,280 కోట్ల రుణాలు ఇచ్చాయని తెలుస్తోంది.

నీరవ్ విజ్ఞప్తిపై సమాధానం చెప్పండి
ఈడీకి దిల్లీ హైకోర్టు ఆదేశాలు

దిల్లీ: నీరవ్ మోదీ కంపెనీ ఫైర్‌స్టార్ డైమండ్ చేసిన విజ్ఞప్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందనను దిల్లీ హై కోర్టు కోరింది. రూ.11,000 కోట్ల పీఎన్‌బీ మోసం కేసులో సోదా పత్రాలు(సెర్చ్ వారెంట్) సహా పలు పత్రాలను తమకు అందజేయాలని ఈడీని ఆదేశించాలని ఫైర్‌స్టార్ డైమండ్ చేసిన విజ్ఞప్తిపై ఆ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. మురళీధర్, జస్టిస్ ఐ.ఎస్. మెహతాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే కంపెనీపై ఈడీ తదుపరి చర్యలు తీసుకోకుండా మాత్రం ఆపమని తెలిపింది. అయితే ఈ విషయంలో తదుపరి చర్యల వివరాలను తమ ముందు ఉంచమని ఈడీని కోర్టు ఆదేశించింది.

డేటా నేటి ఇంధనం

ఐఎంటీ స్నాతకోత్సవంలో కిరణ్ మజుందార్ షా

ఈనాడు, హైదరాబాద్: కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో నిపుణులకు చాలా గిరాకీ ఉందని.. గత ఏడాది కాలంలో దేశంలో డేటా విశ్లేషకుల (అనలిటిక్స్) ఉద్యోగాలు దాదాపు రెట్టింపు అయ్యాయని బయోకాన్ ఛైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డేటా విశ్లేషణ నైపుణ్యాల కొరత ఉందని, దీంతో అంతర్జాతీయ కంపెనీలు డేటా ఎనలిటిక్స్ ప్రాజెక్టులను భారత్‌లోని నిపుణులకు అప్పగిస్తున్నాయని (పొరుగు సేవలు) ఆమె అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటీ), హైదరాబాద్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా మజుందార్ షా మాట్లాడారు. ఐఎంటీ ప్రాంగణాలకు మొదటి సారిగా వచ్చిన తొలి మహిళా ముఖ్య అతిథి కిరణ్ మజుందార్ షానే అని ఐఎంటీ, హైదరాబాద్ ప్రెసిడెంట్ కమల్‌నాథ్ అన్నారు. ఐఎంటీ హైదరాబాద్ విద్యను పూర్తి చేసిన 300


స్నాతకోత్సవాన్ని ప్రారంభిస్తున్న కిరణ్ మజుందార్ షా

మందికి పైగా పీజీడీఎం విద్యార్థులు స్నాతకోత్సవంలో పట్టాలను స్వీకరించారు. ఐఎంటీ హైదరాబాద్ డైరెక్టర్ సతీశ్ ఐలావడి వార్షిక నివేదికను సమర్పించారు.

ఫార్చ్యూన్ కంపెనీలను పరిశీలిస్తే..

1955 ఫార్చ్యూన్ 500 కంపెనీలను 2018 ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. కేవలం పదో వంతు కంపెనీలు మాత్రమే కాల పరీక్షకు నిలబడ్డాయని ఆమె గుర్తు చేశారు. 'మేనేజింగ్ ద ఫ్యూచర్' అనే అంశంపై మజుందార్‌షా కీలకోపాన్యాసం చేశారు. అమెరికాలో అత్యంత విలువైన 500 కంపెనీలను పరిశీలిస్తే.. ఈస్టమన్ కోడక్, నేషనల్ సెమీ కండక్టర్ వంటి కంపెనీలు ప్రాధాన్యం కోల్పోయాయి. వాటి స్థానంలో ఫేస్‌బుక్, ఉబర్, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీలు చేరాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ కంపెనీల మార్కెట్ విలువ 3.5 ట్రిలియన్ డాలర్లు ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ విలువ కన్నా అధికమని చెప్పారు. డేటా 21 శతాబ్దపు ఆర్థిక ఇంధనం. చమురు స్థానాన్ని డేటా ఆక్రమించనుందన్నారు. వైఫల్యం విజయ సాధనకు విశ్వాసాన్ని అందిస్తుందని, వైఫల్య నిర్వహణలో మీరందరూ శిక్షణ పొందారని విద్యార్థులను ఉద్దేశించి పేర్కొంది.

హీరో కొత్త సూపర్ స్ప్లెండర్
ధర రూ.57,190

దిల్లీ: అగ్రగామి ద్విచక్రవాహన సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త 125 సీసీ సూపర్ స్ప్లెండర్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57,190 (ఎక్స్-షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు. ఇందులో హీరో ఐ3ఎస్ (ఐడల్ స్టాప్, స్టార్ట్ వ్యవస్థ) పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు హీరో మోటోకార్ప్ హెడ్ (అమ్మకాలు, కస్టమర్ కేర్) అశోక్ భాసిన్ తెలిపారు.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ

దిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ మోడల్‌లో రేస్ ఎడిషన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1,08,985 (ఎక్స్- షోరూమ్ దిల్లీ). 197.75 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ కలిగిన ఈ బైకులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. రేస్ ఎడిషన్ 2.0లో ఏ-ఆర్ స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని వినియోగించినట్లు, తద్వారా క్లచ్ వినియోగం 22 శాతం తగ్గుతుందని, వేగం పెరుగుతుందని కంపెనీ తెలిపింది. కార్బురేటర్ వేరియంట్ ధర రూ.95,185, ఈఎఫ్ఐ వేరియంట్ రూ.1,07,885, కార్బురేటర్ ఏబీఎస్ వేరియంట్ రూ.1,08,985లకు లభించనున్నాయి.

ఏ నెంబరో తెలుసుకోవచ్చు..
హైదరాబాద్ అంకుర సరికొత్త యాప్ 'మ్యూచువల్ కాలర్'

ఈనాడు, హైదరాబాద్: గుర్తు తెలియని ఫోన్ నెంబరు నుంచి కాల్ వచ్చినప్పుడు అది ఎవరి నెంబరో తెలుసుకునేందుకు వీలుగా ఓ కొత్త యాప్‌ను హైదరాబాద్ అంకురం ఎంటర్ యాప్స్ విడుదల చేసింది. మ్యూచువల్ కాలర్ పేరుతో దీన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాల్ చేసిన వ్యక్తి నెంబరు, మీకు తెలిసిన వ్యక్తుల ఫోనులో నిక్షిప్తం అయి ఉంటే ఆ వివరాలూ తెలుస్తాయి. ఇందులో వర్చువల్ కాలర్ సదుపాయాన్ని కల్పించినట్లు, దీనివల్ల ఏ మొబైల్‌లోనైనా యాప్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉయోగించి తమ ఫోన్ నెంబర్లను పొందవచ్చని ఎంటైర్ యాప్స్ వ్యవస్థాపకుడు మునిపల్లె సాంబశివరావు తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమ ఫోన్లకు వచ్చే కాల్ ఎవరిదో సులభంగా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్‌లోనూ మ్యూచువల్ కాలర్.కాం వెబ్‌సైటులోకి వెళ్లి, వివరాలు చూడొచ్చని తెలిపారు.

టెలికాం సంస్థలకు ఊరట
స్పెక్ట్రమ్ చెల్లింపులకు మరింత గడువు

దిల్లీ: రూ.4.6 లక్షల కోట్ల రుణభారంతో ఇబ్బంది పడుతున్న టెలికాం సంస్థలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు చెల్లింపులు జరిపేందుకు గడువును మరింత పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఒక్కో నెట్‌వర్క్ సంస్థ కలిగి ఉండే స్పెక్ట్రమ్ పరిమితిని సడలించాలనీ నిర్ణయించింది. టెలికాం రంగ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన మంత్రివర్గ సంఘం (ఐఎంజీ) సిఫారసుల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంది. స్పెక్ట్రమ్‌కు ఇంకా చెల్లించాల్సిన మొత్తాలు పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినందున, టెలికాం సంస్థలకు నగదు రూపేణ సత్వర ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. స్పెక్ట్రమ్ గరిష్ఠ పరిమితిని సడలించినందున, టెలికాం రంగంలో ఏకీకరణకు అవకాశం లభిస్తుందని, భవిష్యత్తు వేలాల్లో మరింత చురుకుగా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నారు.

చిన్న పట్టణాలకూ విమానయానం

● 56 విమానాశ్రయాలు, 31 హెలిపోర్టులు నవీకరణ ● రూ.4,500 కోట్లు కేటాయింపు ● పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ

ఈనాడు, హైదరాబాద్: దేశంలో విమానయానం ద్వితీయ, తృతీయ, అంత కంటే తక్కువ స్థాయి పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొండ ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లు తక్కువ సీటర్ల విమానాలతో సేవలను విస్తరించనుంది. ఇందు కోసం రూ.4,500 కోట్లతో 56 విమానాశ్రయాలను, 31 హెలిపోర్టులను నవీకరించనున్నట్లు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ తెలిపారు. ఏడాదిన్నరలో ఇది పూర్తవుతుందన్నారు. మిలటరీ ఆధీనంలోని 60 విమానాశ్రయాలను కూడా పౌర విమానయాన సేవలకు వినియోగించుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందిస్తోందని వివరించారు. బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ల సంఘం (బీఏఓఏ) నిర్వహించిన 'బిజ్ఏవ్ ఇండియా 2018' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు.

16 విమానాశ్రయాల ద్వారానే..

దేశంలోని 80 శాతం విమాన ప్రయాణాలు 15-16 ప్రధాన విమానాశ్రయాల ద్వారానే జరుగుతున్నాయని, 20 శాతం మందే సుదూర ప్రాంత విమానాశ్రయాల ద్వారా రాకపోకలు నిర్వహిస్తున్నారని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఉడాన్) జి.కె.చౌకియాల్ తెలిపారు. బెనారస్, అహ్మదాబాద్ వంటి 10-15 ఏఏఐ విమానాశ్రయాలను నవీకరిస్తున్నట్లు చెప్పారు.



'బిజ్ఏవ్ ఇండియా 2018' కార్యక్రమంలో మాట్లాడుతున్న పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ. పక్కన బీఏఓఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్, ఏఏఐ ఈడీ చౌకియాల్ తదితరులు.

20 శాతం వృద్ధి..

దేశంలో పౌర విమానయాన రంగంతోపాటు బిజినెస్ ఏవియేషన్ కూడా దేశంలో ఆకర్షణీయంగా వృద్ధి చెందుతోందని గత ఏడాది 20 శాతం పెరుగుదల నమోదైందని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు రోహిత్ కపూర్ తెలిపారు. 'మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, కఠినమైన నిబంధనలు తొలగిస్తే.. దేశంలో కమర్షియల్ ఏవియేషన్ మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఉడాన్ రెండో విడత అమలులోనైనా ఈ విభాగానికి ప్రాధాన్యం ఇవ్వాల'ని కోరారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల చార్టర్ విమానాల్లో ప్రయాణించే వారిపై పన్ను భారం 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగిందని బీఏఓఏ పేర్కొంది. కొనుగోలు ద్వారా దిగుమతి చేసుకున్న విమానాలపై 5 శాతం పన్ను భారాన్ని విధించడం వల్ల నాన్ షెడ్యూల్ ఆపరేటర్లపై భారం పెరిగిందని తెలిపింది. బిజినెస్ ఏవియేషన్‌పై జీఎస్‌టీ భారాన్ని డెలాయిట్ అంచనా వేసి నివేదికను విడుదల చేసింది.

31లోగా రిటర్నులు దాఖలు చేయాలి

ఈనాడు, హైదరాబాద్: నోట్ల రద్దు సమయంలో రూ.కోటికిపైగా డబ్బు బ్యాంకుల్లో జమచేసి ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేయని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 681 మందిపై దృష్టి సారించామని హైదరాబాద్ ఆదాయపన్నుశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదాయపన్నుశాఖ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. నోట్ల రద్దు సమయంలో రూ.కోటికిపైగా డబ్బు జమచేసి, రిటర్నులు దాఖలు చేయనివారు దేశవ్యాప్తంగా 10238 మంది ఉన్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 681 అన్నారు. రిటర్నులు దాఖలు చేయని సంస్థలు 79, భాగస్వామ్య సంస్థలు 177 ఉన్నాయన్నారు. వీరందరి వ్యాపార కార్యకలాపాలు, ప్రస్తుత లావాదేవీలు తమ నిఘాలో ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాము జమచేసిన నగదుకు సంబంధించి తగిన ఆధారాలు చూపించలేకపోతే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వీరంతా మార్చి 31వ తేదీలోగా రిటర్నులు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.



7న ఫారంగేటు అమ్మకం ధరలు (నెక్) (100కు రూపాయలలో)

కోడిగుడ్లు

హైదరాబాద్	345	వరంగల్	347
చిల్లరగా(ఒక గుడ్డు)	4.05	విశాఖపట్నం	350
బెంగళూరు	375	చెన్నై	385
8వ తేదీకి...		చిత్తూరు	378
విజయవాడ/గోదావరి	340	నమక్కల్	370

హోదా అసాధ్యం

అందుకు సమానంగా నిధులు ఇవ్వడానికి సిద్ధం

- ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఎస్పీవీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం
- ఆంధ్రప్రదేశ్ స్పందన కోసమే ఎదురుచూస్తున్నా...
- ఇప్పటికే పన్ను రాయితీలు ప్రకటించాం
- ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఇస్తే.. ఏపీ కంటే అల్పాదాయ రాష్ట్రాలూ అడుగుతాయి
- ఉద్యమాలు డబ్బును పెంచలేవు
- కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ

ఈనాడు - దిల్లీ



ఆంధ్రప్రదేశ్‌కు 'ప్రత్యేక హోదా'తో సమానమైన మొత్తాన్ని అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ఈ మొత్తాన్ని నాబార్డు ద్వారా కూడా అందించడానికి సమ్మతమేనని వెల్లడించారు. అయితే... ద్రవ్య బాధ్యత-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్‌బీఎం) చట్టం పరిధిలోకి రాకుండా ఉండటానికి ప్రత్యేక ప్రయోజక వాహనం ఏర్పాటు చేసుకోవాలని ఏపీకి గతంలోనే చెప్పామన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నామనీ... వారు సానుకూలంగా స్పందిస్తే వెంటనే నిధులు ఇస్తామని జైట్లీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్న తరుణంలో- బుధవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి, దీనిపైనే మాట్లాడారు.

"ప్రత్యేక హోదాను ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చారు. వాటికి తగినన్ని సొంత ఆదాయ వనరులు లేనందునే ఆ ప్రయోజనం కల్పించారు. కేంద్ర, రాష్ట్రాలు ఎవరి పన్నుల్ని అవి వసూలు చేసుకుంటాయి. ఇప్పుడు జీఎస్టీ వచ్చింది. దాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి. కేంద్ర వాటా కిందికొచ్చే పన్నుల్లో కొంత మొత్తాన్ని ప్రతి ఐదేళ్లకోసారి ఆర్థిక సంఘం చేసే సిఫారసుల ఆధారంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కిందికే వస్తుంది. తర్వాత మిగిలే మొత్తంతో కొన్ని ప్రాయోజిత పథకాలను కేంద్రం అమలు చేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి అన్ని పథకాలకూ కేంద్రం 60%, రాష్ట్రాలు 40% సమకూర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు ప్రత్యేకహోదా అన్నది ఎవరికీ లేనప్పటికీ... ఈశాన్య రాష్ట్రాలతోపాటు, మూడు హిమాలయ పర్వత ప్రాంతాలకు కేంద్రం 90% నిధులను సమకూరుస్తోంది. మిగిలిన 10% మొత్తాన్ని ఆ రాష్ట్రాలు సొంత వనరుల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఆయా రాష్ట్రాలకు 30% ఆదా అవుతుంది. విభజనను తెలంగాణ కోరుకుంటే, ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ వనరుల కొరత ఎదుర్కొంటుందన్నది ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలుసు. ఏపీకి కొంత ప్రత్యేక సాయం చేయాల్సి ఉంది. విభజన సమయంలో 'ప్రత్యేక హోదా' విధానం అమల్లో ఉన్నందున- ఏపీకి ఆ హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. రాజ్యాంగపరంగా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వొద్దని సిఫారసు చేసింది. దానికి బదులు రెవిన్యూలోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం ఇచ్చింది. అప్పటివరకూ ఉన్న పన్నుల పంపిణీని 32% నుంచి 42%కి పెంచడంతోపాటు... కొన్నేళ్ల పాటు ప్రతి రాష్ట్ర రెవిన్యూలోటును భర్తీ చేస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రెవిన్యూలోటు భర్తీకి తగిన ఏర్పాటు కూడా జరిగింది. అయినా మేం దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి ఐదేళ్ల పాటు హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఆంధ్రప్రదేశకూ 90:10 నిష్పత్తిలో సహాయం చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే మూడేళ్లు పూర్తయింది. ఏ సంవత్సరం ఎంత మొత్తం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చిందన్న వాస్తవ లెక్కలు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రకారం 30% తేడా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడానికి అంగీకరించాం. విదేశీ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జైకా వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు అందిస్తే... అందులో 90% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించడానికి 2016లోనే సంప్రదింపుల సందర్భంగా అంగీకారం కుదిరింది. ఇప్పటికీ మేం దానికి కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆ మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కాకుండా.. నాబార్డు నుంచి అందించాలని కోరింది. నాబార్డు నేరుగా కేంద్రానికి ఆ రుణం అందిస్తే... అది మా ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రానికి ఇస్తే వారి ఎఫ్ఆర్‌బీఎంపై ప్రభావం పడుతుంది. దానివల్ల ఎవరో ఒకరి రుణపరిమితి తగ్గిపోతుంది. దీనిపై నాబార్డుతో మాట్లాడ్డానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామనీ... అయితే మీ ఆర్థికలోటుపై ప్రభావం పడకుండా ఆ మొత్తాన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరాం. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య జరిగిన చర్చల్లో నాబార్డు రుణం తీసుకోవడానికి ప్రత్యేక మార్గం (ఎస్పీవీ) కింద ఏదైనా కంపెనీనిగానీ, కార్పొరేషన్‌నుగానీ ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. నాబార్డు రుణాలు దానికి వస్తాయని, దాన్ని 90:10 నిష్పత్తిలో మేం చెల్లిస్తామని చెప్పాం. నాబార్డు ద్వారానైనా; విదేశీ ఆర్థిక సంస్థల ద్వారానైనా ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తాన్ని ప్రత్యేక ప్యాకేజీ రూపంలో అందించడానికి కేంద్రం సుముఖంగా ఉంది. ఈ మొత్తాన్ని ఏ రూపంలో కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి. వారి స్పందన కోసం మేం ఎదురుచూస్తున్నాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. మేం ఇవ్వబోమని ఎప్పుడూ చెప్పలేదు. ప్రత్యేకహోదా అంటే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 60:40కి బదులు 90:10 నిష్పత్తిలో నిధులు అందుతాయి. అంతకుమించి ఇంకేమీ లేదు. ఆ 30% కింద ఎంతమొత్తం వస్తుందన్నది అణాపైసాతో సహా లెక్కపెట్టొచ్చు. ఆ మొత్తాన్ని పైసాతో సహా మరోరకంగా అందుకోండి. విదేశీ ఆర్థిక సంస్థల ద్వారాగానీ; నాబార్డు ద్వారాగానీ ఆ మొత్తాన్ని అందించడానికి సిద్ధం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎంపీలు, మంత్రులు కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఆ రాష్ట్రానికి ఆర్థిక మద్దతు అవసరముందని నమ్ముతున్నాను కాబట్టే వారి పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది" అని జైట్లీ అన్నారు.

యూపీయే ప్రభుత్వం ఇదివరకే ప్రత్యేక హోదాకు ఆమోదముద్ర వేసింది కదా?

దాని తర్వాతే ఆర్థిక సంఘం సిఫారసులు వచ్చాయి. అది మొత్తం ప్రాతిపదికను మార్చేసింది. పన్నుల పంపిణీని 32% నుంచి 42%కి పెంచింది. తర్వాత రెవిన్యూలోటును ప్రత్యేక పద్ధతిలో లెక్కించారు.

మీరు ఇందులో పెద్దగా సమస్యలేదంటున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వమెందుకు అర్థం చేసుకోవడంలేదు?

ఆంధ్రప్రదేశ్ మిత్రులు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. విభజన చట్టం కింద చెప్పిన ప్రాజెక్టులకు దేనిపై ఎంత ఖర్చుచేసిందీ మా దగ్గర లెక్కుంది. చట్టం ప్రకారం చెప్పిన ప్రతి వాగ్దానానికీ కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి చెబుతున్నా.

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగిస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరు అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు కదా?

దీనిపై ఆర్థికసంఘం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసింది. దానికి రాజ్యాంగం ప్రకారం ఒక ప్రక్రియ ఉంది. అన్ని విషయాలనూ అదే నిర్ణయిస్తుంది.

'హోదా ఇవ్వొద్దని మేం చెప్పలేదు' అని అందులోని సభ్యులు చెబుతున్నారు కదా?

ముందు మీరా నివేదికను చదవండి. ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాలయ రాష్ట్రాలకు మేం విభిన్న విధానం అనుసరిస్తున్నామని ఆర్థిక సంఘం చెప్పింది.

వాటికి 90:10 నిష్పత్తి ప్రకారం నిధులు పొందడానికి అర్హత ఉందని పేర్కొంది.

మీరు బిహార్‌ను ఉదహరిస్తున్నారు. కానీ... కొన్ని షరతులకు లోబడి ఏపీ విభజన జరిగింది కాబట్టి వాటన్నింటినీ అమలుచేయాలని పార్టీలు కోరుతున్నాయి కదా?

ప్రతి షరతునూ సంతృప్తి పరచడానికి మేం సిద్ధంగా ఉన్నాం. విభజన చట్టంలో చెప్పిన ప్రతి వాగ్దానానికీ కేంద్రం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఈ విషయం పార్లమెంటులో చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత ప్రత్యేక హోదా బదులు మేం ప్రత్యేక ప్యాకేజీ అంటున్నాం. అంతకుమించి రెండింటి మధ్య ఎలాంటి తేడా లేదు.

కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలు చివరిదశకు వచ్చాయన్న ఉద్దేశంతోనే మీరిలా బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపిస్తున్నారని అనుకోవచ్చా?

మా విధానం గురించి ఆంధ్రప్రదేశ్ మిత్రులతోపాటు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ప్రత్యేక హోదాకు సమానమైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం తొలుత 'ఈఏపీ' అని చెప్పింది. ఇప్పుడు నాబార్డు ద్వారా ఇవ్వాలని కోరింది. దానికీ అంగీకరించాం. ఏ ఖాతాలో ఆ డబ్బు జమచేయాలన్న దాని కోసం నేను వేచిచూస్తున్నా.

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు సాధారణ ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు (ఈఏపీ) రుణాల్లోనూ 90% కేంద్రమే భరిస్తుంది కదా?

అలాంటి వెసులుబాటు లేదు. అది కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాలకే వర్తిస్తుంది.

రెవెన్యూ లోటు సంగతేంటి?

రాష్ట్రం ఏర్పడిన తొలి పది నెలల కాలానికి మేం చెల్లింపులు జరపాల్సి ఉంది. మిగతా ఐదేళ్ల కాలానికి ఆర్థిక సంఘం రెవిన్యూలోటును లెక్కించింది. 2013-14లో చేసిన ఖర్చులను తదుపరి పది నెలలకు వర్తింపజేసి చూస్తే... దాదాపు రూ.4 వేల కోట్ల మేర ఉంది. అది ఇప్పటికే ఇచ్చాం. ఇంకా రూ.138 కోట్లే మిగిలింది. అది కాకుండా మరో ప్రత్యామ్నాయం ఉంది. 14వ ఆర్థిక సంఘం 2015-16కి సంబంధించి 12 నెలలకు రెవిన్యూలోటును నిర్ధారించింది. దాన్ని పాత సంవత్సరంలోని పదినెలలకూ కలిపి మొత్తం 22 నెలలకూ వర్తింపజేస్తే... మునుపు ఇచ్చిన రూ.4వేల కోట్లు కాకుండా మరో రూ.1,600 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 2015-16 లెక్కల ప్రకారం వెళ్తే ఆంధ్రాకు లబ్ధి జరుగుతుంది. ఈ సమస్యకు ఇంతటితో ముగింపు పలకాలనుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రతిపాదనకూ మేం సిద్ధంగానే ఉన్నాం. వాళ్లకు తొలి ఆప్షన్ కంటే రెండో ఆప్షన్ వల్లే ఎక్కువ లబ్ధి జరుగుతుంది. ఒకసారి ఈ రెండు అంశాలు పరిష్కారమైతే, మిగిలిన అంశాలన్నీ పరిష్కారమవుతాయి. మేం ప్రకటించిన అన్ని విద్యాసంస్థలూ నిర్మాణ దశలో ఉన్నాయి.

పన్ను రాయితీల సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్‌కు తొలి రెండు బడ్జెట్‌లలోనే పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్), డిప్రిషియేషన్ (తరుగుదల) అలవెన్స్ రూపంలో పన్ను రాయితీలు ప్రకటించాం. ఈ విషయంలో ఒక విధానాన్ని అనుసరించాలి. ఒకసారి వీరికి ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా రాయితీలిస్తే... ఆంధ్రప్రదేశ్ కంటే ఎంతో తక్కువ ఆదాయ వనరులున్న రాష్ట్రాలు మాకెందుకివ్వరు అని అడుగుతాయి. బిహార్ కూడా విడిపోయింది. అందువల్ల మనం దేశాన్ని మొత్తంగా చూడాలి. నేను ఈరోజు రెండు ప్రధాన అంశాలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తాన్ని వారు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

ఇప్పుడిది రాజకీయాంశంగా రూపుదిద్దుకొంది కదా?

రాజకీయాంశాలు వనరుల పరిమాణాన్ని (క్వాంటమ్ ఆఫ్ మనీని) పెంచలేవు. ఎందుకంటే కేంద్రానికి అయాచిత నిధుల ప్రవాహం లేదు. కేంద్ర నిధుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన హక్కు ఉంటుంది. సెంటిమెంట్ అన్నది వనరుల పరిమాణాన్ని నిర్ధారించలేదు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులివ్వాలన్నది ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. విభజన కారణంగా ఏపీ దెబ్బతిన్న విషయం నాకు తెలుసుకాబట్టి వ్యక్తిగతంగా వారి పట్ల సానుభూతి ఉంది. అన్ని సమస్యలనూ కేంద్ర-రాష్ట్ర సంబంధాల పరిధిలో పరిష్కరించుకోవాలి.

మేం అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతామని రాహుల్‌గాంధీ చెబుతున్నారు కదా?

ఆల్‌రైట్. థ్యాంకూ. మేమైతే రాజ్యాంగం ఇచ్చిన అవార్డును అనుసరించాల్సి ఉంది.

ఈశాన్య రాష్ట్రాలు సీజీఎస్టీ, ఐజీఎస్టీ (రిఫండ్) తిరిగి పొందుతున్నాయి. అలా ఆంధ్రప్రదేశ్‌కూ ఇవ్వొచ్చు కదా?

ఇదివరకు పన్నురాయితీ ప్రయోజనం పొందిన రాష్ట్రాలకు మాత్రమే అది వర్తిస్తుంది.

మరి ఆంధ్రప్రదేశ్‌కు?

అలాగైతే బిహార్, ఝార్ఖండ్‌కు ఎందుకివ్వరు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలనూ చూడాలి.

బిహార్ విభజన సమయంలో ప్రధానమంత్రులెవరూ ఎలాంటి హామీలు ఇవ్వలేదు కదా?

మనం ఒక నిర్దుష్టమైన విధానాన్ని అనుసరించాలి. ఎవరెన్నిచెప్పినా... భారత్ అన్నది రాష్ట్రాల సమాఖ్య. బలమైన కేంద్రం ఉన్నప్పుడే అది నిలబడుతుంది. డబ్బంతా రాష్ట్రాలకు ఇచ్చేసి... 'నా దగ్గర ఏమీలేదు' అని కేంద్రం చెప్పలేదు. దేశభద్రత కేంద్రం బాధ్యత.

హోదా ఇస్తామని భాజపా తన మేనిఫెస్టోలో చెప్పింది కదా?

అందుకేగా హోదాకు సమానమైన మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం.

పన్ను రాయితీలు ఇవ్వడంలేదు కదా?

ఇప్పటికే మూడు రాయితీలు బడ్జెట్‌లో ప్రకటించాం.

2014 ఫిబ్రవరి 20న మన్మోహన్‌సింగ్ మిగతా రాష్ట్రాల మాదిరి ఏపీకి పన్నురాయితీలు కల్పిస్తామని చెప్పారు కదా?

అది ఇందులో భాగంగా లేదు.

మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నారు?

అది నేను సమాధానం చెప్పే ప్రశ్నకాదు. వాళ్లే చెప్పాలి.

రైల్వేజోన్ అంశం ఎంతవరకు వచ్చింది?

తొలి రెండు ప్రధాన అంశాలను కేంద్ర, రాష్ట్రాలు సానుకూల దృక్పథంతో చూస్తే... మిగిలిన అన్ని సమస్యలకూ సానుకూల పరిష్కారం లభిస్తుంది.

దిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని ప్రధానమంత్రి చెప్పారు కదా? దానికి ఎందుకు నిధులివ్వట్లేదు?

కేంద్రం ఇప్పటికే ముందస్తుగా చాలా డబ్బు ఇచ్చింది. రాజధాని త్వరగా అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాం. రాజధాని కోసం ఇప్పటికే వారికి రూ.2,500 కోట్లు ఇచ్చాం.

వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడం ఏమాత్రం చాలదంటున్నారు..

అది చాలా ప్రగతిశీల రాష్ట్రం కాబట్టి అంతకంటే ఎక్కువ ఖర్చుచేస్తే బాగుంటుందని భావిస్తున్నా.

ప్రత్యేకహోదా కోసం పోరాడతామని ఈ రోజు శాసనసభలో కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు కదా?

దట్స్ ఆల్‌రైట్.

విశాఖ రైల్వేజోన్ అక్కడి ప్రజల సెంటిమెంట్‌గా మారింది. దానిపై పురోగతి ఏమైనా ఉందా?

నేను రెండు విషయాల గురించి మాట్లాడాను. వాటికే పరిమితమవుతాను.

పోలవరం సంగతేంటి? పునరావాస (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ పూర్తిగా కేంద్రమే భరించాలని కోరుతున్నారు కదా?

పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయనీయండి. ఇప్పటికే రూ.5 వేల కోట్లు దానికిచ్చాం. అందులో సానుకూల కోణాన్ని చూడండి.

29 సార్లు దిల్లీకి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం కలగలేదని చంద్రబాబు చెబుతున్నారు?

నేను రెండు లెక్కలు చెప్పాను. పోలవరానికి ఇప్పటికే రూ.5 వేల కోట్లు ఇచ్చాం. అందులో పురోగతి ఉందని నేనూ నమ్ముతున్నా.

ఆర్అండ్ఆర్‌కు డబ్బులిస్తారా?

విలేకర్ల సమావేశంలో డబ్బులు నిర్ణయించరు. కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ఆదాయాలుంటాయి. రాష్ట్రంలో రాజకీయ ఉద్యమాలు ఉన్నాయని నేను కేంద్ర ప్రభుత్వ ఖర్చులను బంద్ చేయలేను. కేంద్రాన్ని బలంగా నిలబెట్టడం కూడా మా బాధ్యత.

తల్లినీ బతికించమని కోరుతున్నా!

ఆనాడు బిడ్డను బతికించి తల్లిని చంపేశారన్న మోదీ.. విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు

- ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరు?
- అసలు మాతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?
- తమిళుల, ఒరియావాసుల ఆత్మగౌరవం అంటూ లీకులిస్తారా?
- శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు



శాసనసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు - అమరావతి

'కాంగ్రెస్ పార్టీ బిడ్డను బతికించి తల్లిని చంపేసింది... నేనయితే తల్లి, బిడ్డ ఇద్దర్నీ బతికించేవాణ్ని' అంటూ రాష్ట్ర విభజనపైన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన నరేంద్రమోదీ విభజన చట్టంలోని అంశాలను ఎందుకు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తామే అధికారంలో ఉండుంటే రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేసి చూపించేవాళ్లమని అప్పట్లో చెప్పారని, ఇప్పుడు అదే చేయమని తాను అడుగుతున్నానని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై రెండు, మూడు రోజుల్లోనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా? పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటివి ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా రావాల్సిన వాటిని ఎందుకివ్వడం లేదని నిలదీశారు. రెవెన్యూ లోటును ఎందుకు భర్తీ చేయడం లేదని, అలాంటప్పుడు తమతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి మరింత లాభం చేకూరుతుందనే ఉద్దేశంతోనే ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నామని, అందుకే అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన అసెంబ్లీలో బుధవారం ఆయన దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ స్థాపించారని పార్లమెంటులో ప్రధాని చెప్పారని, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మనం మాట్లాడుతుంటే ఒకరు తెలుగువారి ఆత్మగౌరవం తరహాలోనే.. ఇతరులు తమిళుల ఆత్మగౌరవం, ఒరియా ఆత్మగౌరవం అంటూ మాట్లాడితే ఏం చేయాలంటూ కేంద్రం లీకులివ్వడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. రాష్ట్ర ప్రజలందరూ తమకు రావాల్సిన హక్కును కోరుకున్నప్పుడు వారి మనోభావాలను గౌరవించాల్సిన కేంద్రం ఇలా చేయడం సమంజసమేనా? అని అన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

పార్లమెంటులో ప్రాతినిధ్యం కలిగిన అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌పై సానుభూతి చూపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటున్నాయి. అయినా ఎందుకు కనికరించడం లేదు? ఆ రోజు రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతామని ప్రకటిస్తున్నారు. ఆ రోజు అంగీకరించి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు?

★ అర్ధరాత్రి 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం ఇస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదాలోని అంశాలన్నీ అందులో ఉంటాయంటేనే అంగీకరించాం. ఏడాదిన్నరైనా అవేవీ అమలు కాలేదు. ఈ ఏడాదిన్నరలో ప్రధానిని కలవలేదు. తర్వాత ఫోన్ చేసి కలిశాను. మా రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. అసహనంగా ఉన్నారు. మా వాళ్లు సున్నితంగా ఉంటారు. రోడ్ల పైకి రారు. నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా కఠినంగా ఉంటారని చెప్పాను. అయినా చివరి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి సంబంధించి ఏమీ ప్రస్తావించలేదు. ఇతర రాష్ట్రాల గురించి కూడా అందులో పేర్కొనకపోయి ఉంటే ఊరుకునేవాణ్ని. కొన్ని రాష్ట్రాల సబర్బన్, మెట్రో రైళ్లకు రూ.వేల కోట్లు కేటాయించి మనకు ఇవ్వకపోవడం ఏం న్యాయం?

★ మీరు బాగా పనిచేసుకుంటున్నందున ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి? రెండంకెల వృద్ధి సాధించినందున ప్రత్యేక హోదా ఇవ్వం అని అంటున్నారు. రెండంకెల వృద్ధి చూపించినందునే కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని మరికొందరంటున్నారు. ఇదేం వాదనో అర్థం కావడం లేదు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ అభివృద్ధి చేయనని ప్రజలకు చెప్పాలా? కాంగ్రెస్, భాజపాలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు.

★ ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. అన్యాయం జరిగినప్పుడు చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ దానిపైన ప్రశ్నిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. మాకు అన్యాయం జరిగిందా? లేదా అని ప్రజలు అడుగుతున్నారు. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అవమానానికి గురై బాధపడుతున్న ప్రజానీకం తిరిగి న్యాయం కోరుకోవడం సమంజసమా? కాదా? న్యాయం కోసం నాలుగున్నరేళ్లు నిరీక్షించాక కూడా మళ్లీ అదే అన్యాయం జరుగుతోందన్న భావన ఏర్పడితే ప్రజలు ఎలా స్పందిస్తారో చెప్పలేం.

☛ తీవ్రమైన ఆవేదనతో ఓపిక పట్టి 29 సార్లు కలిసి సమస్యలు పరిష్కరించమని కోరినా కనీస కనికరం లేదా?

☛ విభజన చట్టంలో పొందుపరిచినవన్నీ కేంద్రం తుచ తప్పక అమలు చేయాలని బాధతో, ఆవేదనతో కోరుతున్నా. రాజకీయంగా అడగడం లేదు. కష్టపడతామంటూ మా పట్ల వివక్ష దారుణం.

★ నేనేదో అధికారం కోసం కేంద్రంలో ఉన్నానని కొందరు విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 29 మంది ఎంపీలు ఉన్నా.. కేంద్రంలో ఏడెనిమిది మంత్రి పదవులిస్తానని అప్పటి ప్రధాని వాజపేయి చెప్పినా అవసరం లేదని అన్నా. ప్రస్తుతం కేంద్రాన్ని మంత్రి పదవులను కోరడం లేదు. ఏ శాఖ ఇచ్చారనీ అడగడం లేదు. గవర్నర్ పదవో, కార్పొరేషన్ పదవో కావాలనడం లేదు. న్యాయం చేయమని మాత్రమే కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అడుగుతున్నాం. కేంద్రంలో మొదటిసారో, రెండోసారో మంత్రులుగా ఉన్నవారి వద్దకు కూడా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం విన్నవించా. ఈ విషయంలో నాకు భేషజాలు లేవు.

★ రాష్ట్రానికి వేరే ప్రాజెక్టులు చాలా ఇచ్చామని భాజపా నాయకులు చెబుతున్నారు. వాటిపైనా చర్చిద్దాం. మన రాష్ట్రానికి ఎంతిచ్చారు? వేరే రాష్ట్రాలకు ఎంతిచ్చారు? జనాభా దామాషా ప్రకారం ఎంతిచ్చారు? ఏయే రాష్ట్రాలకు కేంద్రం ఏ విధంగా న్యాయం చేసిందో? సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం. సమాఖ్య స్ఫూర్తికి లోబడి ఉన్నా. కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహకరించుకోవాలని ఆలోచిస్తున్నా. సహకార సమాఖ్య వ్యవస్థలో విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయండి. ఆ చట్టాన్ని గౌరవించండి. విభజన చట్టంపై చర్చ సందర్భంగా పార్లమెంటులో మీరు అడిగినవి, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రత్యేక హోదాను ఇవ్వండి.

చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రశ్నించకపోతే చరిత్రలో ప్రజలు నన్ను క్షమించబోరనే ఉద్దేశంతోనే కేంద్రాన్ని గట్టిగా నిలదీశా. అంతే తప్ప ఎవరూ అడగమనలేదు. ప్రజల ఆత్మాభిమానాన్ని, హక్కును కాదన్నప్పుడు వారికి కలిగే అవమానం, వచ్చే కోపం జీవితంలో మరెప్పుడూ రాదు.

★ ఏ రాష్ట్రాలయితే కష్టపడి పనిచేస్తాయో, సంపద సృష్టించడంలో ముందున్నాయో అలాంటి వాటిని శిక్షించొద్దని వాజపేయి హయాం నుంచి పోరాడుతున్నా. ఇప్పటికీ అదే చెబుతున్నా. చేసే పనుల్లో ఎక్కడా లోపం లేకుండా చూసుకుంటూనే కేంద్రం ఇవ్వాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం పోరాడతాం. కొందరు రాయలసీమలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుండటం దారుణం. అసెంబ్లీ జరుగుతుంటే హాజరుకానీ ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదు. ప్రతి అంశంలోనూ వారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు.

★ ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలను 225కు పెంచాలని చట్టంలో పేర్కొన్నారు. పైసా ఖర్చులేకపోయినా ఇప్పటికీ చేయలేదు. అయినా నేను దాని గురించి అడగదలుచుకోలేదు కూడా.

వీరు మొదటిసారే కేంద్ర మంత్రులు

● పదవులకు రాజీనామా చేయనున్న అశోక్, సుజనా

ఈనాడు, అమరావతి: రాజీనామా చేయనున్న మంత్రులు పి.అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి కేంద్ర మంత్రివర్గంలో పని చేయడం ఇదే మొదటిసారి. ఏడుసార్లు శాసనసభ్యుడిగా సేవలందించిన అశోక్‌గజపతి రాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మంత్రివర్గంలోనూ పలు దఫాలుగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొదటసారి పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రివర్గంలో 2014 మే 26 నుంచి పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో మంత్రి సుజనా చౌదరి వ్యాపార రంగంలో నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2010 జూన్ 22న రాజ్యసభ సభ్యుడిగా తెదేపా తరపున ఎన్నికయ్యారు. 2014 నవంబరు 9న మోదీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకొని శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

■ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996లో తెదేపా ఎంపీలు ఎర్రన్నాయుడు, బోళ్ల బులిరామయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేణుగోపాలాచారి మంత్రులుగా సేవలందించారు. గుజ్రాల్ ప్రభుత్వంలో వారు కాక రేణుకాచౌదరి మంత్రిగా చేరారు. 1998లో ఎన్డీయే కూటమికి తెదేపా మద్దతిచ్చినా ఆ తరువాతి ప్రభుత్వంలో చేరకుండా కేవలం లోక్‌సభ స్పీకర్ పదవి తీసుకుంది. అప్పట్లో స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 2004 నుంచి పదేళ్ల పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తెదేపా ప్రతిపక్షంగానే ఉంది.

తెదేపా మంత్రుల రాజీనామా నిర్ణయం డ్రామానే

● ఆంధ్రపై కక్షగట్టినట్లుగా జైట్లీ మాటలు

● వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్య

ఈనాడు అమరావతి: కేంద్రంలో తెదేపా మంత్రులిద్దరూ రాజీనామా చేస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం ఒక డ్రామా అని బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడిన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. "కేవలం మంత్రులు మాత్రమే రాజీనామా చేస్తారట..ఎన్డీయేలో మాత్రం తెదేపా భాగస్వామిగానే కొనసాగుతుందట... ఈ నాలుగేళ్లపాటు కేంద్రంలో మంత్రి పదవులకు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారనేది స్పష్టమైంది. ఇప్పుడు ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్ర ప్రజలకు మొహం చూపించుకోలేమన్న భయంతోనే ప్రత్యేకహోదా ఇవ్వలేదంటూ ప్రధాని మోదీపై నెపం నెట్టేసి తాను తప్పించుకునేందుకే చంద్రబాబు ఈ కొత్త డ్రామాకు తెరతీశారు.."అని ధ్వజమెత్తారు. "కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు సాయంత్రం మాట్లాడిన తీరు ఆంధ్రపై కక్షగట్టి మాట్లాడుతున్నట్లుగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో భాజపా, తెదేపా రెండూ విఫలమయ్యాయి. కేసుల భయంతోనే చంద్రబాబు కేంద్రం కాళ్లవద్ద ఉంటున్నారు.. కేసులకు భయపడుతున్నారంటూ మాపై వ్యాఖ్యలు చేస్తున్నారు..రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని మోదీ ప్రభుత్వంపై మేం (వైకాపా) అవిశ్వాసం పెడుతున్నాం. ఎవరు కేసులకు భయపడుతున్నారో ఇక్కడే అర్థమవుతోంది..." అని వ్యాఖ్యానించారు.

విసిగి.. వేసారే తెగతెంపులు

● కేంద్రసాయంపై నిరాశతోనే నిర్ణయం

ఈనాడు – అమరావతి

కొన్నాళ్లుగా రాష్ట్రానికి ఆర్థిక సాయం, వివిధ ప్రాజెక్టుల మంజూరుతోపాటు తాజాగా ప్రత్యేక హోదా కోసం పట్టు బట్టిన తాము.. భాజపా వైఖరితో విసిగి వేసారే కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి వచ్చిందని తెదేపా అగ్ర నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ సాధించటానికి, విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకోవటం తప్ప నిసరైందని అంటున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కోరినా, కేంద్రం నుంచి ఆశించినంత సానుకూలత లేకపోవటంతో మంత్రివర్గం నుంచి బయటికొచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎన్‌డీఏలో కొనసాగినా.. అది నామమాత్రమే. ఏ రోజైనా దాన్నుంచి బయటకు వచ్చే వీలుంది. విభజన హామీలను నెరవేర్చటానికి చొరవ చూపని కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన తెదేపా... ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అసంతృప్తి ధ్వనులు వినిపించసాగింది. ఏడాదిలో ఎన్నికలు వస్తున్నందున కేంద్రం వైఖరిలో మార్పు రాకపోవటంతో క్రమంగా నిరసన స్వరం పెంచి ఆందోళన బాట పట్టింది. పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర డిమాండ్లను వినిపిస్తూ పదే పదే సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. పార్లమెంటు సమావేశాల చివరి రోజు రాత్రి.. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో సానుకూల ధోరణిలో చర్చలు జరిగాయి. తెదేపా వినిపించిన డిమాండ్లు అన్నింటినీ దాదాపు అంగీకరించినట్లే కనిపించారు. అధికారిక ప్రకటన ఏమీ రాకున్నా.. ఒక విధమైన ఆశ కల్పించారు. మలివిడత బడ్జెట్ సమావేశాల వరకు తెదేపా వేచి చూసేందుకు అది అవకాశం కల్పించింది. తీరా సమావేశాలు ప్రారంభమైనా.. అప్పటి భేటీలో ప్రస్తావించిన అంశాలపై కనీస పురోగతి లేకపోవటంతో తెదేపా ఆందోళన బాట పట్టింది. మళ్లీ అమిత్‌షా ఫోన్‌తో హడావిడిగా అధికారుల బృందంతో సహా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దిల్లీకి వెళ్లినా నిష్ఫలమే అయింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైనా.. పురోగతి లేకపోయింది. తిరిగి పార్లమెంటు



సమావేశాల్లో ఆందోళన కొనసాగించింది. చివరికి రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర డిమాండ్లపై స్పందించాలని కోరిన కొద్ది నిమిషాలకే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విలేకరుల సమావేశంలో పాత అంశాల్నే పునరుద్ఘాటించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా చర్యలు తీసుకున్నారు. తొలుత ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాల్ని తీసుకున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై వారి వాదననూ పరిగణనలోకి తీసుకున్నారు. అందరూ ఒకే మాట, ఒకే బాటగా కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని సూచించటంతో రాత్రి పదిన్నరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుదినిర్ణయం ప్రకటించారు.

వైదొలగాల్సిందే... ఎంపీలందరిదీ ఒకే మాట!

రాష్ట్ర డిమాండ్లపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తాజాగా చేసిన ప్రకటనపై ఎంపీల అభిప్రాయం తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారంతా కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు అందుబాటులో లేకపోగా, కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి సహ ఎంపీలంతా ఒకే మాటపై నిలిచారు. ప్రధానికి ఒక మాట చెప్పి మంత్రివర్గం నుంచి వైదొలుగుదామని సుజనా చౌదరి సూచించగా.. ప్రధాని వద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తే ఏం చేయాలని చంద్రబాబు అడిగారు. ఆయన వద్దన్నా రాజీనామాలకే కట్టుబడాలని అందరూ చెప్పారు. అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారు సైతం ప్రజల్లో కేంద్రం వైఖరిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, తాజా అరుణ్‌జైట్లీ ప్రకటన మరింత రెచ్చగొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు. తక్షణం మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిందేనని వాదించారు. మంత్రివర్గంలో కొనసాగితే ఎలాంటి ఫలితం లేకపోగా, ఆ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వానికీ చుట్టుకుంటుందని సూచించారు. దీంతో తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతి రాజు అందుబాటులోకి రావటంతో ఆయనకు సమాచారమిచ్చారు.

ప్రధాని కార్యాలయానికి ఫోన్!

రాజీనామాల విషయం ప్రధానికి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ప్రధాని అందుబాటులోకి రాలేదు. అప్పటికే పొద్దుపోయింది కూడా. అయితే ప్రధాని కార్యాలయం నుంచి స్పందన ఉంటుందేమోనని అరగంటపాటు వేచి చూశారు. ఒకవేళ ప్రధాని స్పందించి.. రాజీనామాలు వద్దని వారించినా, మీరు రాష్ట్రానికి ఏం చేస్తారో చేయండి.. తాము మాత్రం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగలేమని చెప్పాలనుకున్నారు. చివరికి విలేకరుల సమావేశం పెట్టిన చంద్రబాబు తుదినిర్ణయం ప్రకటించారు.

ఎన్నో మలుపులు.... పదేపదే చర్చలు... అర్ధరాత్రి ప్రకటనలు!

రాష్ట్ర విభజనతో ఆర్థిక వనరుల కొరతతో ఇబ్బందులకు గురైన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి పురోగమనంలో పయనించాలంటే కేంద్రం మద్దతు అత్యవసరం. 2014 ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్న తెదేపా.. కేంద్రంలో మంత్రివర్గంలో చేరమని ఆహ్వానించటంతోనే రాష్ట్రానికి సంబంధించిన పనులన్నీ సానుకూలంగా చక్కబెట్టుకోవచ్చన్న ఉద్దేశంతో మారుమాట లేకుండా చేరింది. పోలవరం పనులు సజావుగా సాగేందుకు వీలుగా ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపటం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటువంటి కొన్ని సానుకూల నిర్ణయాలు తొలుత వచ్చాయి. ప్రత్యేక హోదా, 2014-15 సంవత్సరపు రెవెన్యూ లోటు భర్తీ, ఉక్కు పరిశ్రమ, రైల్వేజోన్, కారిడార్లు, పెట్రో కెమికల్ కాంప్లెక్సుల వంటి కీలకాంశాల్లో మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఏరాష్ట్రానికీ కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వరాదన్న కేంద్ర విధానం నిర్ణయం మేరకు.. .. ప్రత్యేక ఆర్థిక సాయానికి చంద్రబాబు అంగీకరించారు. ఏడాదిన్నర కిందట ఓ రోజు అర్ధరాత్రి వరకు సాగిన చర్చల అనంతరం ఈఏపీ రూపంలో ప్రత్యేక సాయం ప్రకటనతో సమాధానపడ్డారు. చివరికి అదీ ఆచరణలోకి రాకపోవటంతో ఆ సాయమేదో..నాబార్డు, హడ్కో నుంచి ఇప్పించాలని కోరారు. అదీ కొలిక్కిరాకపోవటం, ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ కదలిక లేకపోవటం, మొదట్లో అడిగిన రాజకీయపరమైన అంశమైన శాసనసభ స్థానాల పెంపువంటి వాటిల్లోనూ సానుకూలత లేనందున కేంద్రం నుంచి వైదొలగటమే మేలని కొంతకాలంగా ఆలోచించసాగారు. క్రమంగా పార్టీ యంత్రాంగాన్ని, పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాల్ని ఆ నిర్ణయానికి తగినట్లు సిద్ధం చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టినా, శాసనసభాపక్ష భేటీ జరిగినా అందరిదీ ఒకే మాట, ఒకే బాటగా కేంద్రం నుంచి వైదొలగాల్సిందేనని తేల్చిచెప్పారు. కాకుంటే...మరో రెండు, మూడు నెలలపాటు వేచి చూస్తే నిధుల విడుదల, పోలవరం విషయంలో ఇబ్బంది ఉండదని చంద్రబాబు తొలుత భావించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనతో అప్పటివరకు ఆగలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే తుది నిర్ణయం ప్రకటించాల్సి వచ్చింది. 'ఒక విధంగా తొలి ఆరు నెలలు మినహాయిస్తే కేంద్రంలో ఏపనీ సజావుగా సాగక పదేపదే తీవ్ర అసంతృప్తికి గురయ్యాం. సంకీర్ణ ప్రభుత్వమన్న మాటేగాని ఎన్నడూ మా అభిప్రాయానికి విలువనిచ్చిన దాఖలాల్లేవు. ఈ నిర్ణయం తీసుకోవటానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఎవరు గెలిచినా తమ వద్దకే వస్తారనే భాజపా వైఖరే దీనంతటికీ కారణం' అని తెదేపా సీనియర్ నేత ప్రస్తుత పరిణామాల్ని విశ్లేషించారు.

మరోసారి తెగతెంపులు!

1999 ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉన్న తెదేపా రాష్ట్రంలో గెలిచింది. 2004 ఎన్నికల్లో అదే పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచి ఓడాక, 2009 ఎన్నికల్లో వీటి మధ్య ఎన్నికల అవగాహన కుదరలేదు. తిరిగి 2014లో పొత్తు ఏర్పడింది. తాజా నిర్ణయంతో రానున్న 2019 ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఉండదని తేలిపోయింది. ఎన్టీఆర్ హయాంలో మాత్రం 1985, 1989ల్లో తెదేపా, భాజపాల మధ్య పొత్తు ఉంది. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సొంతంగానే ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. 2014లో మాత్రం మొదటిసారి భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ భాగస్వామ్యం కూడా పూర్తికాలం కొనసాగనుండటం లేదు.

హోదా ఎందుకు ఇవ్వకూడదని నా భార్యే అడిగింది!: విష్ణుకుమార్‌రాజు

ఈనాడు, అమరావతి: 'ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వకూడదని నా భార్యే అడిగింది. హోదాకు సమానమైన ప్యాకేజీ కేంద్రం ఇస్తుందని చెప్పాక ఆమె సంతృప్తి చెందింది' అని శాసనసభలో భాజపా పక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా బుధవారం శాసనసభలో విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఉన్నవన్నీ అమలు చేయాల్సిందేనని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. మిత్ర పక్షంలోనే తామున్నామని పదేపదే ప్రస్తావించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి స్పష్టమైన హామీ తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉందని, విభజన చట్టంలో లేని అనేక అంశాలనూ ఇందులో చేర్చారని విష్ణుకుమార్‌రాజు వివరించారు. ముఖ్యమంత్రి చొరవ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందంటూ, వైకాపా ఎమ్మెల్యేలు సమావేశాలకు గైర్హాజరైతే సమస్యలు ఎలా పరిష్కామవుతాయని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేల్లో చాలామందికి సభకు రావాలని ఉన్నా.. . నాయకుడి మాట కాదనలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

మనోభావాలను అర్థం చేసుకోవాలి.. మంత్రి అచ్చెన్న: 'ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలను భాజపా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకొని తెదేపాతో కలిసి రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడాక మంత్రి జోక్యం చేసుకొని.. 'మీ భార్యే మిమ్మల్ని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుందని' అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు.

నేడు భాజపా మంత్రుల రాజీనామా

● ముఖ్యమంత్రి నిర్ణయంతో అత్యవసరంగా భేటీ

● ఆర్థికమంత్రి జైట్లీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు

● భాజపా ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ వెల్లడి

ఈనాడు – అమరావతి

రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని భాజపా నిర్ణయించింది. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు గురువారం తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని తెదేపా నిర్ణయించిన కొద్దిసేపటికే భాజపా



భాజపా మంత్రులు కామినేని, మాణిక్యాలరావు

మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర నేతలు విజయవాడలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆకుల సత్యనారాయణ, మాధవ్‌లు విలేకరులతో మాట్లాడారు. 'గురువారం మా మంత్రులిద్దరూ పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు. రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను తెదేపా తప్పుగా అర్థం చేసుకుంది. తెదేపా వైదొలగటంతో మా మంత్రులు రాజీనామా చేయబోతున్నారు. కనుక గురువారం మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కారు...' అని ప్రకటించారు. మీరు తెదేపాను అనుసరిస్తున్నారే తప్ప మీ పార్టీకి సొంత నిర్ణయాలు ఉండవా అని విలేకరులు ప్రశ్నించగా రాజీనామాల తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మంత్రి కామినేని శ్రీనివాస్ అందుబాటులో లేకపోవటంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తెదేపా వైదొలిగిన వెంటనే... రాష్ట్ర మంత్రుల పదవుల నుంచి వైదొలగాలని రాష్ట్ర భాజపా నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. భాజపా అధ్యక్షుడు హరిబాబు కామినేనితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో గుంటూరు అతిసార ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి... 'మంత్రి హోదాలో ఇది చివరి సమావేశమా' అని ప్రశ్నించగా... 'భాజపా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వల్లనే నేనీస్థాయికొచ్చాను. పార్టీ అధిష్ఠానవర్గం ఏమి చెబితే తు.చ.తప్పకుండా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాను. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారని...' కామినేని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో చేసిన ప్రసంగం సానుభూతి పొందే తరహాలో సాగిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇంకా ఎంతకాలం తెదేపా బెదిరింపులు చేస్తుందన్న ఉద్దేశంతోనే దిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేకహోదా డిమాండ్‌పై మరోసారి స్పష్టత ఇచ్చారని భాజపా యువమోర్చా విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

మాట నిలబెట్టుకోకపోతే ఎలా?

● భారత ప్రభుత్వమే ఇలాచేయడం సరికాదు ● ఈ విషయంలో మాఫియానే నయమనిపిస్తుంది
● కేంద్రం మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారు ● తెదేపా ఇప్పుడు వైదొలగితే ప్రయోజనం ఏమిటి?
● అప్పట్లో నన్ను వాడుకుని వదిలేశారు ● మూడో ఫ్రంట్ అధికారం కోసం కాదు... నిలదీసే వ్యవస్థ
● మీడియాతో ఇష్టాగోష్ఠిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్



ఈనాడు – హైదరాబాద్

భారత ప్రభుత్వం మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. భారత ప్రభుత్వం ఇచ్చిన రెండు హామీల్లో ఒకటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నెరవేరిందని, రెండో హామీ 'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా' అమలు కాలేదన్నారు. భారత ప్రభుత్వం చెప్పిన మాటే అమలు కాకపోతే రాష్ట్రాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 'మేం చెప్పాం కానీ అమలు చేయం అంటే ఎలా?' అని కేంద్రాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. జనసేనకు ప్రజాప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఈ నెల 14న జరిగే జనసేవ ఆవిర్భావ సభలో పొత్తులు సహా అన్ని ప్రశ్నలకు జనసేన సమాధానం ఇస్తుందన్నారు. మాట నిలబెట్టుకోవడంలో మాఫీయానే మేలంటూ, మాఫీయా లావాదేవీల్లో ఏదో నెంబరు ఆధారంగా జరిగే లావాదేవీలు వారి మధ్య నమ్మకంగా జరుగుతాయని అన్నారు. ప్రత్యేకహోదా లాంటి అంశాలకు సంబంధించి తెలుగుదేశం, భాజపాలు ఎన్నికల సమయంలోనే ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఇక్కడ పవన్‌కల్యాణ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

'హోదా' సాధనకు ఐకాస అవసరమా?

అవసరమే. జిల్లా స్థాయిలో నేతలు పార్టీలకు అతీతంగా రావాలి. అప్పుడే ఐకాస సాధ్యమవుతుంది. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం లీడ్ చేసే 'శక్తి' లేదన్నది ఒప్పుకుంటా. ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి. గుజ్జర్ల ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగాలి.

కేంద్రం అంటే భయం దేనికి?

భారతప్రభుత్వంతో యుద్ధం చేయడం చాలా కష్టం. కేంద్రం అంటే కేసులకు భయపడుతున్నారు. నాకు కూడా కాగితాలు పంపించి లెక్కలు అడిగారు. చొరవ చూపి బాధ్యత తీసుకుందామనుకుని ప్రత్యేక హోదాపై మాట్లాడినపుడు కేంద్రం, రాష్ట్రం రెండూ నీళ్లు చల్లుతున్నాయి.

మూడో ఫ్రంట్ అవసరం ఏమిటి?

స్వతంత్రంగా వ్యవహరించే మూడో ఫ్రంట్ అవసరం. మూడో ఫ్రంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు కోసం లేదా అధికారం కోసం కాదు. భారత ప్రభుత్వాన్ని బలంగా నిలదీసేలే వ్యవస్థ కోసమే. భాజపా, కాంగ్రెస్‌లతో జతకట్టలేని వారికి ఇది వేదిక అవుతుంది. గుజరాత్ నేత జిగ్నేష్‌లాంటి వాళ్లు కూడా కలిసి వస్తారు.

హోదాపై రాహుల్‌గాంధీకి మద్దతిస్తారా?

మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పడం మంచిదే. తప్పు చేశామనే భావన కాంగ్రెస్‌లో వచ్చిందనుకుంటా. దీనివల్ల కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజల వైఖరి మారుతుందని అనుకోను. జనసేన మద్దతు ఎవరికైనా అంశాల వారీగానే ఉంటుంది.

దక్షిణాది రాష్ట్రాల వాదన వేర్పాటువాదానికి దారి తీయదా?

అలా అని ఎలా అనుకుంటారు? చెప్పినవి చేయమని అడగడం వేర్పాటు వాదానికి దారితీస్తుందా?

జనసేన ఎన్డీయే భాగస్వామి పార్టీ కదా?

గత ఎన్నికల్లో భాజపా, తెదేపాకు మద్దతిచ్చాను. నేను కూడా ఎన్డీయే భాగస్వామినని ఒకే ఒకసారి అన్పించింది. అది దిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిర్వహించిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్నప్పుడు.

తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య ఎలా ఉండాలి?

రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. దూరంలో ఉన్న కేంద్రంతో మాట్లాడుతున్నపుడు పొరుగునే ఉన్న రెండు రాష్ట్రాలు మాట్లాడుకుంటే తప్పేంటి.

దిల్లీలో మీరు పోరాటం చేయవచ్చు కదా?

నేను దిల్లీలో పోరాటం చేస్తే ఏమీ జరగదు.

ప్రధానిని కలిసినప్పుడు ఏం చెప్పారు?

ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోతే ఉత్తర దక్షిణాది రాష్ట్రాలు అనే తేడాలు వస్తాయని చెప్పాను. ఇలాగే కొనసాగితే ద్రవిడ ఉద్యమం తరహా ఆందోళన మళ్లీ వస్తుందని అన్నాను. ఈ పరిణామాలు జరగడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని పేర్కొంటూ... 1969, 1972 ఉద్యమాల నేపథ్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారి తీయడం గురించి వివరించాను.

గత ఎన్నికల్లో మోదీకి మద్దతు ఎందుకిచ్చారు?

నేను మోదీకి మద్దతు ఇవ్వడం వెనుక కారణాలు ఉన్నాయి. బలమైన వ్యక్తి వచ్చి ఏదైనా చేస్తారని నమ్మాను. నిరుత్సాహానికి గురయ్యాను. భవిష్యత్తులో మోదీకి వ్యతిరేకంగా ఉంటానా? లేదా అనేది జనం అభీష్టం మేరకు ఉంటుంది. 2014 ఎన్నికల సమయంలో నన్ను వాడుకుని వదిలేశారనే నేను అనుకుంటున్నాను.

కేంద్రం నుంచి తెదేపా వైదొలగితే ఏమవుతుంది?

ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, లేదా కేంద్రం నుంచి వైదొలగడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉంటాయని అనుకోవడంలేదు. గతంలోనే రాజీనామా చేయాల్సింది. అసలు మంత్రి పదవులు ఎందుకు తీసుకున్నారు?. హోదా రాకుంటే కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సాకుతో... ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉంది.

మోదీని వ్యతిరేకిస్తున్నారా?

నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ఉంటారా?

నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను. సీఎం అభ్యర్థిని అని నేను ఎలా చెబుతాను. సినిమా వాళ్లు చెయ్యి ఊపేస్తే ఓట్లు పడిపోవు. ఎంజీఆర్ లాంటి వారు అంతకు ముందు తమిళనాడులో ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారని గుర్తించాలి.

ఎప్పుడూ పూర్తికాలం లేరు

● మూడు పర్యాయాలూ ఇలాగే

● కేంద్రంలో తెదేపా మంత్రి పదవుల తీరిది

ఈనాడు, అమరావతి: కేంద్ర మంత్రివర్గంలో తెదేపా సభ్యులు చేరిన ప్రతిసారీ పూర్తి కాలం పదవుల్లో కొనసాగలేకపోతున్నారు. గతంలో ఏదో ఒక కారణంతో ప్రభుత్వాలు పడిపోవటంతో తొలి రెండు సందర్భాల్లో మంత్రి పదవులు కోల్పోగా... తాజాగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కేంద్రంలో ఇద్దరు తెదేపా మంత్రులు రాజీనామా చేయనున్నారు. తొలిసారి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఛైర్మన్‌గా వ్యవహరించిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్న భాజపా దానిని ఉపసంహరించుకోవటంతో ప్రభుత్వం పడిపోయింది. అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన ఉపేంద్ర పదవిని కోల్పోయారు. రెండోసారి చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో భారీ సంఖ్యలోనే తెదేపా సభ్యులు మంత్రులయ్యారు. అప్పుడు కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిచ్చింది. తొలుత దేవెగౌడ, అనంతరం ఎ.కె.గుజ్రాల్‌లు ప్రధానమంత్రులుగా వ్యవహరించారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. భాజపా నేతృత్వంలో వాజ్‌పేయి ప్రధానిగా 13 నెలల పాటు నడిచిన ఎన్‌డీఏ ప్రభుత్వానికి తెదేపా వెలుపలి నుంచి మద్దతిచ్చింది. ప్రభుత్వంలో చేరకుండా... లోక్‌సభ స్పీకర్ పదవిని మాత్రం తీసుకుంది. పార్టీ ఎంపీ బాలయోగి ఆ పదవికి ఎంపికయ్యారు. ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవటంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్‌డీఏ అధికారంలోకిరాగా అప్పుడూ... ప్రభుత్వం ఏర్పడటంలో కీలకమైన తెదేపా మంత్రివర్గంలో చేరకుండా వెలుపలి నుంచే మద్దతిచ్చింది. స్పీకర్‌గా బాలయోగి కొనసాగినా పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారు. ఓ ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ తర్వాత తిరిగి స్పీకర్ పదవిని తెదేపా తీసుకోలేదు. 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వంలో ఇద్దరు భాజపా సభ్యులు, కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వంలో ఇద్దరు తెదేపా సభ్యులు మంత్రి పదవులు పొందారు. ప్రత్యేక హోదాపై తెదేపా పట్టుదలతో వ్యవహరించిన నేపథ్యంలో... పార్టీకి చెందిన అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. మరోసారీ పదవీ కాలం పూర్తికాకుండానే వైదొలిగినట్లవుతుంది. ఈసారి మాత్రం దాదాపు నాలుగేళ్లపాటు కేంద్ర మంత్రివర్గంలో తెదేపా సభ్యులు కొనసాగినట్లవుతుంది.

సీఎంకు సమయం ఇవ్వకపోవడం ప్రజలను అవమానించడమే: పల్లె

ఈనాడు, అమరావతి: కలిసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని సమయం కేటాయించకపోవడం తెలుగు ప్రజలను అవమానించడమేనని ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అనేక కేసులున్న వైకాపా నేతలకు సమయమివ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ డిక్లరేషన్‌ను భాజపా నేతలు చేయడం సంతోషమేనని, దేశ రెండో రాజధానిని కర్నూలులో ఏర్పాటుచేసే అంశాన్ని వారు పరిశీలిస్తే బాగుంటుందని కోరారు.



అనుభవజ్ఞుల గైర్హాజరీలో ముక్కోణపు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దెబ్బతిన్న టీమ్‌ఇండియా మరో సమరానికి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో పోరు నేడే. ఎప్పుడైనా ఆడుతుందో తెలియని ఆ జట్టుతో మ్యాచ్ సవాలే. తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు తేలిగ్గా తలవంచిన భారత జట్టు ఎంతో మెరుగుపడాల్సివుంది.

ఛాంపియన్

భారత్ పుంజుకునేనా?

బంగ్లాదేశ్‌తో పోరు నేడు ● ముక్కోణపు టీ20 టోర్నీ

రాత్రి 7 నుంచి డి స్పోర్ట్స్‌లో ప్రసారం

కొలంబో

కోహ్లి సహా అనేక మంది కీలక ఆటగాళ్లు లేకుండా శ్రీలంకకు వెళ్లిన భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే తేడా తెలిసొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో తడబడి లంక చేతిలో పరాజయంపాలైంది. బ్యాటింగ్‌లో ధావన్ తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు. కుశాల్ పెరీరా దూకుడుకు అనుభవం లేని బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. చాహల్ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. తిరుగులేదనుకున్న భారత్ ఓటమి పాలవడంతో సిరీస్ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ తన రెండో మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఒత్తిడి భారత్‌పైనే. జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవని అతడు ఈ కీలక మ్యాచ్‌లోనైనా పుంజుకుంటాడని జట్టు ఆశిస్తోంది. ధావన్‌తో కలిసి అతడు శుభారంభాన్నివ్వడం ముఖ్యం. పేసర్లు ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్ తమ బౌలింగ్‌లో పదును పెంచకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచ్‌కు జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. చాహల్‌కు తోడుగా మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశముంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాలే. గురువారం కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ ఉండబోదు. గాయపడ్డ షకిబ్ స్థానంలో బంగ్లాకు మహ్మదుల్లా నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టెస్టు, టీ20, వన్డే ముక్కోణపు టోర్నీ ఫైనల్లో లంక చేతిలో ఓడిపోయిన బంగ్లా.. పరాభవ పరంపర నుంచి బయటపడాలనే పట్టుదలతో ఉంది. "ఈ టోర్నీ మాకు సవాల్. మేం అత్యుత్తమ ఫామ్‌లో లేమని మాకు తెలుసు. కానీ ఆటలో ఇది మామూలే. ఆటలో ఏ బ్యాట్స్‌మన్‌కైనా, బౌలర్‌కైనా పేలవ దశ ఉంటుంది. కొన్నిసార్లు మేం భయపడుతున్నాం. ఆ భయాన్ని మేం పోగొట్టుకోవాలి. మేం ప్రాథమికాంశాలపై దృష్టిపెట్టాలి" అని బంగ్లా బ్యాట్స్‌మన్ తమీమ్ అన్నాడు.

భారత క్రికెటర్ల ఎదురు చూపులు ఫలించాయి. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే వారి జీతాలు భారీ స్థాయిలో పెరిగాయి. గత ఏడాది వరకు గరిష్ఠంగా ఒక ఆటగాడు రూ.2 కోట్ల వార్షిక వేతనం అందుకుంటుంటే.. అది ఈసారి ఏకంగా రూ.7 కోట్లకు పెరగడం విశేషం. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఐదుగురు ఆటగాళ్లు ఏటా ఈ మొత్తం అందుకోనున్నారు. చాలా ఏళ్లుగా గరిష్ఠ వేతన విభాగంలో ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఒక గ్రేడ్ తగ్గించారు. మహిళా క్రికెటర్లకు సైతం భారీగా జీతాలు పెరగడం విశేషం. దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెరిగాయి.

జీతాల మోత

- భారీగా ఒప్పంద మొత్తాల పెంపు
- కోహ్లి సహా ఐదుగురికి ఏడాదికి రూ.7 కోట్లు
- ఒక గ్రేడ్ తగ్గిన ధోని, అశ్విన్
- మహిళల జీతాల్లోనూ గణనీయ పెరుగుదల

ముంబయి

భారత క్రికెటర్ల జీతాల పెంపు ప్రతిపాదనకు బీసీసీఐ ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. బీసీసీఐ పాలకుల కమిటీ నుంచి కూడా అనుమతి లభించడంతో ఆటగాళ్లకు భారీగా జీతాలు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. గత ఏడాది వరకు ఎ, బి, సి గ్రేడ్‌లు ఉండగా.. ఈసారి కొత్తగా 'ఎ+' గ్రేడ్‌ను తెచ్చారు. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాళ్లుగా ఉన్న కోహ్లి, ధావన్, రోహిత్, భువనేశ్వర్, బుమ్రాలకు ఇందులో చోటు దక్కింది. వీరు ఏడాదికి రూ.7 కోట్ల వేతనం అందుతుంది. దాదాపు దశాబ్దం నుంచి అత్యున్నత గ్రేడ్‌లోనే ఉంటున్న మాజీ కెప్టెన్ ధోనికి 'ఎ+'లో చోటు దక్కలేదు. మూడేళ్ల కిందటే టెస్టుల నుంచి తప్పుకుని వన్డేలు, టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో అతడిని 'ఎ' గ్రేడ్‌కు పరిమితం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దాదాపుగా దూరమై, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్న సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను కూడా ఈ గ్రేడ్‌లోనే ఉంచారు. టెస్టు ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో ఆ ఒక్క ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నప్పటికీ పుజారా, సాహా, విజయ్‌లకు 'ఎ'లో చోటివ్వడం విశేషం. రహానె కూడా ఈ గ్రేడ్‌లోనే ఉన్నాడు. ఇందులోని ఆటగాళ్లు ఏటా రూ.5 కోట్ల వేతనం అందుకుంటారు. రూ.3 కోట్ల వార్షిక వేతనం దక్కే 'బి' గ్రేడ్‌లో కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్ ఉన్నారు. చివరగా 'సి' గ్రేడ్‌లో కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్ ఉన్నారు. వీరికి ఏటా రూ.కోటి వేతనంగా అందుతుంది. నిరుడు 32 మందికి కాంట్రాక్టులిచ్చిన బీసీసీఐ.. ఈసారి 26 మందికి పరిమితం చేసింది. ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమికి కూడా కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ.. భార్యను వేధించిన కేసులో చిక్కుకున్న నేపథ్యంలో అతడి ఒప్పందాన్ని నిలిపి ఉంచినట్లు తెలిసింది. గత ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు అందుకున్న సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈసారి అవకాశం దక్కించుకోలేకపోయాడు. అతడితో పాటు యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను కూడా కాంట్రాక్టు నుంచి తప్పించారు. గత ఏడాది కాలంలో భారత్ తరపున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిన వాళ్లకే కాంట్రాక్టులు ఇచ్చినట్లు బీసీసీఐ చెబుతుండగా.. చివరగా 2016లో టెస్టు మ్యాచ్ ఆడిన స్పిన్నర్ జయంత్‌కు మాత్రం 'సి' కాంట్రాక్టు దక్కడం గమనార్హం.

అమ్మాయిలకూ జాక్‌పాట్: మహిళా క్రికెటర్ల జీతాల్ని సైతం బోర్డు 300 శాతానికి పైగా పెంచడం విశేషం. గత ఏడాది 'ఎ' గ్రేడ్ క్రికెటర్లకు రూ.15 లక్షలు, 'బి' గ్రేడ్‌లోని వాళ్లకు రూ.10 లక్షలు చెల్లించేది బీసీసీఐ. ఈసారి మరో గ్రేడ్ పెంచి.. వరుసగా మూడు గ్రేడ్‌లకు రూ.50 లక్షలు, రూ.30 లక్షలు, రూ.10 లక్షలు చొప్పున ఇవ్వనున్నారు. కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ ఫాస్ట్‌బౌలర్ జులన్ గోస్వామి.. స్టార్ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన 'ఎ'లో ఉన్నారు. 'బి'లో ఆరుగురికి, 'సి'లో తొమ్మిది మందికి చోటు దక్కింది.



దేశవాళీ ఆటగాళ్లకూ..: దేశవాళీ ఆటగాళ్లకూ మ్యాచ్ ఫీజులు పెరిగాయి. సీనియర్ స్థాయిలో నాలుగు రోజుల మ్యాచ్‌లకు తుది జట్టులోని ఆటగాడు రోజుకు రూ.35 వేల చొప్పున అందుకుంటారు. టీవీ హక్కుల మొత్తంలోంచి ఆటగాళ్లకు దక్కే ఫీజును కూడా కలిపితే ఒక రంజీ మ్యాచ్ ఆడే ఆటగాడికి నాలుగు రోజులకు కలిపి రూ.3 లక్షల దాకా దక్కుతుంది. రిజర్వ్ ఆటగాడికి రోజుకు రూ.17.500 చొప్పున అందుతుంది. అండర్-23, 19, 16 ఆటగాళ్లకు వరుసగా రోజుకు రూ.17,500, రూ.10,500, రూ.3,500 చొప్పున ఫీజు లభిస్తుంది. దేశవాళీ మహిళా క్రికెటర్లకు సీనియర్ స్థాయిలో రోజుకు రూ.12,500 ఫీజు అందుతుంది. అండర్-23, 19, 16 క్రికెటర్లకు సమానంగా రోజుకు రూ.5,500 ఫీజుగా దక్కుతుంది.



ఇదీ కాంట్రాక్టుల లెక్క..

గ్రేడ్	వేతనం	ఆటగాళ్లు
ఎ+	రూ.7 కోట్లు	కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా
ఎ	రూ.5 కోట్లు	ధోని, అశ్విన్, జడేజా, రహానె, పుజారా, విజయ్, సాహా
బి	రూ.3 కోట్లు	రాహుల్, ఉమేశ్, కుల్‌దీప్, చాహల్, హార్దిక్, ఇషాంత్, దినేశ్ కార్తీక్
సి	రూ.1 కోటి	కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, రైనా, పార్థివ్, జయంత్ యాదవ్

మహిళలకు ఇలా..

గ్రేడ్	వేతనం	క్రికెటర్లు
ఎ	రూ.50 లక్షలు	మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన
బి	రూ.30 లక్షలు	పూనమ్ యాదవ్, వేద, రాజేశ్వరి, ఏక్తా బిష్త్, శిఖా పాండే, దీప్తి శర్మ
సి	రూ.10 లక్షలు	మాన్సి, అనూజ, మోనా, నుజత్, సుష్మ వర్మ, పూనమ్ రౌత్, జెమీమా, పూజా వస్త్రకర్, తానియా భాటియా



టేలర్ 181 నాటౌట్

ఇంగ్లాండ్‌పై 336 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్

డునెడిన్: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో పెను విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన టేలర్ (181; 147 బంతుల్లో 17×4, 6×6) భారీ శతకం బాదడంతో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. బెయిర్‌స్టో (138), రూట్ (102) సెంచరీలు చేయడంతో 9 వికెట్లకు 335 పరుగులు సాధించింది. ఓ దశలో 37.3 ఓవర్లలో 267/1తో ఉన్న ఇంగ్లాండ్ 400పై కన్నేసింది. కానీ సోధి (4/58), మున్రో (2/53) విజృంభించడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ గతి తప్పింది. టాప్-3 తర్వాత నంబర్-9, 10 బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టేలర్‌తో పాటు లేథమ్ (71; 67 బంతుల్లో 2×4, 3×6) చెలరేగడంతో లక్ష్యాన్ని కివీస్.. 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో కెరీర్ అత్యుత్తమ స్కోరు సాధించిన టేలర్.. విలియమ్సన్ (45)తో మూడో వికెట్‌కు 84, లేథమ్‌తో నాలుగో వికెట్‌కు 187 పరుగులు జోడించాడు.

దేశం గర్వపడేలా చేశావ్

అరుణకు ప్రధాని లేఖ

దిల్లీ: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం బుడ్డా అరుణ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ప్రధాన మంత్రి మోదీ లేఖ రాశారు. "నీ అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానుల హృదయాలను గెలుచుకున్నావు. మరెంతోమంది క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచావు. నీ ఘనత పట్ల దేశం గర్వపడుతోంది" అంటూ లేఖలో పేర్కొన్నారు.



షమి మోసగాడు..!

- పలువురు మహిళలతో సంబంధాలున్నాయి
- చాలా రోజులుగా హింసిస్తున్నాడు
- భార్య హసీన్ సంచలన ఆరోపణలు
- బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన పేసర్

ముంబయి

టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ షమిపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. అతడు మోసగాడని, పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది. ఆమె ఆరోపణలను షమి వెంటనే ఖండించాడు. తన కెరీర్‌ను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించాడు. ఐతే ఆ తర్వాత, బుధవారం సాయంత్రం హసీన్ కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయవాదితో కలిసి కమిషనర్‌ను కలిసిన ఆమె.. తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించింది! అంతకుముందు షమి రాసలీలలు నిజమేనంటూ.. వాట్సాప్‌లో ఇతర మహిళలతో అతడు జరిపిన అసభ్యకర సంభాషణల తాలూకు స్క్రీన్ షాట్‌లను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ దిల్లీ డేర్‌డెవిల్స్ బహుమతిగా ఇచ్చిన ఫోన్‌లో ఈ సంభాషణలున్నట్లు సమాచారం. ఈ మధ్యనే అతడి ఫోన్ రహస్య పిన్‌ను సంపాదించిన తాను.. అతడి బూతు భాగోతాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. 2014 జూన్ 6న షమి, హసీన్ జహాన్ పెళ్లిచేసుకున్నారు. 2015 జులైలో వారికి ఆడపిల్ల జన్మించింది. పెళ్లయిన నెలకే షమి వ్యవహారాల గురించి తెలిసినా, ఊరికే ఉండక తప్పలేదని హసీన్ వాపోయింది. మొత్తానికి ఆమె మోపిన అభియోగాలతో షమి కెరీర్ సంకటస్థితిలో పడింది. తాజా వివాదం నేపథ్యంలో బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో అతడికి చోటు దక్కలేదు.

మరొకరితో వివాహం..!: షమిపై హసీన్ చేసిన ఆరోపణలు క్రికెట్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు బయటపెట్టిన రాసలీలలు మచ్చుకు కొన్ని మాత్రమేనని ఓ ఛానెల్‌తో ఆమె పేర్కొంది. షమి, అతడి కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, తనను చంపేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. "షమి కుటుంబ సభ్యులు నన్ను హింసించేవారు. అతడి తల్లి, సోదరుడు అసభ్య పదజాలంతో దూషించేవారు. తెల్లవారుజామున 2-3 గంటల వరకు వేధింపులు కొనసాగేవి. వాళ్లు నన్ను చంపాలనుకున్నారు కూడా. షమి తన తప్పును అంగీకరించడం మానేసి తన కోపాన్ని నాపై ప్రదర్శించేవాడు. బెదిరించేవాడు. మంచిగా ఉండాలనుకుంటే నోరు మూసుకుని ఉండమని హెచ్చరించాడు. నన్ను తన్నడం మొదలుపెట్టాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగొచ్చాక కూడా అతడు కొట్టాడు. గత కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతోంది. నా కూతురు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నేను ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ వస్తున్నా. ఐతే అతడి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఫోన్‌లో ఇతర మహిళలతో అతడు జరిపిన సంభాషణలు చూశాక ఇక తట్టుకోలేకపోయాను. అందుకే నా దగ్గర ఉన్న ఆధారాలతో అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానెల్‌తో తెలిపింది. పాకిస్థాన్ అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడని, దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగొస్తూ ఆమెను కలిసాడని పేర్కొంది. పాకిస్థాన్, నాగ్‌పూర్ మహిళలతో అతడు సాగించిన సందేశాలను బయటపెట్టింది. ఆమె ఆరోపణలు దుమారం రేపడంతో వెంటనే మహ్మద్ షమి స్పందించాడు. తన కెరీర్‌ను నాశనం చేసేందుకు పన్నిన కుట్ర అని ట్వీట్ చేశాడు. "నా వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నా పేరును ఆటను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర ఇది" అని చెప్పాడు. ప్రస్తుతం షమి దేవధర్ ట్రోఫీలో భారత్-ఏ తరపున ఆడుతున్నాడు.

"మేం కలిసే హోలీ సంబరాలు చేసుకున్నాం. నేను దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక కలిసి షాపింగ్ కూడా చేశాం. ఇప్పుడు ఈ ఆరోపణల వెనక ఎవరి హస్తమో ఉంది. నా భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ ఆమె నా ఫోన్ ఎత్తట్లేదు. ఈ సమస్య త్వరగానే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా. నా భార్యతో అనుబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నా"

– మహ్మద్ షమి

కాంట్రాక్టూ పోయింది...

బీసీసీఐ కొత్తగా ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో మహ్మద్ షమి చోటు కోల్పోయాడు. ఏ+, ఏ, బి, సి విభాగాల్లో మొత్తం 26 మంది క్రికెటర్లను బోర్డు ఎంపిక చేసింది. ఐతే టీమ్‌ఇండియాలో కీలక సభ్యుడైన షమికి ఏ విభాగంలోనూ చోటు లభించకపోవడం విశేషం. షమిపై అతడి భార్య ఆరోపణల నేపథ్యంలోనే బోర్డు అతడి పేరును కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. "షమి వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలను, వార్తలను బోర్డు పరిగణనలోకి తీసుకుంది. షమిపై ఆరోపణలు చేసిన మహిళ.. పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. అధికారిక నివేదిక వచ్చే వరకు అతడి విషయంలో వేచిచూడడమే తెలివైన పని. అందుకే అతడి పేరును కాంట్రాక్ట్ జాబితాలో ప్రకటించలేదు" అని బీసీసీఐ అధికారి తెలిపాడు. షమి టీమ్‌ఇండియా తరపున 30 టెస్టుల్లో, 50 వన్డేల్లో, 7 టీ20ల్లో ఆడాడు.



రమణ్‌దీప్

మలేసియాపై భారత్ ఘనవిజయం

ఇపో (మలేసియా): అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ ఎట్టకేలకు బోణీ చేసింది. అర్జెంటీనా చేతిలో ఓడి.. తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సర్దార్ సేన... బుధవారం చెలరేగిపోయింది. ఆతిథ్య మలేసియాను 5-1తో మట్టికరిపించి, ఫైనల్‌కు అర్హత సాధించేందుకు ఓ చిన్న అవకాశాన్ని సృష్టించుకుంది. భారత్ తరపున గుర్జాంత్ సింగ్ (42వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా.. శిలానంద్ లక్రా (10వ), సుమిత్ కుమార్ (48వ), రమణ్‌దీప్ సింగ్ (51వ) తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌ల ఫలితాలు భారత్ ఫైనల్ చేరుతుందో లేదో తేల్చనున్నాయి. భారత్ ఫైనల్ చేరాలంటే శుక్రవారం భారీ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించాలి. అర్జెంటీనాపై ఆస్ట్రేలియా నెగ్గాలి. అదే సమయంలో మలేసియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగియాలి.

వార్నర్‌కు జరిమానా

డర్బన్: ఆస్ట్రేలియా వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్ జరిమానాకు గురయ్యాడు. తొలి టెస్టు సందర్భంగా మైదానం బయట దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్‌తో అతడు తీవ్ర స్థాయిలో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. తప్పును అంగీకరించిన వార్నర్ మ్యాచ్ ఫీజులో.. రిఫరీ 75 శాతం కోత పెట్టాడు. డికాక్‌పైనా ఐసీసీ అభియోగాలు నమోదు చేసింది. కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని అతడు చెప్పాడు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.


కర్ణాటక X భారత్-బి

నేడే దేవధర్ టోర్నీ ఫైనల్

ధర్మశాల: విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక మరో ట్రోఫీపై కన్నేసింది. దేవధర్ టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన కర్ణాటక.. గురువారం తుదిపోరులో భారత్-బితో తలపడనుంది. లీగ్‌మ్యాచ్‌లో భారత్-బిపై విజయం సాధించిన కర్ణాటకనే ఈ మ్యాచ్‌లో ఫేవరేట్. కర్ణాటక జట్టు బ్యాట్స్‌మన్ రవికుమార్, సమర్థ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ రెండు మ్యాచ్‌ల్లో 5వికెట్లతో ఆకట్టుకున్నాడు.

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో

డీడీ కెప్టెన్‌గా గంభీర్



దిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్లో దిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) కెప్టెన్ ఎవరనే ఊహాగానాలకు తెరపడింది. అందరూ అనుకుంటున్నట్లుగానే డీడీ కెప్టెన్‌గా సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను ఎంపికచేస్తూ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా తన జట్టును రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన గంభీర్.. తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత దిల్లీకి ఆడనున్నాడు.



రోజుకో వేషం, ఇతివృత్తంతో ఆందోళన కొనసాగిస్తున్న తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ బుధవారం కావడి కుండల్లో మట్టి, నీళ్లు పెట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. అమరావతి శంకుస్థాన సమయంలో ప్రధాన మంత్రి మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ మట్టి, నీళ్లను ఆయనకే తిరిగి ఇచ్చేద్దామని తీసుకొచ్చానని పేర్కొన్నారు.

స్తంభించిన పార్లమెంటు.. మూడోరోజూ నిరసనల హోరు

- ఆందోళన కొనసాగించిన తెదేపా, తెరాస, కాంగ్రెస్, వైకాపా...

ఈనాడు, దిల్లీ: పార్లమెంటులోని ఉభయ సభలూ వరుసగా మూడో రోజూ కార్యకలాపాలను చేపట్టలేకపోయాయి. తెలుగుదేశం, తెరాస, వైకాపా, కాంగ్రెస్, ఏఐఏడీఎంకె, తృణమూల్‌కాంగ్రెస్, వామపక్షాలు తమ తమ నినాదాలతో సభామధ్యమంలోకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో ఉభయసభాధినేతలు గురువారానికి వాయిదా వేశారు. మలి విడత సమావేశాల్లో గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలుచేయాలన్న డిమాండ్‌తో ఆందోళన కొనసాగించింది. ఆ పార్టీ ఎంపీలంతా తొలుత పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. వైకాపా సభ్యులూ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన కొనసాగించారు.

తెరాస ఎంపీలు రిజర్వేషన్ల కోటా పెంపు కోసం ఆందోళన చేపట్టారు. శివసేన మరాఠీకి మాతృభాష కోసం ఉద్యమించగా.. ఏఐఏడీఎంకె సభ్యులు కావేరీ నదీయాజమాన్య మండలి ఏర్పాటుతో పాటు, పెరియార్ విగ్రహ ధ్వంసానికి నిరసనగా ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ఎంపీలు నీరవ్‌మోదీని తిరిగి రప్పించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. మధ్యాహ్నం 1.30కు సభాపతి సుమిత్రా మహాజన్ తన ఛాంబర్‌లో వివిధ సభాపక్ష నాయకులతో సమావేశమై ఆందోళనలు విరమించాలని కోరారు. నేతలంతా వారి వారి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను వివరించి కేంద్రం న్యాయంచేస్తేనే తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభలోనూ ప్రతిష్ఠంభన నెలకొంది. తెలుగుదేశం, తృణమూల్‌కాంగ్రెస్, కాంగ్రెస్, ఏఐఏడీఎంకె, డీఎంకె సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. తొలి రెండురోజులు సభలో ఆందోళనచేయని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం సభా మధ్యంలోకి వచ్చి నిల్చొన్నారు. తెదేపా నుంచి సీఎం రమేష్, టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, గరికపాటి మోహన్‌రావు, కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డిలు ఆందోళన కొనసాగించారు.

ఏపీ రుణ భారం రూ.2.16 లక్షల కోట్లు

- అందులో విభజించని మొత్తం రూ.33వేల కోట్లు
- తెలంగాణపై రూ.1.40 లక్షల కోట్ల భారం

ఈనాడు, దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణభారం రూ.2,16,027 కోట్లకు, తెలంగాణ రుణభారం రూ.1,40,523.17 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. ఏపీ రుణాల్లో విభజించని మొత్తం రూ.33,478 కోట్లు కూడా కలిసి ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2017-18 ఆర్థికసంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రుణంపై వడ్డీ కింద రూ.14,783 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 25.09% మేర ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ అంచనా ప్రకారం ఈ నిష్పత్తి 28.11%గా ఉందని తెలిపారు. తలసరి రుణంపై తమవద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థికలోటు జీఎస్‌డీపీలో 3%మేరకే పరిమితం కావాలని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించినట్లు తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ నికర రుణంపై పరిమితి ఉన్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల నికర రుణాల పరిమితి ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి లోబడే ఉన్నట్లు చెప్పారు.

ఇందులో ఆంధ్రప్రదేశ్ రుణంలో విభజించని మొత్తం రూ.33,447.52 కోట్లుకలిసి ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 2016-17 (స.అ.), 2017-18 (బ.అ.)రుణభారంలో రిజర్వ్‌ఫండ్, డిపాజిట్లు కలపలేదు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం

2 రాష్ట్రాల నికర రుణ పరిమితి ఇలా (రూ.కోట్లలో)..

రాష్ట్రం	2015–16	2016–17	2017–18
ఆంధ్రప్రదేశ్	17,851	18,796	23,794
తెలంగాణ	15,295	18,731	21,445

రెండు రాష్ట్రాల రుణాలు

రాష్ట్రం	2.6.2014 వాస్తవం	2015–16 వాస్తవం	2016–17 సవరించిన అంచనా	2017–18 బడ్జెట్ అంచనా
ఆంధ్రప్రదేశ్	1,30,654.35	1,73,853.60	1,92,983.97	2,16,026.58
తెలంగాణ	69,517.28	97,992.29	1,14,813.82	1,40,523.17





'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష'లో మాట్లాడుతున్న ఎంపీ కేవీపీ రామచంద్రరావు. చిత్రంలో డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ★ ఇదే ధర్నాలో మాట్లాడుతున్న మల్లికార్జున ఖర్గే. చిత్రంలో రఘువీరారెడ్డి తదితరులు

ఆంధ్రకు తోడుగా మేమున్నాం

- ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో ఖర్గే, కనిమొళి వెల్లడి
- మాజీ ప్రధాని మన్మోహన్‌తో ఏపీపీసీసీ నేతల భేటీ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై తాడోపేడో తేల్చుకుందామని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. బుధవారమిక్కడ ఏపీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అధ్యక్షతన రెండోరోజు ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో రఘువీరారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఆఖరి పోరాటానికి మద్దతు తెలుపుతున్న అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, తక్షణమే దిల్లీకి రావాలని డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ సర్కారు ఐపీ పెట్టడంతో పాటు ప్రజలకు టోపీ పెట్టిందని తులసిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... పార్లమెంటు వెలుపలా బయటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా ఉంటామన్నారు. లక్ష్యం సాధించే వరకు పోరాటం ఆపొద్దని పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ... 'మేము మీతో ఉన్నాం...' అని తెలుగులో చెప్పారు. డీఎంకే పోరాటాల పార్టీ, అదేస్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ మాట్లాడుతూ విభజన చట్టం, హామీల అమలుకు పార్లమెంటులో పోరాడుతామని, ఏపీ ప్రజలకు మద్దతుగా మహిళా కాంగ్రెస్ ఉంటుందని ఆమె తెలిపారు. కర్ణాటక ఎంపీలు సురేశ్, చంద్రప్ప, ఏపీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, మాజీ ఎంపీలు కనుమూరిబాపిరాజు, జేడీ శీలం, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేతలు నాదెండ్ల మనోహర్, శైలజానాథ్, బాలరాజు, కొండ్రు మురళి, కమలమ్మ, రఫీఉల్లాబేగ్, సి.రామచంద్రయ్య, సుంకర పద్మశ్రీ, గంగాభవాని, రమాదేవి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధాకరం: మన్మోహన్ సింగ్

ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. రఘువీరారెడ్డి, కేవీపీ, సుబ్బరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పళ్లంరాజు, సి.రామచంద్రయ్య తదితరులు బుధవారం ఆయనతో గంట సేపు భేటీ అయ్యారు. యూపీఏ ఇచ్చిన హామీలు ఎన్డీయే అమలు చేయకపోవడం బాధాకరమని మన్మోహన్‌సింగ్ వారితో అన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌కు నేను చాలా చేద్దామనుకున్నా... అందుకే బిల్లులో అన్నీ పొందుపరిచేలా చూశా...' అని చెప్పారు. విభజన తర్వాత ఏపీ నష్టపోతుందని భావించే ప్రత్యేకహోదా వంటి అనేక మేలుచేసే అంశాలు రాజ్యసభలో హామీఇచ్చానని గుర్తు చేశారు. ఏఐసీసీ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా మన్మోహన్ ఉన్న కారణంగా కాంగ్రెస్ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా పొందుపరచాలని నేతలు విజ్ఞప్తిచేయగా తప్పకుండా చేద్దామని వారికి హామీ ఇచ్చారు.

పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తం

ఈనాడు, దిల్లీ: ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తమైంది. బారికేడ్లు దాటుకొని ముందుకెళ్లడానికి కార్యకర్తలు యత్నించడంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. నేతలు కార్యకర్తలను అరెస్టు చేశారు. బుధవారమిక్కడ ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో పార్లమెంటు వీధిలో రెండోరోజు ధర్నా నిర్వహించారు. అనంతరం వామపక్షనేతలు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సమితి అధ్యక్షుడు సదాశివరెడ్డిల నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు పార్లమెంటు ముట్టడికి బయల్దేరారు. పోలీసులు మార్గమధ్యంలో అడ్డగించడంతో అరగంటకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు. కార్యకర్తలు ఒక్కసారిగా బారికేడ్లు దూకడానికి యత్నించడంతో పోలీసులు కొద్దిసేపు లాఠీఛార్జి చేశారు. మహిళా కార్యకర్తలను కూడా ఈడ్చుకొంటూ బస్సుల్లోకి ఎక్కించారు అరెస్టు సమయంలో వామపక్ష నేతలు మధు, రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధమేనన్నారు. చలసాని మాట్లాడుతూ రాష్ట్రం ఏకమైందని, పోరాటం కొనసాగుతుందని తెలిపారు.


దిల్లీలో ఏపీకీ ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

మూడు అంశాలపై పట్టుబడుతున్నాం: యనమల

ఈనాడు, అమరావతి: కేంద్రంతో చర్చల సందర్భంగా ప్రధానంగా మూడు అంశాలుంచామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా తమ మొదటి డిమాండ్ అని వివరించారు. రెండోది నీతి అయోగ్ నిబంధనల ప్రకారం 11 రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలన్నామన్నారు. ఆ రాష్ట్రాల జాబితాలో తమనూ చేర్చాలని కోరుతున్నామన్నారు. చర్చల సమయంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పిన కేంద్రం.. తర్వాత కుదరదంటూ మీడియాకు లీకులిస్తోందన్నారు. మూడో అంశంగా ఆర్థిక లోటు భర్తీపైనా కేంద్రాన్ని పట్టుబడుతున్నామని చెప్పారు. ఏదో ఒకటి చేస్తామనడం వేరు.. మనం అడిగింది ఇవ్వటం వేరని మంత్రి పేర్కొన్నారు.

ఓ మావోయిస్టు అరెస్టు మరొకరి లొంగుబాటు

కాకినాడ, న్యూస్‌టుడే: ఓ మావోయిస్టు, ఇద్దరు కొరియర్లను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పాలోడ్ గ్రామానికి చెందిన డీఏకేఎంఎస్ దళ సభ్యుడు మడివి రామ (20)తో పాటు కొరియర్లు మోలుమూరి శ్రీనివాసరావు, పాయం జోగారావులు మంగళవారం రాత్రి ఎటపాక వద్ద పోలీసుల తనిఖీలో చిక్కారని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని కాకినాడలో బుధవారం వెల్లడించారు. ఫిబ్రవరి 23న పాలోడులో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో రామ కంటికి గాయం కాగా భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందాడన్నారు. మెరుగైన వైద్యం కోసం జోగారావు, శ్రీనివాసరావు సాయంతో హైదరాబాద్ వెళుతూ పట్టుబడ్డాడన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం, చిన్న నల్లబిల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, జోగారావులు మావోయిస్టులకు మందులు, ఆహార పదార్థాలు అందజేస్తూ కొరియర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్రా ఒడిశా ప్రత్యేక ప్రాంతీయ కమిటీలోని పప్పులూరు దళంలో ఏసీఎం స్థాయిలో పనిచేసిన మావోయిస్టు మడకం ఎర్రయ్య బుధవారం పోలీసులకు లొంగిపోయాడని ఎస్పీ తెలిపారు.

లైంగిక దాడి కేసులో బాలీవుడ్ నటుడు జితేంద్రపై విచారణ మొదలు

47ఏళ్ల క్రితం ఘటన జరిగినట్లు ఫిర్యాదు

సిమ్లా: హిందీ చిత్రసీమకు చెందిన సీనియర్ నటుడు జితేంద్ర లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై.. పోలీసులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. సిమ్లాలోని మహిళా పోలీస్‌స్టేషన్ ఈ విచారణను ప్రారంభించింది. 47 ఏళ్ల క్రితం జితేంద్ర తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇటీవల ఓ మహిళ ఈ ఫిర్యాదు చేశారు. జితేంద్రకు తాను దగ్గరి బంధువునని.. 1971లో తాను 18 ఏళ్ల వయసులో ఉండగా ఆయన తనపై అత్యాచారం చేశారని ఆమె పేర్కొన్నారు. దీనిపై పది రోజుల క్రితమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు జితేంద్ర ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమతో ఆస్తి వివాదం ఉన్నందునే సదరు మహిళ ఈ ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

ఆడపడుచులకు 50శాతం రిజర్వేషన్లుండాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్ష

ఈనాడు, దిల్లీ : దేశం మరింత పురోభివృద్ధి సాధించాలంటే మహిళలకు చట్టసభల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గురువారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీల్లోనూ 50 శాతం ప్రాతినిధ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతిస్థాయిలో మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అందుకు ముందుగా తల్లిదండ్రులే పూనుకోవాలన్నారు. బాలికల పట్ల బాలురకు గౌరవం కల్పించేలా బాలికల్లో భయం పోగట్టేలా తల్లిదండ్రులు యత్నించాలన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. దశాబ్ద కాలం నుంచి చూస్తే బాల్యవివాహాలు 47 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయన్నారు. దేశంలో మహిళా అక్షరాస్యత పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మహిళలపై దాడులు నియంత్రించడానికి పెట్రోలింగ్, విజువల్ పోలీసింగ్ పెంచాలన్నారు. ఇలా చేయడం వల్ల పోకిరిల ఆట కట్టించొచ్చని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

'ఆయుష్మాన్ భారత్' లోగో రూపకల్పన గడువు పొడిగింపు!

దిల్లీ: 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమం లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పన పోటీ తుది గడువును కేంద్రం పొడిగించింది. బడ్జెట్‌లో కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం గమనార్హం. వాస్తవానికి ఈ లోగో రూపకల్పన పోటీలో పాల్గొనేందుకు తుది గడువును ఈ నెల 6వ తేదీగా తొలుత నిర్ణయించారు. ఇప్పుడా గడువును మార్చి 18 దాకా పొడిగించారు. ఈ పోటీలో విజేతకు రూ.25వేలు, రన్నరప్‌కు రూ.10,000 చొప్పున నగదు బహుమతిని అందచేస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ. నడ్డా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.

ట్రంప్‌పై శృంగారతార దావా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా.. శృంగార చిత్రాల నటి స్టెఫానీ క్లిఫోర్డ్ కోర్టుకెక్కారు. ట్రంప్‌తో తనకున్న లైంగిక సంబంధం గురించి బయటపెట్టకుండా ఉండేందుకు.. 2016 అక్టోబర్‌లో ట్రంప్ న్యాయవాది మైకెల్ కోహెన్ బలవంతంగా ఒప్పందంపై తనతో సంతకం చేయించారని ఆమె ఆరోపించారు. ఇందుకోసం కోహెన్ రూ.84లక్షలను తనకు చెల్లించారని పేర్కొన్నారు. ట్రంప్ అందుబాటులో లేకపోవడంతో.. తన సొంత సొమ్ముతో ఈ చెల్లింపు చేసినట్లు కోహెన్ గతంలో అంగీకరించారు. ఇటు ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం కూడా లేదు. ఇందులో ట్రంప్ గురించి ప్రస్తావించేందుకు డేవిడ్ డెన్నిసన్ అనే మారుపేరును ఉపయోగించారు.

భారత్-పాక్ జైళ్లలో ఉన్న మహిళాఖైదీల పరస్పర విడుదలకు సిద్ధం!

దిల్లీ/ఇస్లామాబాద్: మహిళా ఖైదీలు, 70 ఏళ్ల వయసుపై బడిన వారి పరస్పర విడుదల, తిరిగి అప్పగింతలకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌ల మధ్య బుధవారం అంగీకారం కుదిరింది. మానవతా దృక్పథం కోణంలో భారత్ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఓ ప్రకటన చేశారు. ఖైదీలుగా ఉన్న వయోవృద్ధులు, మత్స్యకారులు, మహిళలు, పిల్లలు, మానసికరోగులైన ఖైదీల పరస్పర విడుదల...తిరిగి అప్పగింతలకు సంబంధించిన అంశాలపై ఉభయదేశాలు ముందడుగేస్తాయన్నారు. ఖైదీలుగా ఉన్న మానసిక రోగులను వైద్యనిపుణులు వచ్చి పరీక్షించేలా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుష్మాస్వరాజ్ వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రత సిబ్బంది మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో బుధవారం సాయంత్రం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సరిహద్దు భద్రత దళానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మావోల ఏరివేత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు బలగాలతో కలిసి బీఎస్ఎఫ్ బెటాలియన్ వెళ్లినప్పుడు కాల్పుల ఘటన చోటు చేసుకొందని బస్తర్ రేంజి పోలీసు ఐ.జి. వివేకానంద్ సిన్హా తెలిపారు. కాల్పుల్లో సహాయ కమాండెంట్ గజేంద్రసింగ్ (హరియాణా), కానిస్టేబుల్ అమ్రేష్‌కుమార్ (బిహార్) అమరులయ్యారని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ముందుగా మందుపాతర పేల్చివేసి, ఆపై కాల్పులకు తెగబడ్డారనీ, దరిమిలా భద్రత బలగాలు స్పందించాయనీ చెప్పారు.

సింగపూర్ చేరిన రాహుల్ గాంధీ

దిల్లీ: అయిదురోజుల పర్యటనలో భాగంగా బుధవారం సింగపూర్ చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అక్కడ సాదరస్వాగతం లభించింది. ఆయన గురువారం సింగపూర్ ప్రధాన మంత్రిని కలుసుకునే అవకాశం ఉంది. సింగపూర్, మలేసియాల్లో అయిదురోజుల పర్యటనకు బైలుదేరి వెళ్లారు.

కోర్టు తీర్పే మాకు అంగీకారం

అయోధ్య వివాదంపై విస్పష్టం చేసిన ముస్లిం బోర్డ్

లఖ్‌నవూ: అయోధ్యలో రామ జన్మభూమి-బాబ్రీమసీదు వివాద పరిష్కారంలో మరో పీటముడి! ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన 'కోర్టు వెలుపలి పరిష్కారం' ప్రతిపాదనను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. ఈ విషయంలో న్యాయస్థాన పరిష్కారమే తమకు ఆమోద యోగ్యమని తేల్చి చెప్పింది.



రవాణాశాఖ ఉపకమిషనర్ వెంకటేశ్వరరావుతో చర్చిస్తున్న గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ సీనియర్ మేనేజర్ పిజూష్ కాంతిరాయ్

ఉత్తరాంధ్రలో ఏడాదిలో గ్యాస్ పైపులైన్లు

- తొలుత విశాఖలో సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్లు
- తర్వాత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ..

ఈనాడు, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాహనాలతోపాటు గృహ అవసరాలకు, పరిశ్రమలకు పైపులైన్ల ద్వారా కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత విశాఖకు పైపులైన్లు వేసి గ్యాస్, ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. అనంతరం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో మాత్రమే సీఎన్‌జీ గ్యాస్ ఆధారిత వాహనాలు నడుస్తున్నాయి. కాకినాడ నుంచి విశాఖ దిశగా 500 కిలోమీటర్ల పైపులైన్ల విస్తరణ ప్రతిపాదన ఉంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకూ ఈ సేవలు ఏడాదిలోపే అందనున్నాయి. ఉత్తరాంధ్రలోని వాహనాల రద్దీ, పరిశ్రమలు, గృహ అవసరాల పరిస్థితిని తెలుసుకునేందుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీనియర్ మేనేజర్ పిజూష్ కాంతిరాయ్ విశాఖకు వచ్చారు. బుధవారం విశాఖ జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావుతో సమావేశమై 3 జిల్లాల్లో వాహనాల రద్దీ, ఇతర అంశాలను తెలుసుకున్నారు. విశాఖలో కాలుష్య తీవ్రత తగ్గించే క్రమంలో విద్యుత్తు ఆధారంగా నడిచే ఈ-వాహనాలను ముఖ్యమంత్రి అందుబాటులోకి తెస్తున్నారు. భవిష్యత్తులో సీఎన్‌జీ సేవలు అందుబాటులోకి వస్తే వాహనాల కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చని భావిస్తున్నారు.

వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి నోటీసులు

- నేడు విచారణ • అరెస్టు చేసే అవకాశం?

ఈనాడు-నెల్లూరు: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గేమింగ్ చట్టం కింద నమోదైన కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసు జారీ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద బుధవారం ఉదయం 7.50 గంటలకు పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి.. గత ఏడాది మార్చి, 2017లో నమోదైన కేసులో విచారణకు రావాలని కోరారు. రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి అమరావతి వెళ్తున్నట్లు చెప్పటంతో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు హాజరుకావాలంటూ నోటీసు అందించి వచ్చారు. ఈ నోటీసులో గేమింగ్ చట్టం 3, 4, ఐసీపీ సెక్షన్లు 109, 213 కింద నెల్లూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో క్రైం నెం 54/2017 కింద నమోదైన కేసులో ఎమ్మెల్యేపై స్పష్టమైన ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీని ప్రకారం గురువారం ఉదయం తొమ్మిది గంటలకు విచారణ ప్రారంభం కానుంది. గతంలో బెట్టింగ్ కేసులో గత ఏడాది ఆగస్టు 22వ తేదీన విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రెండో సారి విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో కేసులో స్పష్టమైన ఆధారాలను పోలీసులు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గురువారం ఉదయం అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించారు.

జాతీయ పాదరక్షల ఆకృతి, అభివృద్ధి సంస్థలో ప్రవేశాలు

- బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీ కోర్సుల్లో 210 సీట్లు
- వచ్చే నెల 27 నుంచి 29 వరకు ప్రవేశ పరీక్షలు
- ఆగస్టులో తరగతుల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక జాతీయ పాదరక్షల ఆకృతి, అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీడీఐ)లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సులు 2018-19 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీలో 3 కోర్సులు, రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో రెండు కోర్సులలో కలిసి 210 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎఫ్‌డీడీఐ తాజాగా ప్రకటన జారీ చేసింది. బ్యాచిలర్ ఇన్ ఫుట్‌వేర్ డిజైన్, ప్రొడక్షన్‌లో 30 సీట్లు, బ్యాచిలర్ ఇన్ రిటైల్, ఫ్యాషన్ మర్కండైజ్‌లో 60, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైన్‌లో 30 సీట్ల చొప్పున, మాస్టర్ ఇన్ ఫుట్‌వేర్ డిజైన్, ఎంబీఏ ఇన్ రిటైల్‌లో 30, ఫ్యాషన్ మర్కండైజ్‌లో 60 సీట్లలో ప్రవేశాలుంటాయి. వీటిల్లో ప్రవేశాల కోసం అఖిల భారత స్థాయిలో కంప్యూటర్ ఆధారిత ఎంపిక పరీక్ష (ఏఐఎస్‌టీ) నిర్వహిస్తారు. డిగ్రీకి ఇంటర్, పీజీకి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. పరీక్షలు రాయనున్న అభ్యర్థులు వచ్చే నెల 22 వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను మే 21న ప్రకటిస్తారు. జూన్ 12 నుంచి 17 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఆగస్టు1 నుంచి తరగతులు నడుస్తాయి.

కోర్సులకు భారీ డిమాండ్: ఎఫ్‌డీడీఐ జాతీయ ప్రాధాన్యం గల సంస్థ (ఐఎన్‌ఐ). దేశంలోని 91 సంస్థలకు కేంద్రం ఇటీవల ఈ హోదాను ఇచ్చింది. విశ్వవిద్యాలయాలతో సంబంధం లేకుండా ఈ సంస్థలు స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి. వీటిల్లోని కోర్సులకు భారీఎత్తున డిమాండ్ ఉంది. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి ఏడాదికి రూ. 10 లక్షల ప్రారంభ వేతనం, పీజీ విద్యార్థులకు రూ. 15 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నారు. దేశ, విదేశాల్లో పాదరక్షలు, తోలు ఉత్పత్తుల తయారీ సంస్థలు చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.

డిజైన్ స్టూడియో మంజూరు: హైదరాబాద్ ప్రాంగణం 13 ఎకరాల్లో రూ. 200 కోట్లతో నిర్మాణమైంది. తాజాగా కేంద్రం దీనికి డిజైన్ స్టూడియోను మంజూరు చేసింది. డిజైన్ స్టూడియోతో విద్యార్థులకు ఆకృతులపై శిక్షణ ఇస్తారు. పాదరక్షల ఉత్పత్తి సంస్థలకు అవసరమైన డిజైన్లను తయారు చేస్తారు. తెలంగాణలోని ఎఫ్‌డీడీఐ ప్రాంగణం వచ్చే ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో నడుస్తుందని సంస్థ సంచాలకులు అరుణ్‌కుమార్ గైక్వాడ్ బుధవారం 'ఈనాడు'తో తెలిపారు.

23 నుంచి తిరుపతిలో ఆధ్యాత్మిక ఉత్సవం

24న శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగం

తిరుపతి, న్యూస్‌టుడే: హైందవ ధర్మానికి ఆధ్యాత్మిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి విశిష్టతను మరింత పెంచడానికి 'ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవం' పేరిట ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న తెలిపారు. తిరుపతిలో బుధవారం తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్‌తో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే ఈ ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవానికి అందరూ ఆహ్వానితులేనని, 90 శాతం కార్యక్రమాలకు ప్రవేశం ఉచితమని కలెక్టర్ వివరించారు. రూ.3 కోట్లతో పర్యాటక శాఖ, నగరపాలక సంస్థ, తుడా, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా 24న శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందని పేర్కొన్నారు.

Editor: Ramoji Rao, Printed and Published by him on behalf of Ushodaya Publications; a division of Ushodaya Enterprises Private Limited and Printed at EENADU Press, Gudavalli Village & Panchayat, Vijayawada Rural Mandal, Krishna District, A.P and EENADU Press, Patamatalanka, Vijayawada AND Published at EENADU Press, Patamatalanka, Vijayawada-520 010. Phones: 2494900 (4 Lines), Fax-2470000. Regd. No. VJ/013/2018-20 RNI No. 32238/78. Air surcharge extra. Mumbai, Kolkata, Goa. Re.1-00, Portblair Rs.10-00

makarandam@eenadu.in

మకరందం

పట్టు పరికిణీ కట్టి చిట్టిచిట్టి చేతులతో గుమ్మం ముందు ముగ్గులేసే చిట్టితల్లుల్ని చూడండి... ఎంత కనుల పండువగా ఉంటుందో... వారు తీర్చిదిద్దిన రంగవల్లులు ఆరోజే చెరిగిపోవచ్చు. కానీ ఆ దృశ్యం మన గుండెల్లోంచి ఏనాటికీ చెరిగిపోదు. కన్నకూతురు మిగిల్చే తీపిజ్ఞాపకాలు గుండెలో నిక్షిప్తంగా ఉంటాయి. ఆమెను అత్తారింటికి పంపేటప్పుడు కన్నీరై వర్షిస్తాయి. ఇది నాన్నలకు ఆడపిల్లలు మాత్రమే ఇవ్వగలిగే అపురూప కానుక. అలాంటి తీపిగాయాలు ఆడపిల్లల నుంచి అమ్మానాన్నలకు దక్కే వరాలు.

"కోడలొచ్చాక కొడుకు కొడుకు కాదు. పెళ్లయి వెళ్లిపోయినా పిల్లలు తల్లయినా కూతురు కూతురే.' అని పెద్దలు చెబుతారు.

ప్రతి పురుషుడిలో కొంత స్త్రీప్రకృతి కలిసి ఉండడాన్ని 'ఏండ్రిగొని' అంటారు. ఈ ప్రవృత్తి లేకుంటే మనిషి మేధావి కాలేడన్నాడు ప్రముఖ కవి కాలే రిడ్జ్! మగవారిలో మార్దవంతో పాటు మేధావి తనం ఉనికికి సైతం ఈ రసాయన ప్రక్రియ కారణమవుతుంది. ఇదే స్త్రీత్వానికి పట్టాభిషేకం. దీన్నే మన పురాణాలు అర్ధనారీశ్వర తత్త్వంగా అభివర్ణించాయి. పరమ శివుడు తన సగ దేహభాగం పార్వతికి ఇచ్చాడంటే అర్థం అదే. హక్కులలో సగం, ఆకాశంలో సగం వంటివి కేవలం నినాదాలు. ఆత్మలో సగం అర్ధాంగి సొత్తు. కవులలో, కళాకారులలో, నిజ జీవిత విజేతలలో యువతులు రగిల్చే స్ఫూర్తి, ఉత్తేజం అనితర సాధ్యం. 'క్రైం అండ్ పనిష్మెంట్'తో లోక ప్రసిద్ధుడైన దోస్తవ్ స్కీ సృష్టించిన అపూర్వమైన పాత్రలకు ఆయన ప్రేమించిన పోలినా సుస్లోవా అనే అమ్మాయి స్ఫూర్తిగా నిలిచిందంటారు సాహితీవేత్తలు. ఆల్‌ఫ్రెడ్ నోబుల్ డైనమైట్ కనుక్కోవడంలో దాని మూలంగా లభించిన అపార సంపదతో ప్రతిష్ఠాత్మక నోబుల్ బహుమతి వ్యవస్థను రూపొందించడంలో ఆయన ప్రియురాలు బెర్తా అనురాగం ప్రేరణగా నిలిచింది.

ఆమె అంతర్యం అగాధం...
ఆమె లేకుంటే అంతా శూన్యం...
ఆమె సృష్టికి ఓ కానుక...
ఆమె ఓ మధుర భావన...
ఆమె శక్తి అపారం...
ఆమె యుక్తి అమూల్యం...
ప్రేరణ ఆమే... లాలనా ఆమే...
తల్లిగా... తోబుట్టువుగా...
తోడుగా... నీడగా...
ఆమె పాత్ర అనితరసాధ్యం...
అందుకే ఆమెకు
శతకోటి వందనాలు...
అభినందన చందనాలు...

అమృతమూర్తికి అభివందనం!

ప్రాచీన ప్రాకృత గాథల్లో ఒక పచ్చిబాలింత ఉదంతం మనల్ని కన్నీరు పెట్టిస్తుంది. ఆమెది పూరిగుడిసె. బయట హోరున వాన. కొబ్బరి ఆకుల పందిరిలాంటి పైకప్పు. ఎక్కడికక్కడే కారిపోతోంది. ఆమె ఒళ్లోని పసిబిడ్డ తడిచిపోతాడన్న వేదనతో కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ తన చీరకొంగును గొడుగులా ఎత్తిపట్టుకుంది. అయినా ఆ పసివాడు తడిచిపోతున్నాడు 'వర్షపు నీటితో కాదు... ఆ తల్లి కార్చే కన్నీటితో'...

నాలుగు పెదవులు కలిసినప్పటికన్నా రెండు పెదవులు కలిసి రెట్టింపు తీపిని ఎప్పుడిస్తాయంటే అమ్మా అని పిలిచినప్పుడు. ప్రపంచంలోని గొప్పవారిలో ఎక్కువమంది తమ తల్లుల జీవ లక్షణాలను పుణికి పుచ్చుకున్నవారే' అని పరిశోధనల్లో తేలింది. స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలైతే... ఇల్లాలికి గౌరవవాచకం అమ్మ!

అనేక దశల్లో సమాజానికి చుక్కానిగా నిలిచిన మహిళలు మన ఆచార వ్యవహారాలకూ ఆధార భూమికలు. తరతరాలుగా మగవాడి విజయానికి వెన్నెముకగా నిలిచిన మహిళ... సప్తపదిలో భర్త చిటికెన వేలు పట్టుకుని ఒద్దికగా వెనక నడిచిన మహిళ ఈ ఆధునిక యుగంలో ప్రపంచాన్నే తన చూపుడు వేలితో శాసించాలని... చిటికెన వేలితో నడిపించాలని సమాయత్తం కావడం ఈ యుగం ప్రత్యేకత. రాబోయేది మహిళా యుగమే. ధీశక్తిలో, స్థైర్యంలో, ముందుచూపులో, వివేకంలో స్త్రీదే ముందంజ. ఆధునిక మహిళ సాధించిన అమోఘ విజయమిది.

– వై.శ్రీలక్ష్మి

దార... జాయ... పత్ని... వీరెవరు?



స్త్రీకి మన భాషలో పదుల సంఖ్యలో పర్యాయపదాలు.. అవి ఆమె నిర్వహించే విభిన్న పాత్రలకు ప్రతిరూపాలు! ఇల్లాలికి ఇంగ్లిష్‌లో ఉన్నదొకటే మాట.. వైఫ్! మరి మనకో?.. జాయ, పత్ని, భార్య, దార, సతి.. ఎన్నో! వీటిలో ఒక్కోమాటను ఒక్కో ప్రత్యేక సందర్భంలో ప్రస్తావిస్తుంటారు.

- అగ్నిసాక్షిగా వివాహం జరిగి, యజ్ఞయాగాదులతో సహధర్మచారిణిగా వ్యవహరించే స్త్రీ.. పత్ని. ఆవిడే ధర్మపత్ని.
- ఆలు అంటే.. ఇంటి ఆలు. ఇంటికి యజమానురాలు అని. ఆమె ఇల్లాలు.
- బిడ్డలకు జన్మనిచ్చిన ఇల్లాలికి జాయ అని పేరు.
- భార్య అంటే అర్థం.. భర్త దేశాంతరం వెళ్లినప్పుడు అతడి స్థానంలో కుటుంబ భారం వహించేది అని....
- సత్వగుణంతో శోభించేది సతి. అన్నివేళలో భర్తతో కలిసిమెలసి అన్యోన్యంగా జీవించేది.. దార!

ఏ పాత్రకు అదే ప్రత్యేకం! ఒక్కో పాత్రకు ఒక్కో సంబోధన. పురుషుడి జీవితంలో తాళికట్టిన భార్య ఇన్ని పాత్రలు పోషిస్తుంటే.. స్త్రీగా, గృహిణిగా, తల్లిగా, ప్రియురాలిగా, నాయికగా.. ఆకాశంలో సగమై, శివుడి శరీరంలో భాగమై, ఇంటికి దీపమై, కంటికి వెలుగై.. ఈ సృష్టికే శోభను చేకూరుస్తోంది. మహిళ లేకుంటే సృష్టేలేదు. అందం, ఆకర్షణ, సమర్థత, దక్షత, తెలివితేటలు, ఓర్పు.. స్త్రీ సహజ లక్షణాలు. కనుకనే ఆమె రూపం అపురూపం. లావణ్యానికి ప్రతిరూపం. అందానికున్న పర్యాయపదాలన్నీ ఆమెకే సొంతం. సరిగ్గా అర్థం చేసుకుంటే ఆమె స్వరూపం.. విశ్వరూపం.

–కప్పగంతు రామకృష్ణ



రామాయణం కాదు.. సీతమ్మ కథ

లోకమంతా అనుకుంటున్నట్లు వాల్మీకి తన కావ్యాన్ని రామాయణంగా చెప్పలేదు. 'సీతాయాశ్చరితం మహత్' - అన్నాడు. నేను రాస్తున్నది సీతమ్మ కథ. మహనీయమైన సీతమ్మ కథ. లోకానికి మేలు చేకూర్చాలని వాల్మీకి భావించాడు. 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్ష కావ్యంలో సీతమ్మలోని ధీరత్వాన్ని అత్యద్భుతంగా వర్ణించాడు. లంకలోని అశోకవనంలో సీతమ్మ కూర్చున్న తీరును వర్ణిస్తూ విశ్వనాథ

ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమతీరు స్వామి చా
పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు స్వామి దే
హాకృతి సర్వదేహమున యందును రాఘవవంశమౌళి ధ
ర్మాకృతి కూరుచున్న విధంబంతయు రామచంద్రు ప్రతిజ్ఞమూర్తియై

అంటూ సీతమ్మతల్లి రామచంద్రుడి పరాక్రమానికి చిహ్నంగా కూర్చుందని చెప్పారే కానీ రావణాసురుడు తీసుకువచ్చిన అబలగా కూర్చుని బాధపడుతున్నట్లు రాయలేదు. అదీ సీతమ్మ తల్లి ధీరత్వం.

ధైర్యం చెప్పిందామె...

ఇస్లాం సందేశం

ఇస్లాం ధర్మ ప్రచారంలో పురుషులతో సమానంగా మహిళలూ కృషి చేశారు. ముహమ్మద్ ప్రవక్త సతీమణి బీబీ ఖతీజ (రజి) ఇందుకు ఉదాహరణ.

"ఆందోళన చెందకండి. అల్లాహ్ మీకు ఎటువంటి అన్యాయం చేయరు" అని ఓ సందర్భంలో బీబీ ఖతీజ తన భర్త అయిన ప్రవక్త (స)కు ధైర్యాన్నిచ్చారు. హిరా గుహలో ధ్యానం చేస్తున్న ముహమ్మద్ ప్రవక్త (స)కు మొట్టమొదటిసారి ఖుర్ఆన్ వాణి వినిపించింది. దైవదూత జిబ్రాయిల్ ఖుర్ఆన్ వాణిని ప్రవక్త మనోఫలకంపై అవతరింపజేశారు. జిబ్రాయిల్ దూత అంతర్ధానమైన మరుక్షణం నుంచి ప్రవక్త (స) భయంతో కంపించిపోయారు. హుటాహుటిన ఇంటికి వెళ్లి భార్యతో.. 'దుప్పటి కప్పు' అంటూ వణుకుతూ పడుకున్నారు. భర్త పరిస్థితిని చూసి ఖతీజా కంగారుపడింది. కాసేపటికి ఆయన పరిస్థితి కుదుటపడింది. ప్రవక్త (స) హిరా గుహలో జరిగిన వృత్తాంతాన్ని భార్యకు వివరించారు. అప్పుడు ఆ స్త్రీమూర్తి "సత్య సంధులు, నిజాయతీపరులను అల్లాహ్ ఆదరిస్తార"ని భర్తకు ధైర్యాన్ని నూరిపోశారు. భర్త కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంది. ఇస్లాంను స్వీకరించిన వారిలో మొట్టమొదటగా నిలిచిన ప్రవక్త (స)కు నైతికంగా అండగా నిలిచారామె. తన వద్ద ఉన్న నలభైవేల దీనార్‌లను ఇస్లామీయ ఉద్యమం కోసం దానమిచ్చారు. భర్త అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉంటూ.. ఆదర్శ మహిళగా గుర్తింపు పొందారు.

–ఖైరున్నిసా బేగం



వేదాలు చెప్పాయి


భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలుగా ఉన్న వేదాలు స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అధ్వరణవేదాల్లోని అనేక మంత్రాలు స్త్రీ ఔన్నత్యాన్ని విశేషంగా ప్రశంసించటంతో పాటు మహిళల్ని ఎంతో గౌరవంగా చూడాలనే బాధ్యతను పురుషులకు నిర్దేశించాయి.

- స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి : యజుర్వేదం, 10:03
- స్త్రీలు మంచి కీర్తి గడించాలి : అధర్వణవేదం, 14:1:20
- స్త్రీలు ఉత్తమ పాండిత్యం సంపాదించాలి : అధర్వణవేదం, 11:5:18
- స్త్రీ అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యాలి : అధర్వణవేదం, 14:2:74
- స్త్రీ ఎల్లప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి : అధర్వణవేదం, 7:4:72
- స్త్రీలు ఎల్లప్పుడూ జ్ఞానవంతులుగా, తెలివిగలవారుగా ఉండాలి : అధర్వణవేదం, 7:47:1
- పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి : అధర్వణవేదం, 7:38:4
- దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు నాయకత్వం వహించి నడిపించాలి : ఋగ్వేదం, 10:85:46
- స్త్రీలు సభను ఉద్దేశించి ప్రసంగించాలి : ఋగ్వేదం, 10:85:26
- పిత్రార్జితంలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమాన హక్కు ఉంది : ఋగ్వేదం, 3:31:1

యుక్తి... శక్తి... అనురక్తి!

తొలినుంచీ మన సమాజంపై మహిళల ముద్ర అనంతం. తమ తెలివితేటలు, ధీశక్తి, ప్రేమానురాగాలతో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన వారి గాథలు మనకు పాఠాలు చెబుతాయి..

సతీ లీలావతి!



భార్య తన అనురాగాన్ని భర్తకు పరిపూర్ణంగా అందజేస్తుంది. మంచి దారిలో నడవాలనుకుంటుంది. దారి తప్పితే.. ప్రేమతోనో.. తెలివితోనో.. తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి భార్యే లీలావతి.

ఈ కథంతా విష్ణు పురాణంలోనిది. హిరణ్యకశిపుడు జీవితమంతా విష్ణు ద్వేషంతోనే గడిపాడు... మరి అతని కుమారుడైన ప్రహ్లాదుడికి అంత విష్ణుభక్తి. ఇలా ఎందుకు వచ్చిందనేది అటు మనస్తత్వ శాస్త్రానికీ, ఇటు భారతీయ స్త్రీల చాతుర్యానికీ సంబంధించిన గొప్ప విషయం. ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉండగా హిరణ్యకశిపునికి తపస్సు చేయాలని సంకల్పం కలిగింది. శివుడు ప్రత్యక్షమై వరాలన్నీ ఇచ్చి సాగనంపేదాకా తపస్సు చేయాలని నిర్ణయించుకుని పొద్దున్నే వెళ్లిన వాడు సాయంత్రానికే తిరిగి వచ్చేశాడు. అదేమని అడిగితే అడవిలో పెద్ద అవరోధం ఏర్పడిందని చెప్పాడు. ఈయన ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చుని కళ్లు మూసుకుని ఓం నమఃశివాయ అనడం మొదలుపెట్టాడో లేదో అదే చెట్టుపై ఒక చిలుక వాలి నారాయణ, నారాయణ అని రొద చేయడం ప్రారంభించిందట. దీంతో హిరణ్యకశిపుడి ఏకాగ్రత చెల్లాచెదురైపోయింది. ఎన్నిసార్లు పట్టుదలగా కూర్చుని మళ్లీ తపస్సు మొదలుపెట్టినా ఇదే పరిస్థితి ఉంటోంది. చివరికి ఆయనకు విసుగొచ్చి మరోసారెప్పుడైనా ప్రయత్నిద్దామని ఇంటికి వచ్చేశాడు. లీలావతి చాలా తెలివైంది. చిలకరూపంలో వచ్చినవాడు నారద మహర్షి అని గ్రహించింది.

అయినా నమ్మలేనట్లుగా మొహం పెట్టి .. ఏదీ ఏమంది? ఎలా అంది?...

నాలుగేసి అక్షరాలు పలకడం చిలకలకి సాధ్యమవుతుందా- మీ భ్రమగానీ

సరిగ్గా అలాగే పలికిందా! చిలక ఎలా అందో సరిగ్గా అలాగే చెప్పండి... అని పదే పదే రెట్టించింది.

ప్రశ్నలకు సమాధానం రాబట్టడంలో ఆమె నైపుణ్యం అపారమైంది. ప్రేమగా, లాలనగా, గోముగా అడుగుతూ 108 సార్లు శ్రీమన్నారాయణ జపం పూర్తి చేయించింది. ఇదంతా హిరణ్యకశిపుడు బడలిక తీర్చుకోవడానికి లీలావతి ఒళ్లో తలవాల్చి సేదతీరుతున్నప్పుడు జరిగింది. అప్పటికి ప్రహ్లాదుడు తల్లి కడుపులో తొమ్మిది నెలల పసికందుగా ఉన్నాడు. ఇలా పుట్టబోయే పిల్లవాడికి తండ్రితోనే నారాయణ మంత్రోపదేశం జరిగేలా చేసింది. ఇలా దారితప్పిన తన భర్తను అపార నైపుణ్యంతో మంచి మార్గంవైపు మళ్లించేందుకు ప్రయత్నించింది లీలావతి

జ్ఞానమయి మైత్రేయి



అన్ని రంగాల్లో ఆడపిల్లలు ముందుకొస్తున్న రోజులివి. సంప్రదాయాలు, కట్టుబాట్లు అడ్డుగోడలుగా ఉన్న కాలంలో మహిళకు చదువుకునే అవకాశం ఎక్కడిది? అలాంటి రోజుల్లోనే తన ప్రజ్ఞతో వేదవిద్యను ఔపోసన పట్టిన మేధావి మైత్రేయి. ఆడపిల్లల చదువుకు నాంది పలికిన మహోన్నతురాలామె...

గురుకుల నిర్వహణలో, విద్యాబోధనలో యాజ్ఞవల్క్యుడికి తోడ్పడుతూ, ఆయనకు సహధర్మచారిణిగా ఉండి బ్రహ్మజ్ఞాన ఉన్నత శిఖరాలధిరోహించిన సుమనస్విని మైత్రేయి. మైత్రేయి జనక మహారాజు మంత్రి మిత్రయుడి కుమార్తె. తండ్రితో పాటు జనకుడి ఆస్థానానికి వెళుతూ అక్కడ జరిగే పండిత గోష్ఠులను, వేదాంత చర్చలను బాల్యం నుంచే శ్రద్ధగా, ఆసక్తితో వినేది. పినతల్లి గార్గి బ్రహ్మవాదిని. ఆమె పాండిత్య ప్రభావం మైత్రేయిని ఎంతగానో ఆకర్షించింది. తన తండ్రి యింట ఓసారి బసచేసిన యాజ్ఞవల్క్య మహర్షి చొరవ, ధీశక్తి, సాహసం ఆమెపై గొప్ప ప్రభావం చూపాయి. ఆయన వివాహితుడైనా ఒప్పించి, మెప్పించి అన్ని సంపదలను త్యజించి అతన్ని పెళ్లి చేసుకుంది. జ్ఞాన సముపార్జనలో మహోన్నత శిఖరాలను అధిరోహించింది. యాజ్ఞవల్క్య మహర్షి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలనుకుని తన సంపాదనను భార్యలిద్దరికీ పంచి ఇవ్వబోగా తన భాగాన్ని మైత్రేయి వద్దంది. ఈ నశ్వర సంపదతో నాకు అమృతత్వం వస్తుందా అని అడిగింది. తన వాటా కూడా ముని మొదటి భార్య కాత్యాయనికి ఇచ్చేసి భర్తతో పాటు తానూ వానప్రస్థానానికి బయలుదేరింది. అక్కడ బోధన, సాధన మరింత తీవ్రం చేసింది. జనకుడు, గార్గి వంటివారితో నిరంతరం బ్రహ్మజ్ఞానం గురించి చర్చలు జరిగేవి. వాటిలో ఏకాగ్రత, శ్రద్ధతో ఆమె చెప్పే సమాధానాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేవి. ఆ చర్చల సారమే 'బృహదారణ్యకోపనిషత్తు'. మైత్రేయిని బ్రహ్మజ్ఞానానికి అర్హురాలిగా చేసి యాజ్ఞవల్క్యుడు హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఒకవైపు ధర్మపత్నిగా గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తూనే మరోవైపు వేదజ్ఞాన సముపార్జనకు స్త్రీలూ అర్హులేనని నిరూపించిన మైత్రేయి అబలకాదు సబల. నాటికీ, నేటికీ ఆమె మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచింది.

త్యాగానికి ప్రతిరూపం చిన్నమ్మ!



ఓ తల్లి త్యాగం యుగయుగాలుగా నిలిచిపోయిన వైనం రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఆమె లక్ష్మణుడి తల్లి సుమిత్రా దేవి. పాశ్చాత్య తత్వవేత్త మాక్స్ ముల్లర్ 'ఇద్దరు స్త్రీమూర్తులకు పాదాభివందనం' అన్నారు. తమ వ్యక్తిత్వాలతో ఆయనను విశేషంగా ఆకట్టుకున్న ఇద్దరు మాతృమూర్తుల్లో సుమిత్ర ఒకరు.. రెండో ఆమె పాండవుల తల్లి కుంతీదేవి. త్యాగమంటే ఈ జాతికి నేర్పిన తల్లులు వారిద్దరూ అన్నారాయన.

అయోధ్యను పాలించిన దశరథ మహారాజుకు ముగ్గురు ధర్మపత్నులు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య కోసల రాజు కుమార్తె. కైకేయి కేకయరాజు కూతురు. మగధేశ్వరుడి కుమార్తె సుమిత్ర. పేరుకు తగ్గట్టే సౌమ్యురాలు. అటు పట్టపురాణి కాకపోయినా, కైకేయిలా భర్త ప్రేమను అమితంగా పొందలేకపోయినా.. వ్యథ చెందింది లేదు. సుమిత్రకు ఇద్దరు కుమారులు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు.. రాముడికి నీడలా ఉంటే. శత్రుఘ్నుడు.. భరతుడి వెన్నంటే ఉండేవాడు. వనవాసానికి బయల్దేరిన సీతారాములకు తోడుగా వనానికి వెళ్లమని లక్ష్మణుని ఆదేశించింది సుమిత్ర. 'వనవాసం కోసమే నువ్వు పుట్టావు. సీతారాములను జాగ్రత్తగా కాపాడు. ఇకపై నీకు రాముడే దశరథుడు, నన్ను సీతలో చూసుకో...రామందశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజామ్ అని చెప్పింది. ఆ క్షణాన ఆమెలో కైకకున్న స్వార్థమూ లేదు. కౌసల్యకున్న మమకార దుఃఖమూ లేదు. పుత్ర వియోగంతో బాధపడుతున్న కౌసల్యను ఓదార్చింది తన దుఃఖాన్ని లోలోపల అణచుకొంది. రాముడు వనవాసానికి వెళ్లాడన్న దిగులుతో మృత్యుముఖానికి చేరుకున్న దశరథుడు సుమిత్ర ప్రవర్తనను గ్రహించి.. ఆమెనెంతో ఆదరించాడు. "హా సుమిత్రా! తపస్వినీ!!" అంటూ ప్రశంసించాడు. సుమిత్ర నిజంగా తపస్వినే! ఒక ఆదర్శవంతుడైన సోదరుడంటే ఇలా ఉండాలని ప్రపంచానికి సౌమిత్రి ద్వారా సందేశం అందించింది. రామాయణకావ్యంలో వాల్మీకి సృష్టించిన మహోన్నతమైన పాత్రల్లో సుమిత్ర ఒకటి. అలాంటి సుమిత్రలను సమాజంలో ఇంటింటా చూడాలని ఆకాంక్షిద్దాం!

– వేదప్రియ

పూలబావికి ఆ పేరు!

ధర్మ సందేహం



తిరుమలలోని భూతీర్థం గురించి వివరించండి?

– నవీన్, హైదరాబాద్

తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. రకరకాల పూలతో స్వామిని అలంకరించడం చూస్తుంటాం. శ్రీహరికి సమర్పించిన తులసి, పుష్పహారాలను ప్రసాదంగా భక్తులకు ఇచ్చే సంప్రదాయం తిరుమలలో లేదు. ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవ్వరూ ఉపయోగించకుండా ఓ బావిలో నిమజ్జనం చేస్తారు. ఆ బావి పేరు 'పూల బావి'. దీనినే భూతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం.. భూదేవి వల్ల ఏర్పడిందని చెబుతారు. కాలాంతరంలో ఈ తీర్థం భూమిలో నిక్షిప్తమైపోయింది. శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూతీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం తెలియజేస్తుంది.

– జీవీ శంకరరావు

ఈనాడు సినిమా



అనుష్క

ఇంతకంటే గొప్ప ఉద్యోగమా?

సినిమా కూడా ఉద్యోగం లాంటిదేనట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు... అనుష్క. 'సినిమాలాంటి గొప్ప ఉద్యోగం ఎక్కడా ఉండదు' అనేది అనుష్క మాట. 'ఎందుకలా..?' అని అడిగితే "సినిమా అంటే ఇష్టపడనివాళ్లెవరు ఉంటారు? అలాంటి ఇష్టమైన వ్యాపకంలో బతుకుతూ, జీతం లాంటి పారితోషికం తీసుకుంటూ, సకల సౌకర్యాలూ అనుభవించడం గొప్ప అదృష్టం కాకపోతే మరేంటి?" అంటోంది. "ప్రతి ఉద్యోగం లోనూ చికాకులు ఉంటాయి. నటీనటులకు అది తప్పదు. కాకపోతే... ఇక్కడ సౌల భ్యాలు వేరు. కష్టపడి ఓ స్థాయి తెచ్చుకొంటే, రాణిలా చూస్తారు. మన మాటకు ఓ విలువ ఉంటుంది. తొమ్మిది నుంచి ఆరు గంటల వరకూ ఉద్యోగం చేస్తే అలసిపోతుంటాం. సెట్లో 24 గంటలున్నా అలుపు రాదు. ఇష్టమైన వృత్తిలో ఉండే ఆనందం, సంతృప్తి వేరు" అని చెబుతోంది అనుష్క.

అమెరికాలో ఫొటో షూట్



ఎన్టీఆర్



రామ్‌చరణ్

రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. మరోవైపు రామ్‌చరణ్, ఎన్టీఆర్ అమెరికా వెళ్లిపోయారు. ఈ సినిమా పనుల్లో భాగంగానే. అక్కడ వీరిద్దరిపై ఫొటో షూట్ నిర్వహించబోతున్నారు. చరణ్, ఎన్టీఆర్‌తో పాటుగా రాజమౌళి తనయుడు కార్తికేయ అమెరికా బయల్దేరారు. అక్కడ రెండు రోజుల పాటు ఈ ఫొటో షూట్ సాగబోతోంది. తిరిగొచ్చాక బోయపాటి శ్రీను సినిమాతో బిజీ అవుతారు రామ్ చరణ్. త్రివిక్రమ్ సినిమా పనుల్లో పడిపోతారు ఎన్టీఆర్. ఈ రెండు చిత్రాలూ ముగిసిన తరవాతే రాజమౌళి చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా కథానాయికలుగా కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. రాశీ ఖన్నా, సమంతను కథానాయికలుగా ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం మాత్రం వీటిపై స్పందించలేదు.

కొత్త పాట గురూ!

చూపుల వంతెనపై హృదయం పరుగిడెనే

చిత్రం: కృష్ణార్జున యుద్ధం, రచన: శ్రీజో
గానం: ఎల్.వి.రేవంత్, సంజిత్ హెగ్డే
సంగీతం: హిప్‌హాప్ తమిళ

పల్లవి:
కృష్ణ: నా కనులే కనని ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా ఈ వరస
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా
నే వెతికే స్నేహం నీ మనసా
ఒడ్డు చేరలేని ఈ అలే, దాటుతోంది
సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే, కమ్ముతుంటే
ఈ అల్లరే...
అర్జున్:
ఐ వన్నా ఫ్లై వన్నా ఫ్లై నీ సగమై సగమై
నా నిజమే ఎదురై, పిలిచినదా
లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్‌సైడ్, ఈ వెలుగే
వరమై
యే కథలో వినని భావమిదా
చరణం1:
కృష్ణ: ఊహలకే సరిహద్దులు లేవని
ఈ క్షణమే తెలిసే
అందుకనే చూపుల వంతెనపై హృదయం
పరుగిడెనే
అర్జున్: వెన్నెలకన్నా చల్లని సెగతో ఫీల్ దిస్
మోమెంట్ స్వే
నీ వేకువలో వెచ్చని ఊహై ఐ విల్ మెల్ట్
యువర్ హార్ట్ అవే
ఒక ప్రాణం, అది నీదవనీ
గర్ల్ యువర్ స్మైల్, నా జగమవనీ
కృష్ణ: నా కనులే కనని ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా ఈ వరస
అర్జున్:
ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై, నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
చరణం2:
కృష్ణ: వెతికా నేనే, కన్ను నీ లోకంలో
నడిచా నీడై, ప్రతి అడుగూ నీతో
నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే
అరెరే చిలిపి మదికే తెలిసెనిక నా కలల
బరువే
అర్జున్:
ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
లవ్, ఫీలింగ్ ఇట్ ఇన్‌సైడ్ ఈ వెలుగే
వరమై
యే కథలో వినని భావమిదా



అనుపమ పరమేశ్వరన్, నాని

మాతృభాషపై ప్రేమ...పాటపై మక్కువ సరిహద్దుల్ని చెరిపేసింది. గీత రచయిత శ్రీజో ఉండేది అమెరికాలో. చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. కానీ ఆయన కలం స్వచ్ఛమైన తెలుగు భావాల్ని పలికిస్తుంది. 'సాహసం శ్వాసగా సాగిపో'లో వెళ్లిపోమాకే..., 'నిన్ను కోరి'లో అడిగా అడిగా..., 'భాగమతి'లో మందార మందార... ఇలా పలు చిత్రాల్లో గీతాల్ని రచించిన శ్రీజో ప్రస్తుతం నాని, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న 'కృష్ణార్జున యుద్ధం'లో ఐ వన్నా ఫ్లై... అంటూ పాట రాశారు. ఆ పాట ప్రయాణం గురించి ఆయన చెప్పిన విషయాలివీ...

"మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా'లో నేను పాట రాశా. మరోసారి ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశారు. కృష్ణ అనే ఓ పల్లెటూరి యువకుడిగా, అర్జున్ అనే రాక్‌స్టార్‌గా ఆయన తెరపై దర్శనమిస్తారు. వారిద్దరి జీవితాలు ఓ దశలో కీలకమైన మలుపు తీసుకొంటాయి. ఆ సందర్భంలో ఇద్దరిని దృష్టిలో ఉంచుకొని ఓ పాట రాయాలన్నారు దర్శకుడు. అదే ఈ పాట. విభిన్నమైన నేపథ్యాలున్న ఇద్దరి వ్యక్తుల మదిలోని భావాల్ని ఆవిష్కరిస్తూ ఓ పాట రాయడం సవాల్‌గా అనిపించింది. కృష్ణ పల్లెటూరి యువకుడు కాబట్టి అతని కోసం అచ్చమైన తెలుగునీ... అర్జున్ రాక్‌స్టార్ కాబట్టి అక్కడక్కడ ఆంగ్ల పదాల్ని ఉపయోగిస్తూ పాట రాశా. అలాగని పాటలో ఆంగ్లం, తెలుగు వేర్వేరుగా వినపడదు. ఆంగ్ల పదాలు కూడా తెలుగు శబ్దాలకి తగ్గట్టుగా పాటలో ఇమిడిపోయేలా పాట రాశా. 'ఐ వన్నా ఫ్లై వన్నా ఫ్లై, నీ సగమై సగమై...' అంటూ సాగుతాయి పాటల్లోని పదాలు. ఏ పాట రాసినా భాష, భావంతో పాటు... శబ్దాన్నీ కీలకంగా పరిగణిస్తుంటా. అమెరికాలో ఉంటూ అన్ని రకాల పాటలు వింటుంటా. ఆంగ్ల ప్రభావం నాపై ఉంటుంది. కానీ అచ్చమైన తెలుగు మాటలతో పాటలు రాయడమే నాకు ఇష్టం. మనం ఏ భాషలో ఆలోచిస్తామో, ఆ భాషపై మక్కువ, పట్టు ఎప్పటికీ తగ్గదు. కానీ ఈ సినిమాలో రాక్‌స్టార్ ఉంటాడు కాబట్టి ఆ పాత్రకి తగ్గట్టుగా కొన్ని ఆంగ్ల పదాల్ని కలుపుకొని ఈ పాట రాశా. అరుదైన ఈ సందర్భం నాలోని రచయితకి ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. నాలుగు రోజుల్లో ఈ పాటని పూర్తి చేశా. హిప్‌హాప్ తమిళ సంగీతంతో పాటు రేవంత్, సంజీత్ హెగ్డే బాగా పాడారు. కథానాయకుడు నానికి ఈ పాట బాగా నచ్చిందని దర్శకుడు చెప్పారు. పాటకి ఆన్‌లైన్‌లో చక్కటి స్పందన లభిస్తోంది. ఇందులోని ప్రతి పంక్తి కూడా ఎంతో తృప్తినిచ్చింది. 'చిన్న సినిమా' అనే చిత్రంతో నా పాటల ప్రయాణం మొదలైంది. కోన వెంకట్ ప్రోత్సాహంతో 'గీతాంజలి' చిత్రానికి రాశా. ఆయనవల్లే 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో పాట రాశా. ఆ తర్వాత యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ప్రోత్సహించి పలు చిత్రాల్లో పాటలు రాసే అవకాశమిచ్చారు. నేను పుట్టింది విశాఖపట్నంలో, పెరిగింది హైదరాబాద్‌లో. అమెరికాలో స్థిరపడినప్పటికీ తెలుగుపై మమకారం పెరిగిందే తప్ప, తగ్గలేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి గీతాల్ని అమితంగా ఇష్టపడుతుంటా. ఆ పాటల్లోని భావాలు నన్నెంతగానో ఆలోచింపజేసేవి. అలా నాకు గీత రచనపై ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంలోనూ పాట రాశా'.



శ్రీజో

శివ.. హ్యాపీడేస్.. స్ఫూర్తితో!



అనిల్ సుంకర, సంయుక్తా హెగ్డే, నిఖిల్, సిమ్రాన్ పరింజ, శరణ్

నిఖిల్, సిమ్రాన్ పరింజ, సంయుక్తా హెగ్డే నాయకా నాయికలుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ నెల 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు మాట్లాడుతూ "ఇది నా 15వ చిత్రం. నా హృదయానికి బాగా దగ్గరైన కొన్ని చిత్రాల్లో ఇదొకటి. తొలి సినిమా 'హ్యాపీడేస్' తర్వాత పూర్తిస్థాయి కాలేజీ నేపథ్యంతో కూడిన మరో చిత్రం చేయాలని ఉండేది. ఆ కోరిక 'కిరాక్‌పార్టీ'తో నెరవేరినందుకు ఆనందంగా ఉంది. అందరికీ నచ్చే ఓ మంచి చిత్రమిది" అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "ప్రతి ఒక్కరూ వాళ్ల జీవితాన్ని తెరపై చూసుకొనేలా ఉంటుందీ చిత్రం. 'శివ', 'హ్యాపీడేస్' చిత్రాల స్ఫూర్తితో కన్నడలో విజయవంతమైన 'కిరాక్‌పార్టీ'ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాం" అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ "మార్చి 15న ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ మరుసటి రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది. 'శివ' చూశాక అలాంటి సినిమా చేయగలనా? లేదా ? అనే ఆలోచన ఉండేది. ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 'శివ', 'హ్యాపీడేస్' తరహాలో పూర్తిస్థాయి కాలేజీ నేపథ్యంతో కూడిన చిత్రమిది. శరణ్ కొప్పిశెట్టి చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. చందు మొండేటి, సుధీర్‌వర్మ రచన పరంగా చక్కటి సహకారం అందించారు. సినిమా ప్రచారంలో భాగంగా ఓ పోటీని నిర్వహిస్తున్నాం. సినిమాలో ఉపయోగించిన కారుని ఈ పోటీలో గెలిచిన విజేతకి తొలి బహుమతిగా అందజేస్తాం. గురువారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్ నిర్వహిస్తున్నాం" అన్నారు.

కోటికొక్కడున్నా చాలు



నిత్యామేనన్

సుదీప్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తమిళ, కన్నడ భాషల్లో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని నిర్మాత కల్యాణ్ ధూళిపాళ్ళ 'కోటికొక్కడు'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిత్యామేనన్ నాయికగా నటించింది. ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాత కల్యాణ్ మాట్లాడుతూ "డబ్బులో పుట్టి పెరిగిన కొడుకు తన తండ్రి ఆ ధనం కోల్పోయినప్పుడు ఎలా ఆ డబ్బుని సంపాదించి తండ్రిని కోటికొక్కడుగా నిలిపాడనేదే ఈ చిత్రకథ. ప్రేమ, తండ్రీకొడుకుల అనుబంధం, వినోదం, యాక్షన్‌తో కె.ఎస్.రవికుమార్ చూడచక్కగా రూపొందించారు. ఐదు పాటలు, ఐదు పోరాట దృశ్యాలుంటాయి. తండ్రీకొడుకులుగా ప్రకాష్‌రాజ్, సుదీప్ నటన ఆకట్టుకుంటుంది. ఈ నెల 9న తెలుగులో విడుదల చేస్తున్నాను. ఇది తమిళ్‌లో 'ముడింజ పుడిచి పారె', కన్నడలో 'కోటిగొబ్బ' పేర్లతో విడుదలై విజయాన్ని సాధించింద'న్నారు. కార్యక్రమంలో శోభారాణి, వి.సముద్ర, బి.ఎ.రాజు పాల్గొన్నారు.

ఆట పట్టించాడు!



శివానీ

వెండితెరపై చూసుకోవాలన్న నా కలని నెరవేర్చిన చిత్రం 'ఏ మంత్రం వేసావె'. అదృష్టం కలిసిరావడంతో అవకాశం సులభంగానే లభించింది. నిజాయతీ, మంచితనం కలగలిసిన అమ్మాయి పాత్రలో కనిపిస్తా. అందరికీ చేరువయ్యే భావోద్వేగాలు నా పాత్రలో ఉంటాయి" అని చెప్పింది శివానీ సింగ్. విజయ్ దేవరకొండ సరసన 'ఏ మంత్రం వేసావె'లో నటించిన కథానాయిక ఈమె. శ్రీధర్ మర్రి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ సమర్పిస్తున్నారు. చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా శివానీ సింగ్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. "కథానాయికగా నేను నటించిన తొలి చిత్రమిదే. విజయ్ దేవరకొండతో కలిసి నటించడం చక్కటి అనుభవం. చాలాసార్లు ఆట పట్టించేవాడు"అంది శివానీ. సినీ ప్రవేశం గురించి మాట్లాడుతూ "పుట్టి పెరిగిందంతా దిల్లీలోనే. అమ్మానాన్నల ప్రోత్సాహంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత పలు ఉత్పత్తులకి ప్రచార కర్తగా వ్యవహరించా. ప్రస్తుతం కొన్ని టీవీ షోలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా. రంగస్థలంతో అనుబంధం ఉండటంతో, సినిమాలపై ఆసక్తి పెరిగింది. దాంతో ముంబయిలో అడుగుపెట్టా. ఆడిషన్స్ గురించి పెద్దగా కష్టపడకుండానే 'ఏ మంత్రం వేసావె'తో తొలి అవకాశం లభించింది.



ఛరిష్మా, అరుణ్ తేజ్ పై క్లాప్‌నిస్తున్న శ్రీకాంత్

హోయ్.. హోయ్

అరుణ్ తేజ్, ఛరిష్మా శ్రీకర్ జంటగా నటిస్తున్న చిత్రం 'నీతోనే హోయ్.. హోయ్'. బి.యన్.రెడ్డి అభినయ దర్శకత్వం వహిస్తున్నారు. డా.ఎస్.కీర్తి, డా.జి.పార్థసారథి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు శ్రీకాంత్ క్లాప్‌నిచ్చారు. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ "మధ్య తరగతి మనస్తత్వాలు, మానవత్వం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఒక అందమైన ప్రేమకథకి, వాణిజ్యాంశాల్ని మేళవించి రూపొందిస్తున్నామ"న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "దర్శకుడు తయారు చేసిన కథ బాగుంది. అనుభవమున్న ఆయన ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనే నమ్మకం మాకుంద"న్నారు. సంగీతం: రవి కల్యాణ్, సమర్పణ: యలమంచిలి ప్రవీణ్.

పంచ్ డైలాగ్

కన్నబిడ్డలను సరిగా చూడలేనివాడు తండ్రి కాదు.. అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. - **రాయలసీమ రామన్న చౌదరి,**
పంపినవారు: రాజు, రాజోలు

సంజయ్‌కు ఆస్తి రాసిచ్చిన అభిమాని



సంజయ్ దత్

సినీ తారల వీరాభిమానులు తమ అభిమానాన్ని చాటుకోవడానికి కొన్నిసార్లు విచిత్రమైన చర్యలకు పాల్పడుతుంటారు. అభిమాన తారల పేర్లను టాటూ వేయించుకోవడం దగ్గర్నుంచి వారికి గుడి కట్టడం వరకూ అలాంటివెన్నో వినే ఉంటారు. అయితే బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్‌ను ఆరాధించే ఓ మహిళాభిమాని చేసిన పని మాత్రం ఆయనతో పాటు అందరూ విస్తుపోయేలా చేసింది. తన పేరిట ఉన్న ఆస్తినంతా తన అభిమాన కథానాయకుడికి చెందేలా వీలునామా రాసింది. ముంబయికి చెందిన నిషి త్రిపాఠి అనే మహిళకు సంజయ్‌దత్ అంటే ఎనలేని అభిమానం. 62 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో గత జనవరి 29న కన్నుమూసింది. అయితే ఆ తర్వాతి రోజే ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆమె ఖాతాలో ఉన్న నగదుతో పాటు లాకర్‌లో ఉన్న విలువైన వస్తువులు సంజయ్ దత్‌కు దక్కేలా మరణించడానికి కొన్ని నెలల క్రితమే వీలునామా రాసినట్లు తేలింది. "ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న సంజయ్ షాక్‌కు గురయ్యారు. తనపై ఆమెకున్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఆస్తిని తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆమె కుటుంబ సభ్యులకే ఆ ఆస్తి చెందేలా చేయడానికి సహకారం అందిస్తున్నార"ని సంజయ్ వ్యక్తిగత న్యాయవాది సుభాష్ జాదవ్ వెల్లడించారు. ఈ విషయం విన్నవారంతా ఓ నటుడిపై మరీ ఇంత అభిమానముంటుందా అని నివ్వెరపోతున్నారు.

ప్రేమ..భావోద్వేగాలు



ఆండ్రియా

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధానపాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'తారామణి'. రామ్ దర్శకుడు. ఈ సినిమాను అదే పేరుతో డి.వెంకటేష్ తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని హైదరాబాద్‌లో ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు యం.యం.శ్రీలేఖ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. 'తారామణి' నేను చూశా. మహిళలు కష్టాలను, కుటుంబ సమస్యలను ఎదుర్కొని వాటిని అధిమిస్తున్న తీరును ఇందులో చక్కగా చూపించారు. ప్రేమ, భావోద్వేగాలు అన్ని కలిసి ఉన్న సినిమా. యువన్ శంకర్‌రాజా చక్కటి పాటలు అందించారు. తెలుగులోనూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా" అన్నారు.

ఆ ఊరిలో ఏం జరిగింది?



ప్రియాంక, అశోక్

అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'అనగనగా ఒక ఊళ్లో'. సాయికృష్ణ కెవి దర్శకుడు. కె.చంద్రరావు నిర్మాత. హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ "పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. రాజోలు పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించాం. యాజమాన్య అందించిన బాణీలు ఆకట్టుకుంటాయి. ఈనెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ"న్నారు. సుమన్, బెనర్జీ, పృథ్వీ, మహేష్ వర్మ తదితరులు నటించారు.

కొత్త సంస్థల్ని ఆహ్వానించాలి

'చిత్ర పరిశ్రమకి చెందిన కొద్దిమంది వ్యక్తుల ప్రమేయంతోనే డిజిటల్ సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంత శాతం తగ్గించండి అంటూ ఆ సంస్థలతో బేరసారాలు సాగించాల్సిన అవసరం లేదు. కొత్త డిజిటల్ సంస్థల్ని ఆహ్వానించి కొత్తగా ఒప్పందం చేసుకొంటేనే పరిశ్రమకి లాభం చేకూరుతుంది" అన్నారు నిర్మాత నట్టికుమార్. థియేటర్ల ప్రదర్శనల నిలిపివేత గురించి ఆయన బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ "ఆరు రోజులుగా ప్రదర్శనల్ని నిలిపివేయడంతో చిన్న నిర్మాతలు, ప్రదర్శనకారులు తీవ్రంగా నష్టపోయారు. క్యాంటిన్, పార్కింగ్ దగ్గర పనిచేసే కార్మికులు జీవనాధారాన్ని కోల్పోయారు. కొత్త సంస్థల్ని ఆహ్వానించడంపై పరిశ్రమ పెద్దలు త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలి" అన్నారు.



నట్టికుమార్

షకీలాగా రిచా



రిచా చద్దా

శృంగార తారగా 90ల్లో మలయాళ చిత్ర పరిశ్రమను ఏలిన నటి షకీలా. కేరళలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ గుర్తింపు సాధించారామె. ఇప్పుడు ఆమె జీవిత కథ వెండితెరకు రాబోతుంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించనున్నారు. వెండితెరపై షకీలా పాత్రలో బాలీవుడ్ భామ రిచా చద్దా నటించనుంది. "షకీలా జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 90ల్లో మలయాళీ చిత్ర పరిశ్రమను ఏలిన తార షకీలా. ఆసియా వ్యాప్తంగా ఆమెకు అభిమానులున్నారు. షకీలా జీవిత కథ చాలా ఆసక్తికరం. వచ్చే నెల్లో సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి "అని రిచా సన్నిహిత వర్గాలు చెప్పాయి.

ఆడపిల్లకు చదువెందుకు దండగ అన్నారు.
ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా? అన్న సమాజాన్ని దాటొచ్చారు!
ఉద్యోగాలు చేస్తామంటే పాఠాలు చెప్పే పంతులమ్మ కొలువైతే తప్ప ఒప్పుకోమన్నారు.
అనుక్షణం అనుమానిస్తూనే ఉద్యోగానికి పంపించిన రోజుల్నీ చూసొచ్చారు.
ఇలా ఒక్కో కంచె దాటుతూ అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నారు మహిళలు.
అన్ని రంగాల్లోనూ అగ్రతాంబూలం అందుకుంటున్నారు.
మగాళ్లు అడుగేయడానికి ఆలోచించే కొలువుల్లో చేరి.. దూసుకుపోతున్నారు.
యుద్ధ విమనాలు నడుపుతున్నారు.
అటవీ అధికారులుగా క్రూరమృగాలకు కాపుకాస్తున్నారు.
నేర పరిశోధనలో వీర విహారం చేస్తున్నారు.
నావికాదళంలోనూ సత్తా చాటుతున్నారు.
విభిన్న రంగాల్లో నారీ భేరీ మోగిస్తున్నారు.
ఇంతుల విజయం ఇంతింత కాదయా అని నిరూపిస్తున్న స్త్రీ మూర్తుల అనుభవాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...



గాజు తెరల్ని భేదించారు!

ఆకాశంలో 'అవని'





దేశంలో 'మిగ్ 21 బైసన్ 'యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ అవనీ చతుర్వేది. ఈమె మధ్యప్రదేశ్, షాడోల్ జిల్లా, డియోల్యాండ్ అనే చిన్న పట్టణంలో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో తొలి మహిళా పైలట్ బ్యాచ్‌లో ఎంపికై, హైదరాబాద్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. టేబుల్ టెన్నిస్, చెస్ లాంటివాటిపై ఆసక్తే కాదు, చిత్రలేఖనంలోనూ అనుభవం అవని సొంతం. అన్న ఆర్మీ ఆఫీసర్ కావడంతో దానిని స్ఫూర్తిగా తీసుకున్న అవని చిన్నవయసు నుంచీ ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకుంది. విమానం నడపాలనే ఆసక్తితో, కాలేజీ రోజుల్లో ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరింది. ఆ అనుభవంతోనే యుద్ధవిమానాలను నడిపితే ఎలా ఉంటుందని అనుకుంది. అలాంటి అవకాశాన్ని అందుకోవాలనుకుంది. అలా శిక్షణ వైపు వెళ్లింది. 'మంచి ఫైటర్ కావాలనేది నా కోరిక. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా. మహిళలకు ఈ తరహా ఉద్యోగం ఒకవిధంగా సాహసమే. కానీ నేను దీన్ని ఓ సవాలుగా తీసుకున్నా. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ, నన్ను నేను మెరుగుపరచుకోవాలనుకుంటున్నా. దేశరక్షణలో నేను కూడా ఒక భాగం కావడం నిజంగా గర్వకారణమే కదా.. ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది చెప్పండి..' అంటున్న అవని ఈ రంగంలోకి రావాలనుకునే ఎందరో మహిళలకు నిజంగా స్ఫూర్తిదాయకమే.

పులులకు ఎదురెళ్తారు!

అడవిలో దారితప్పి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎదురుగా నోట్లో ఒక అడవి పందిని పట్టుకున్న పులి కనబడితే... పులుల గణన కోసం అడవిలోకి వెళ్లినప్పుడు... ఏకంగా మూడు పిల్లలతో దర్జాగా విహరిస్తున్న పులి ఆమడ దూరం నుంచి వెళ్తే...ఇవన్నీ అటవీశాఖలో పనిచేస్తున్న మహిళలు నిత్యం ఎదుర్కొనే సంఘటనలు.



అడవి పేరు వింటేనే... ఏదో తెలియని భయం. మరి పులులూ, చిరుతలూ, ఎలుగుబంట్లు వంటి క్రూర మృగాలు ఉన్నాయంటే... అడవిని దోచుకు తినే స్మగ్లర్లు పొరపాటునో, గ్రహపాటునో తిరుగుతుంటే... ఎవరైనా అటు వైపు వెళ్తారా... కానీ ఈ మహిళల ఉద్యోగం అడవిలోనే. వీళ్ల పని నల్లమల అడవుల పరిరక్షణ. స్మగ్లర్లూ, వేటగాళ్ల దాడులతో అటవీ పరిరక్షణ దినదిన గండంగా మారినా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ రాణిస్తున్నారు. అటవీ శాఖలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించేందుకు 2008 నుంచి ప్రభుత్వం మహిళలకు అవకాశం కల్పించింది. ఇప్పుడు ఎన్ఎస్‌టీఆర్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని అటవీ పరిరక్షణా విధుల్లో దాదాపు 50 మందికి పైగా మహిళలు ఆ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. క్రూర మృగాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం ఓ జ్ఞాపకం అంటారు వీళ్లు. అటవీ హద్దుల్లో తిరగడం, పులుల గణన, వాటి పాదముద్రలు సేకరించడం, వన్యప్రాణుల సంరక్షణ... భూ ఆక్రమణలు, తవ్వకాలు, చెట్ల నరికివేత గుర్తించి సంరక్షించడం వీరి ప్రధాన విధులు. రోజూ అడవి మొత్తం తిరిగి ఓ నివేదిక అందించాలి. 'విధుల్లో చేరిన కొత్తలో స్మగ్లర్లు మా కళ్లముందే ఎడ్ల బండ్లమీద వెదురు దుంగలను తీసుకెళ్తే ఏమీ చేయలేక భయంతో ఉండిపోయేవాళ్లం. అలాంటిది ఇప్పుడు చిన్న పుల్ల కూడా మా కంటిని దాటి అడవి నుంచి బయటికి వెళ్లనివ్వం. అదే దీక్షతో ధైర్యంగా పని చేస్తున్నాం.. .' అంటారా అమ్మాయిలు.

అబద్ధాలు పసిగడతారు

ఫోరెన్సిక్ విభాగంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. అలాంటి విభాగంలో చేరి తన సత్తా చాటుకున్నారు అనితా ఎవాంజలీన్. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో ఫోరెన్సిక్ విభాగాధిపతిగా ఉన్నారామె. ప్రొఫెసర్‌గా మారి అక్కడ విద్యార్థులకు తన పాతికేళ్లకు పైగా అనుభవాన్ని రంగరించి పాఠాలు చెబుతున్నారు. ఈ వృత్తిలోకి రాకముందు కూడా ఉపాధ్యాయినిగా పనిచేసిన అనుభవం అనితది. టీచర్‌గా పనిచేస్తున్నా కూడా తనది సైన్స్ నేపథ్యం కావడంతో ల్యాబులూ, టెస్టులపై ఆసక్తి ఉండేది. ఆ తరువాత ఫోరెన్సిక్ విభాగంలో కూడా డిగ్రీలు పూర్తిచేశారు. అందుకే ఇందులో ఉద్యోగం రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా చేరిపోయారు. అప్పటికే అబ్బాయిల ఆధిపత్యం ఉన్న రంగం అది! అందులోనూ తనకంటూ ఒక ప్రత్యేకతా, గుర్తింపూ ఉండాలన్న తపనతో కష్టపడ్డారు. ఒకానొక సమయంలో నాలుగునెలల బిడ్డతో వేరే ప్రాంతానికి బదిలీమీద వెళ్లాల్సి వచ్చినా వెనుకంజవేయలేదు. 'నా వల్ల ఈ పని కాదు. మహిళైనంత మాత్రానా నాకు ప్రత్యేక వెసులుబాటు అవసరం లేదు' అనే ఆలోచన ఆవిడది. ఫోరెన్సిక్ విభాగంలో వీఐపీ డ్యూటీ ఉంటుంది. ప్రధానమంత్రీ, రాష్ట్రపతి లాంటి వారు వచ్చినప్పుడు వాళ్లకు పెట్టబోయే ఆహారానికి పరీక్ష చేసే విభాగం అది. 'దాంట్లో కేవలం అబ్బాయిలనే నియమించడం ఎందుకూ, నేనూ ఆ డ్యూటీ చేయగలుగుతా' అని అడిగి మరీ ఆ విభాగంలో పనిచేశారామె. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫుడ్ ఫోరెన్సిక్ విభాగంలో తన బాధ్యతలు నిర్వహించి అందరి ప్రశంసలూ అందుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడూ మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఎందులోనూ తిరుగులేదని నిరూపించుకున్న ఆమెకు హ్యాట్సాఫ్!



ఇది తరణీ విజయం



దేశంలోనే తొలి మహిళానావికాదళంగా గుర్తింపు తెచ్చుకుందీ బృందం. ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఐఎన్ఎస్‌వీ తరిణి నౌకలో బయలుదేరిన ఈ ఆరుగురు మహిళల బృందం ఎనిమిది నెలలపాటు సముద్రయానం చేసింది. లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి నేతృత్వంలో బయలుదేరిన ఈ బృందంలో లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభాజామ్వాల్, పి.స్వాతి, బొడ్డపాటి ఐశ్వర్య, విజయాదేవి, పాయల్‌గుప్తా ఉన్నారు. ఇండియన్, పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల మీదుగా 21,600 నాటికల్ మైళ్ల దూరం నౌకపై ప్రయాణం చేసి, లోకం చుట్టిన తొలి మహిళలుగా వీళ్లు అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సెప్టెంబరు 10న గోవా నుంచి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా ప్రారంభించిన వీరి ప్రయాణం, ఆస్ట్రేలియా లోని ఫ్రెమెన్‌టెల్, న్యూజిల్యాండ్‌లోని లిటిల్‌టాన్, ఫాక్‌ల్యాండ్స్‌లోని పోర్టు స్టాన్లీ ప్రాంతాల మీదుగా సాగి, చివరిగా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు ఈ నెల 14వ తేదీకి చేరనుంది. అలాగే రానున్న ఏప్రిల్‌లో తిరిగి గోవాకు చేరుకుని ఆ సాహస ప్రయాణాన్ని పూర్తి చేయనున్నారు. తాము చేసిన సముద్రప్రయాణం, అలాగే ఈ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహనను అందించడమే తమ లక్ష్యమంటారు ఈ సాహస వనితలు.

మహిళా సాధికారతతోనే మార్పు



సాధించాలన్న తపనకు విలువలూ, అంకితభావం తోడైతేనే...విజయం సాధ్యమవుతుందంటారు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా ఉద్యోగినులను ఉద్దేశించి మాట్లాడారు.

మన దేశం చాలా భిన్నమైనది. అలానే పురుషాధిక్యత కలిగింది కూడా. మాటల్లో చెప్పేటప్పుడు అమ్మాయిల్ని దేవతలతో పోల్చి చూస్తారు కానీ కుటుంబం, సమాజం కూడా ఇంకా చిన్న చూపు చూడటం మానలేదు. అభివృద్ధి సాధించాలి అంటే అది మహిళలతోనే సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. లింగవివక్ష, అమ్మాయిలపై అఘాయిత్యాలు వంటి సామాజిక రుగ్మతలు రూపు మాపాలి. సమాన విద్య అందించాలి. ఆధునిక సమాజంలో మహిళలు అన్నిరంగాల్లోనూ దూసుకెళ్తూ తమని తాము నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో మహిళలు మార్పుని అంగీకరించగలగాలి. ఆ సమయంలో అటు విధుల్నీ, ఇటు కుటుంబ బాధ్యతల్నీ సమన్వయం చేసుకోవడమే ఆమె ముందున్న అసలైన సవాల్. కుటుంబం, ఉద్యోగం సమన్వయం చేసుకునే క్రమంలో దేనికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలో తెలిస్తే అనుకున్నది సాధించడం కష్టమేం కాదు. అప్పుడే ఒత్తిడినీ అధిగమించొచ్చు.

లక్ష్యం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. అది స్పష్టంగా ఉండాలి. దానికోసం నిరంతరం పనిచేయగలగాలి. అలానే ఫలితం ఏది వచ్చినా పనిలో మార్పు లేకుండా కొనసాగగలగాలి. అప్పుడే అమ్మాయిలు తామనుకున్నదాన్ని సాధించగలుగుతారు. 'ఒక పని గురించి చెప్పాలంటే పురుషులకు చెప్పండి. అదే ఆ పని పూర్తవ్వాలంటే మాత్రం మహిళకి చెప్పండి...' అంటూ మార్గరేట్ థాచర్ చెప్పిన మాటే అమ్మాయిల శక్తి సామర్థ్యాలను చెబుతోంది. ఆధునిక మహిళలు ఇప్పుడు అన్నింటా అడుగులేస్తున్నారు. ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. రెండు పదులు దాటకుండానే తామెంచుకున్న కెరీర్‌లో స్థిరపడుతున్నారు. అయితే నేటి యువతరాన్ని పక్కదారి పట్టించడానికి బోలెడు ప్రతిబంధకాలు కూడా చుట్టూ ఉన్నాయి. వాటిల్లో టీవీలూ, వీడియోలు, సోషల్‌మీడియా వంటివెన్నో. వాటికి దూరంగా ఉండగలగాలి. అనవసరమైన, సమయం వృథా చేసే వ్యాపకాలను వదిలించుకోవడం మంచిది. భయాలను పొగొట్టుకోవాలి. అప్పుడే తామెంచుకున్న రంగంలో నిలదొక్కుకోగలుగుతారు. కాలం చాలా విలువైనది దాన్ని వృథాకానివ్వకుండా చేసుకుంటే మీరనుకున్నది చేయొచ్చు.

కొందరు వ్యక్తులు ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచిస్తారు. అలాంటివారికి దూరంగా ఉండండి. ఒకరిమీద చెప్పడం, ప్రతిదీ ఫిర్యాదు చేయడం వంటివన్నీ మీ ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపించేవే. అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండి, మిమ్మల్ని ప్రోత్సహించేవారినే మీ చుట్టూ ఉంచుకోవాలి. అయితే ఇతర రంగాలతో పోల్చితే.. వ్యాపారం కొంత భిన్నమైనది. 'మార్గదర్శి' తోడుంటే ఆనందం మీ వెంట ఉంటుందనే నమ్మకం కలిగించాం కాబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఈ క్రమంలో మా పిల్లలూ, కుటుంబం తోడ్పాటు కూడా ఎంతో ఉందని గర్వంగా చెబుతా...

ఆ దేశాల్లో చట్టాలు మహిళల నేస్తాలు!

మనదేశంలో లింగవివక్షా, గృహింసా, భ్రూణహత్యలు.. ఇలా పలు రకాల సమస్యలు మహిళలు సాధికారత సాధించే క్రమంలో ముందర కాళ్ల బంధంగా మారుతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం ఆడవారిని అందలం ఎక్కించే దిశగా కొన్ని చట్టాలను చేశాయి. ఇదిగో చదవండి.. ఒక్కో దేశానిదీ ఒక్కో తీరు!

ఫిన్‌ల్యాండ్: ఈ దేశంలో సమానత్వ హక్కు చట్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ పురుషులతో సమానంగా మహిళలకీ హక్కులుంటాయి. భార్యాభర్తలు ఉద్యోగులైతే.. పిల్లల సంరక్షణ కోసం మగవారికీ సెలవులు ఉంటాయి. కేవలం ఆడవారికే ఆ బాధ్యత వదిలేయకుండా వారూ చూసుకోవాల్సి ఉంటుంది. కాలేజీ, ఆఫీసూ.. ఇలా ప్రతిచోటా సమాన హక్కులు ఉంటాయి. వాటికోసం పోరాడేందుకు నిత్యం అవగాహన కూడా కల్పిస్తుంటుంది ప్రభుత్వం.

స్వీడన్: అత్యధికంగా మాతృత్వ సెలవులు ఇస్తోన్న దేశమిది. ప్రసవానంతరం 69 వారాల పాటు వేతనంతో కూడిన సెలువులు వస్తాయక్కడ. పైగా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారైతే తమ భర్తకీ ఆ సెలవులు పంచొచ్చు. అందుకే అక్కడ ఉద్యోగం చేసే మహిళల సంఖ్య 77శాతంగా ఉంది.



యూకే: మహిళల్ని బాధించే సమస్యల్లో ప్రసవ మరణాలు ఒకటి. యూకేలో ఈ శాతం చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే మహిళల ఆరోగ్యంపట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు.


ఆస్ట్రేలియా: రంగం ఏదైనా కావచ్చు ఈ దేశంలో అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలో కనిపిస్తారు. లింగవవిక్ష అనేపదానికి అక్కడ తావులేకపోవడమే కారణం.

ఐస్‌ల్యాండ్: మహిళల్ని గౌరవించడంలో మొదటిస్థానం ఐస్‌ల్యాండ్‌ది. అంతర్జాలంలో ప్రోనోగ్రఫీని పూర్తిగా నిరోధించడంలో సఫలమైంది. సినిమాల విషయంలోనూ సెన్సార్ బోర్డు పక్కాగా పనిచేస్తుంది. మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించే ఎలాంటి వీడియోకీ వెండితెరమీద తావుండదక్కడ. అంతేకాదు పార్లమెంట్‌లోని సగం సీట్లు మహిళకే కేటాయిస్తారు.

బంగారం వెండి

07న ముగింపు-క్రితం

తమిళనాడు (రూ. లలో)		
ఆర్నమెంట్ (గ్రా)	2,925	2,909
వెండి (గ్రా)	41.80	41.40



	హైదరాబాద్		విజయవాడ		ప్రొద్దుటూరు		రాజమండ్రి		విశాఖపట్నం	
బంగారం(24క్యా)	31,620	31,520	31,550	31,400	31,450	31,350	31,230	31,260	31,480	31,280
ఆర్నమెంట్	29,540	29,430	29,250	29,150	29,120	29,060	29,240	29,260	29,280	29,090
వెండి(కిలో)	39,940	39,665	40,200	39,700	40,000	39,800	39,300	39,000	39,900	39,900

అంకెల్లో మనం



మన దేశంలో వివిధ ఉద్యోగాల్లో ఉన్న మహిళల శాతం, వారి వేతనాల్లో ఉన్న భేదాల వివరాలు చూస్తే...

- ఒక సంస్థనూ, వ్యవస్థను నడిపే రంగంలో కేవలం 1 నుంచి 3 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు.
- రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు మొత్తంగా కేవలం 9 శాతం మాత్రమే ఉన్నారు.
- ఇప్పటికీ కేవలం 7 శాతం మహిళలు మాత్రమే పౌరసేవల విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళలకు పురుషులు అందుకునే వేతనంలో అరవైశాతం మాత్రమే అందుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళల వేతనాల్లో కూడా ఈ వ్యత్యాసాలున్నాయి.
- ఉద్యోగాలు చేస్తున్న గ్రామీణ మహిళల్లో 89.5 శాతం మంది వ్యవసాయం, పరిశ్రమల రంగంలోనే ఉండటం గమనార్హం.
- ఏదైనా సంస్థ బోర్డు సభ్యుల్లో ఉండే మహిళలు 7.7 శాతం మాత్రమే. అది కూడా సాంకేతికతా, మీడియా, టెలీకమ్యూనికేషన్ రంగాల్లో వీరిసంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ సేవలు మనకే

అత్యాచారం, నిర్లక్ష్యం, నిరాదరణ, వివక్ష... అన్నీ మన చుట్టూ ఉండే మహిళలకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే సమస్యలే.

ఇలాంటి పరిస్థితుల్లో మహిళా సాధికారత, స్వేచ్ఛ.. సాధ్యమేనా...? అందరికీ కాకపోవచ్చు కానీ... మా దృష్టికి వస్తే గనుక.. ఏదో ఒకవిధంగా సాయం చేస్తాం... చేయూత అందిస్తాం అని చెబుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు.

మై ఛాయిసెస్: మహిళా సాధికారతా, ఉపాధి, ఆర్థికస్వేచ్ఛతో జీవించడానికి తగిన అవకాశాలను, ఆదరణ అందించే దిశగా కృషి చేస్తుందీ సంస్థ. హైదరాబాద్‌లో మూడేళ్లక్రితం ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకూ వందలాదిమంది మహిళలు, చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది. మహిళల ఉపాధి దిశగా తోడ్పాటు అందించడమే కాదు, బాల్యవివాహాలూ, లైంగిక వేధింపులూ, గృహహింస, వ్యభిచారవృత్తిలో కూరుకుపోయినవారికీ సాయం చేస్తుంది. మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది. ప్రస్తుతం మూడు కేంద్రాల నుంచి పనిచేస్తోందీ సంస్థ.

'లాయర్స్ కలెక్టివ్: నిరుపేద మహిళలూ, చిన్నారులకు చట్టపరమైన చేయూతను ఉచితంగా అందించే దిశగా దేశరాజధానిలో ప్రారంభమైందే 'లాయర్స్ కలెక్టివ్'. ఇందులో న్యాయవాదులూ, చట్టపరంగా సలహాలిచ్చే నిపుణులూ, మానవహక్కుల సంఘం కార్యకర్తలు ఉంటారు. చట్టపరంగా మహిళలకు ఎదురయ్యే సమస్యల్ని ఆన్‌లైన్‌ద్వారా పరిష్కరిస్తారు వీళ్లు.

అభయ: మానసికంగా దృఢంగా ఉన్న మహిళ తన కోసం తాను నిలబడుతుంది. అదే ధైర్యం ఇతరుల్లోనూ నింపాలనే ఉద్దేశంతో ఏర్పాటైందే అభయ. మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఆమె జీవితంలో వెలుగులు నింపుతుందనే అంశానికి ప్రాధాన్యమిచ్చి ఆ దిశగా కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఆర్థిక చేయూత, అలాగే చదువుకు దూరమైన నిరుపేద చిన్నారులు చదువుకునేలా చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. సొంతవారి నిరాదరణకు గురయ్యే వృద్ధులకు నీడనందిస్తోంది. కుట్టు మిషను నుంచి ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో మహిళలకు శిక్షణనందించి ఉపాధి కల్పిస్తోంది. అలాగే చిరు వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలకు రుణాలనూ ఇప్పిస్తోంది. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

ఉద్యోగిని: ఈ సంస్థ పూర్తిగా నిరుపేద, నిరక్షరాస్యులైన మహిళల కోసం పనిచేస్తుంది. వాళ్లకు రకరకాల నైపుణ్యాలు నేర్పించి, వాళ్లకాళ్లపై వాళ్లు నిలబడేలా చేయూత అందిస్తుంది. అందుకోసం అవసరమైన నైపుణ్యాలు నేర్పించడం, ఆసక్తి ఉన్న రంగంలో వ్యాపారం చేసేలా రుణాలు ఇచ్చి ప్రోత్సహించడం, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, నిపుణుల సలహా ఇప్పించడం.. ఇలా ఎన్నో చేస్తోంది. దిల్లీలో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో పనిచేస్తోంది. రాబోయే రెండేళ్లలో దాదాపు లక్షమంది మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.

విమెన్ ఆన్ వింగ్స్: పేదరికం కారణంగా ఎంతోమంది భారతీయ మహిళలూ, అమ్మాయిలు వ్యభిచారం, బాల్య వివాహాలకు బలి అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి మహిళల్ని గుర్తించి వారికి ఏదో ఒకవిధంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటైందే ఈ సంస్థ. అలా ఇప్పటివరకూ లక్షా ఎనభైరెండువేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించి, వాళ్ల జీవనవిధానాన్నే మార్చేసింది.



నాణ్యమైన ఫార్మా కోర్సులకు నైపర్

సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే స్పీడుతో కొత్త కొత్త వ్యాధులూ పుట్టుకొస్తున్నాయి. వాటి నివారణకు ఔషధాలను కనిపెట్టడం ఎప్పటికప్పుడు సవాలుగా మారుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫార్మా పరిశ్రమ రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. మనదేశంలో కూడా ఈ పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందుకు కావాల్సిన నిపుణుల అవసరాలూ పెరుగుతున్నాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన సంస్థలను నెలకొల్పింది. అవి పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. వాటిని పూర్తి చేసినవారి కోసం ఎన్నో ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయి.



మనదేశం ఫార్మా పరిశోధనలకు పెద్ద పీట వేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రిసెర్చ్‌లు ఎక్కువగానే జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 200కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. బల్క్‌డ్రగ్‌కు భాగ్యనగరం కీలక కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో సుమారు 33 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లను అందిస్తున్న ఘనత కూడా మనదే. ఈ నేపథ్యంలో ఫార్మారంగంలో పెరుగుతున్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోడానికి అవసరమైన పలు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) గురించి తెలుసుకుందాం.



జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందిన నైపర్ వివిధ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీతోపాటు, పీహెచ్‌డీలను కూడా అందిస్తోంది. దీని మొదటి కేంద్రాన్ని పంజాబ్‌లోని మొహాలీలో ఏర్పాటు చేశారు. తర్వాత అహ్మదాబాద్, కోల్‌కతా, గువాహటి, రాయ్‌బరేలీ, హాజీపూర్, హైదరాబాద్‌లలో కూడా ఈ కేంద్రాలను నెలకొల్పారు.

పీజీలు, పీహెచ్‌డీలు

బయోటెక్నాలజీ, క్లినికల్ రిసెర్చ్, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజెస్, నేచురల్ ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ, ఫార్ములేషన్స్, ప్రాసెస్ కెమిస్ట్రీలలో), ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకో ఇన్‌ఫర్మేటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్‌లలో ఎంఎస్ (ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్ (ఫార్మా) డిగ్రీలతో పాటు ఎంబీఏ (ఫార్మా) కూడా అందిస్తోంది. కెమికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌ల నుంచి పది విభాగాల్లో పీహెచ్‌డీలను నైపర్ ఆఫర్ చేస్తోంది.

పీజీలో మెడికల్ కెమిస్ట్రీ కోర్సుకు మాత్రం ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) చేసి సీఎస్ఐఆర్ నెట్ లేదా యూజీసీ నెట్ ఉత్తీర్ణత సాధించాలి. ఫార్మా టెక్నాలజీ పీజీ కోర్సుకు కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి గేట్‌లో క్వాలిఫై కావాలి. మిగతా అన్ని పీజీలకు బీఫార్మసీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

రెండు స్థాయిల్లో వడపోత

దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌ల్లోకి ప్రవేశం కోసం సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. జూన్‌లో ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. తర్వాత ర్యాంకుల వారీగా అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతంలో సీటు కేటాయించడానికి కౌన్సెలింగ్ జరుగుతుంది. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఎం-ఫార్మసీ ఉత్తీర్ణత పొంది నైపర్-జేఈఈలో అర్హత సాధించాలి. అన్ని ప్రోగ్రామ్‌ల అభ్యర్థులు జీప్యాట్, గేట్, నెట్‌ల్లో ఏదో ఒకదానిలో క్వాలిఫై అయి ఉండటం తప్పనిసరి.

అన్ని సంస్థల్లో కలిపి వివిధ కోర్సుల్లో దాదాపు 750 సీట్లు ఉన్నాయి. వాటిలో 134 సీట్లు హైదరాబాద్ క్యాంపస్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మూడు వేల ఫార్మా విద్యాసంస్థల నుంచి సుమారు లక్షల మంది అభ్యర్థులు జేఈఈకి హాజరవుతారు. రాతపరీక్ష తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు స్థాయుల్లో వడపోసి చివరికి 750 మందికి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ కోటా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం అభ్యర్థుల్లో 50-60 శాతం వరకు అమ్మాయిలే ఉండటం విశేషం.



హైదరాబాద్ నైపర్ ఆఫర్ చేసే కోర్సులు

కోర్సులు	అంశాలు
పీహెచ్‌డీ	మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ)
ఎంఎస్ (ఫార్మా)	మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటక్స్ రెగ్యులేటరీ టాక్సికాలజీ
ఎంటెక్ (ఫార్మా)	ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ)
ఎంబీఏ (ఫార్మా)	ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్

అవకాశాలు అపారం

నైపర్‌లో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కోర్సులు పూర్తి చేసినవారు అమెరికా, న్యూజిలాండ్, స్పెయిన్, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ఫార్మా రంగాల్లో పరిశోధకులుగా, సైంటిస్టులుగా చేస్తున్నారు. ప్రాంగణ నియామకాలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, నొవార్టిస్, అబాట్ ఇండియా, సన్ ఫార్మా, జీఎస్‌కే, బయోకాన్, అరబిందో తదితర అనేక ప్రముఖ ఫార్మా కంపెనీలు భారీ ప్యాకేజీలతో ఆఫర్ లెటర్లు అందిస్తున్నాయి. హైదరాబాద్ క్యాంపస్‌కి సంబంధించి గత ఏడేళ్ల నుంచి ఏటా దాదాపు 85 శాతం పైనే ప్రాంగణ నియామకాలకు ఎంపికవుతున్నారు. మిగిలిన వాళ్లు పరిశోధనల వైపు వెళుతున్నారు. ఫార్మసీ విద్యలో హైదరాబాద్ క్యాంపస్‌కు దేశంలోనే తొలి స్థానం దక్కడం విశేషం. కొత్త ఔషధాల పరిశోధనలో ఫార్ములా అభివృద్ధికి సంబంధించి 14 పేటెంట్ హక్కులను హైదరాబాద్ నైపర్ దక్కించుకోవడం విశేషం. వివిధ ఫార్మా కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ ఫార్మా పరిశోధన సంస్థలతో ఈ నైపర్‌కు అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉన్న ప్రముఖ వ్యక్తులతో అతిథి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటారు. 20,773 పుస్తకాలతో కూడిన విశాలమైన గ్రంథాలయం, ఫార్మా పరిశోధనలకు సంబంధించిన రూ. కోట్ల విలువైన అధునాతన పరికరాలతో కూడిన ల్యాబ్, అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం హైదరాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్రతి విద్యార్థికీ ఫెలోషిప్

నైపర్‌లో సీటు పొందిన ప్రతి విద్యార్థికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్ అందుతుంది. పీజీ కోర్సుల్లో చేరేవారికి రెండేళ్లపాటు నెలకు రూ. 12,400, పీహెచ్‌డీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు నెలకు రూ. 28,500 అందిస్తారు. ఎంబీఏ (ఫార్మా) కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఫెలోషిప్ ఉండదు.

విద్యార్థులు సెమిస్టర్లవారీగా కోర్సు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ పీజీ కోర్సులకు సంబంధించి నాలుగు సెమిస్టర్లకు రూ. 1,08,088 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 44,200); ఎంబీఏ (ఫార్మా) కోర్సుకు రూ. 3,10,400 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 45,700) ఫీజుగా నిర్ణయించారు. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరే వారు నాలుగు సెమిస్టర్లకు రూ. 1,09,588 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 48,700) చెల్లించాలి. అయిదేళ్ల వరకు పరిశోధన సాగించవచ్చు. విడతలవారీగా కోర్సు ఫీజులు చెల్లించే అవకాశం ఉంది. ఆర్థిక స్థోమతలేని అభ్యర్థులు బ్యాంకు రుణాలు పొందే వీలుంది.

మరిన్ని వివరాలకు...

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్), బాలానగర్, హైదరాబాద్-500037, తెలంగాణ. ఫోన్- 040-23073741, 23073740, ఫ్యాక్స్-040-23073751,

ఈ-మెయిల్: projectdirector@niper-hyd.ac.in

వెబ్‌సైట్: www.niperhyd.ac.in

అయిదారేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొహాలీ, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో మాత్రమే ఎంబీఏ (ఫార్మా) అందుబాటులో ఉంది. మొత్తం కోర్సులో 40 శాతం థియరీకి, మిగతా 60 శాతం ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్‌లకు కేటాయించారు.

● *గొర్లె బాలకృష్ణ*, ఈనాడు, హైదరాబాద్

Flipping through the pages అంటే?

English Language Skills

పేపర్ లేదా మ్యాగజీన్‌ను మన చేతుల్లోకి తీసుకున్నపుడు ఒక్కో పేజీని చదువుతూవెళ్లం. క్షుణ్ణంగా చదవటానికి ముందు ఓసారి పేజీలను తిరగేస్తాం. ఈ వ్యక్తీకరణను సమర్థంగా చెప్పే Phrasal Verb ఏమిటో తెలుసా? దాన్ని ఉదాహరణలతో నేర్చుకుందాం!

Venkatesh: What are you doing, Nataraj? (ఏం చేస్తున్నావ్ నటరాజ్?)

Nataraj: Just flipping through the magazine, for I have nothing better to do (ఈ మేగజీన్ పేజీలను తిరగేస్తున్నా, అంతకన్నా మెరుగైన పనేమీ లేదు కాబట్టి).

Venkatesh: I heard that you and Krishna had a heated exchange yesterday. Is that true? (నిన్న నీకూ, కృష్ణకూ చాలా తీవ్రంగా వివాదం జరిగిందని విన్నాను. నిజమేనా?)

Nataraj: He was finding fault with me for nothing, and I had to bite back (నేనేం చేయనప్పటికీ నన్ను తను తప్పు పట్టాడు. అందుకని నేనూ ఘాటుగా సమాధానం ఇచ్చా).

Venkatesh: He is always like that, trying to pick holes in the behaviour of some one or the other (అతనెప్పుడూ అంతే, ఇతరుల్లో ఏదో ఒక తప్పు పడుతూనే ఉంటాడు).

Nataraj: I do not know when he will improve, and if he will improve at all (అతనెప్పుడు మెరుగవుతాడో తెలీడం లేదు నాకు, అసలు తప్పులు పట్టడం నుంచి బయటపడతాడా అని కూడా నాకు సందేహమే).


ఎం. సురేశన్

Venkatesh: OK, let us leave that alone. Are we leaving for Hyderabad tomorrow? (సరేలే, వాడిని వదిలెయ్. రేపు మనం హైదరాబాద్‌కు వెళ్తున్నామా?)

Nataraj: Yea, I am ready. We should head off at 6 in the morning tomorrow, promptly. Otherwise we are sure to miss the opportunity (అవును. నేను సిద్ధంగానే ఉన్నాను. రేపు మనం ఆరింటికల్లా బయల్దేరాలి, ఆలస్యం చేయకుండా. లేకపోతే మనం ఆ అవకాశాన్ని కోల్పోతాం).

Venkatesh: Just give me a call, and I will at your door step (నాకోసారి ఫోన్ చేయి, నీ తలుపు ముంగిట ఉంటాను).



Look at the following phrasal verbs from the conversation:

1) Flip through a magazine = Look for a short while at the pages of the magazine (Without reading it thoroughly) (అంత క్షుణ్ణంగా చదవకుండా ఏదైనా సంచిక పుటలు తిప్పుతూ ఉండటం).

a) Prabhakar: What happened yesterday? I heard that some thieves entered your place (నిన్న ఏం జరిగింది? మీ ఇంట్లో దొంగలు పడ్డారని విన్నాను).

Sukumar: Alone at home, I was flipping through the pages of story book, when I heard a sudden noise. I became alert and phoned the police, but the thieves by then had escaped. Nothing stolen, fortunately (ఒంటరిగా ఇంట్లో ఉండి, ఏదో కథల పుస్తకం పేజీలు తిరగేస్తున్నా. ఇంతలో ఉన్నట్టుండి శబ్దం వినపడింది. నేను కాస్త చురుకుగా పోలీసులకు ఫోన్ చేశా. అప్పటికే దొంగలు పారిపోయారు. అదృష్టవశాత్తూ ఏం దొంగిలించలేదు).

b) Sudha: I had nothing to do yesterday, it being a holiday. I whiled away my time looking through a cookery book (నిన్న సెలవవడం వల్ల ఏం చేయడానికీ పాలుపోలేదు. ఏదో వంటల పుస్తకం తిరగేస్తూ కాలం గడిపేశా).

Nalini: Did you learn anything, or did you just flipped through the pages of the book? (ఏమైనా నేర్చుకున్నావా లేదా ఊరికనే పేజీలు తిరగేశావా?)

2) Bite back = Do something bad to others because they have done bad to you (మనకు కీడు చేసినవాళ్లకు మనం కీడు చేయడం).

a) Sudhakar: For no fault of mine, he abused me in a very bad language (నేనేం తప్పు చేయకుండానే నన్ను తను బూతులు తిట్టాడు).

Nikhil: You should have bitten back him. He takes pleasure in hurting others' feelings (అతన్ని నువ్వు కూడా దూషించి ఉండాల్సింది. అతనికి ఇతరుల భావాలను దెబ్బతీయడం ఒక సరదా).

b) Chalam: Seshachalam is quite harmless. Even if others hurt him, he stays quiet and smiles (శేషాచలం కీడు చేసే రకం కాదు. ఇతరులు అతన్ని బాధించినా ఊరికనే ఉంటాడు, చిరునవ్వు చిందిస్తాడు).

Sekhar: Yea, so he is. But I don't know why he does not bite back at others when they insult him (అవును, అతనంతే. కానీ నాకర్థం కానిది ఇతరులు తనను అవమానించినపుడు, ఎందుకతను వాళ్లను తిరిగి తిట్టడని).

3) Head off = Start a journey or leave a place (ప్రయాణానికి బయల్దేరడం).

a) Balaram: Jayaram is not yet here. Why is he so unpunctual? (జయరాం ఇక్కడ లేడు. అతనెప్పుడూ ఎందుకు ఆలస్యం చేస్తాడు?)


Vishnu: He had phoned me that he was heading off in the morning itself. I don't know the reason why he hasn't been here still (నాకతను ఫోన్ చేశాడు, తాను పొద్దున్నే బయల్దేరతానని. ఇంకా ఇక్కడ ఉండకపోవడానికి కారణమేంటో నాకు తెలీడం లేదు).

b) Subbarao: Dinakar is always late. He never arrives at a place promptly (దినకర్ ఎప్పుడూ ఆలస్యమే. సరైన సమయానికి ఎక్కడికీ ఎప్పుడూ రాడు).

Mallesh: That is always the trouble with him. He promises to head off at the proper time, but delays it somehow or the other (ఎప్పుడూ అతనితో అదే చిక్కు. సరైన సమయానికి బయల్దేరి వస్తానని చెబుతాడు కానీ, ఏదోవిధంగా ఆలస్యం చేస్తాడు).

లైబ్రరీ

కాంపిటీటివ్ ఎగ్జామ్స్, అకడమిక్, ప్రవేశపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకాల వివరాలు.




పదోతరగతి

1) టీఎస్- ఆల్ ఇన్ వన్ - సీసీఈ మోడల్ క్వశ్చన్స్; తెలుగులో- పేజీలు: 762 + 634, ధర: రూ.342 ఇంగ్లిష్‌లో - పేజీలు: 760 + 620, ధర: రూ. 378 వీటితో పాటు ఆల్ ఇన్ వన్ - ప్రీవియస్ పబ్లిక్ పేపర్స్ ఉచితం.
ప్రచురణ: వీజీఎస్ పబ్లిషర్స్

ఆర్ఆర్‌బీ

జనరల్ అవేర్‌నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్
పేజీలు: 96, రూ. 60
ప్రచురణ: ఉద్యోగ సోపానం



నోటీస్ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌పీసీఐఎల్, ముంబయి

సంస్థ: భారత అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్), ముంబయి. **పోస్టు:** మెడికల్ ఆఫీసర్

ఖాళీలు: 16 **అర్హత, వయసు, ఎంపిక:** నిబంధనల ప్రకారం.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 21.03.2018 నుంచి 19.04.2018 వరకు

వెబ్‌సైట్: https://npcilcareers.co.in/

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్

పోస్టులు: సేఫ్టీ అసిస్టెంట్ తదితరాలు.
ఖాళీలు: 08
అర్హత: పదోతరగతితోపాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఏడాది డిప్లొమా, పీజీ. **ఎంపిక:** ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:** 19.03.2018 **హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది:** 23.03.2018 **వెబ్‌సైట్:** http://www.cochinshipyard.com/

ప్రవేశాలు

జిప్‌మర్, పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ ప్రవేశాలు

కోర్సు కాలవ్యవధి: 4 సంవత్సరాల 6 నెలలు, ఏడాది ఇంటర్న్‌షిప్.

మొత్తం సీట్ల సంఖ్య: 200 (జిప్‌మర్ పుదుచ్చేరి-150, జిప్‌మర్ కరైకాల్-50)

అర్హత: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. **వయసు:** 31.12.2018 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. **రాతపరీక్ష తేది:** 03.06.2018 **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:** 13.04.2018

వెబ్‌సైట్: http://jipmer.puducherry.gov.in/

వాక్ఇన్ ఇంటర్వ్యూ

ఐకార్ - ఐఐఓపీఆర్

పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్-01, అకౌంట్స్ అసిస్టెంట్-01

అర్హత, వయసు: ఐఐఓపీఆర్ నిబంధనల ప్రకారం.

ఇంటర్వ్యూ తేది: 20.03.2018 **వేదిక:** ఐకార్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్ (ఐఐఓపీఆర్), పెదవేగి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏపీ.

వెబ్‌సైట్: http://dopr.gov.in/

మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్

పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్ **ఖాళీలు:** 40
కాలవ్యవధి: ఒక ఏడాది **అర్హత:** పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ. **ఇంటర్వ్యూ తేది:** 12.03.2018 **వేదిక:** ఏఎంటీఎల్ బిల్డింగ్-మిధాని (డీఎంఆర్ఎల్ దగ్గర).

వెబ్‌సైట్: http://midhani.gov.in/

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.